GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0333
4	Work Number	R 1900 to R 1902
5	Page No (From... To)	1 to 314
6	Name of the Work	PANDITHARADHYA CHARITRA-BASAVASTHUTHI-PINDOTHPATHI PRAKARNAMU
7	Subject	ITHIHASAMU

Tel. B. 333

Govt. O. Mss. Library
No. R.1900

ప. పండితారాధ్య చరిత్ర.

Panditārādhya

Caritra. 1901 1902

Tel. R.
1900
B. 333

Tel
333

Tel. B. 333

Govt. O. Mss. Library
No. R.1901

126. బసవస్తుతి. TEL. R. 1901

Basavastuti.

B. 333

ಶಿಖಾರತ್ನಪ್ರಕಾಶದವಚನಗಳು.

Śikhāratnaprakāśadavacanagaḷu. – ಕನ್ನಡ Kannada.

Tel 333

3

Tel. B. 333

Govt. O. Mss. Library No. R. 1902

Tel
333

Govt. O. Mss. Library
No. R. 1900

63. పండితారాధ్య చరిత్ర R. 1900

126. బసవస్తుతి R. 1901

124. పిండోత్పత్తి ప్రకరణము R. 1902

1. శిఖారత్న ప్రకాశద వచనగళు Kan.

Tel. B. 333

[illegible] దన [illegible] దేవ [illegible] నళిగెన్రు । త్రిపెళ్లనేకా తం కేసు యహా ని పాపదాని [illegible]
తింగని తింగావపరి యల్లిప్లితె యహా । రాసుందడె ।। సొప్రి ఆకాశరథింగవితహాప
హాని । ఆషం చే [illegible] జ్ఞెంయుల్లి । యా । మయజ్ఞాం [illegible] డె [illegible] వింగ వి చే [illegible] యు । [illegible]
[illegible] తసళాసదాభవయూంకెంత్రిహ । కియాంయు [illegible] డె । పరచవక్రదేశభూజాత్రి
[illegible] త్రైమాసం । అంతుకారణం । ఇట్లున । దాశివతప్పుమేనిబిత్రు । యుర [illegible] శ్వర
[illegible] పుషుని ఖు వాంగిచే డుష్టక్త । కైతానుసమృగ్గన [illegible] కంగళి

[illegible] ರತನ್ನ [illegible] [illegible] ಶ್ವರತೆ [illegible] ವಡೆ । ಆನ
[illegible] ಅನಿಸಂಗಳು [illegible] ದೇ [illegible] ಅನಂತಕ್ಕೆ ದಿಸ [illegible] ಂಯನ [illegible]
[illegible] ಬಿಸಿಲ ಅ [illegible] ತಾಸ್ವಾ ಆದಕಾಶ ನಾ ವಾ [illegible] ಚರದಾ
[illegible] ಅದೆಂತೆಂದಡೆ ।। ಸೆಟ್ಟಿಯರಾಗನಾ [illegible] ಡಿ ।। ಉತ್ತಮಮುದಲ್ಲಿ [illegible]
[illegible] ಸ್ವಾಳಿಯುವಿಲ್ಲಂತ್ತರಿ [illegible] ಕ್ಕೆ ಂತೆ [illegible]
[illegible] ತ್ತೈವ । ಬಾಪು ಬಾಪ್ಪೆ [illegible] ಶ್ರೀ ಂಯಳ [illegible] ರವ [illegible] ಮಾ ಪ

[illegible] ము । [illegible] భి [illegible] ప్పే [illegible]
మాత్రవము । పరమార్థ సాధనము హి [illegible]
గ్నము [illegible] సకృష్ణ దయు నను
సంత్రలు [illegible] ది త్రి [illegible] : ఖ్య పాత
త్రం । [illegible]

మరి [illegible]
మప ం [illegible] క్షరి ంత
మోక్షశిద్ధి యు [illegible]
కోపము హచే [illegible]
యు ఖిం గా ప [illegible]

౮।౧౦౦౯ సాంగవేదశాస్త్రార్థములు సారోద్ధారము
శివమంత్రజపము మహిమ। స్త్రజప :
శ్రుతిసం। వైష్ణవము సాధనము విభూషం
ము। అతన్నాదికబ్రంహ్మాము పంప్రాప్త
... ము।ంగబిలు నై ద్వే జాహ్మ ...

పారమపారవ
ము సంఖ్యాధర్మ
ప్రాక్ష ౮।౧౦౧౧ త్రిఖ
౮।౧౦౧౨ పరశిక్షస
... బ్రంహ్మ। ద్మం

...హాస్త్రవహాంత్యా కొ౽రవదోషు౽కుష్టవః। ౽[illegible] కుహాదిని౽రంత్రర [illegible] హాసహా నిలయా
...నసాతక్షః। ఆనంద్దః పక్తి వసానం ద్దోచరత్తో ఘువ౽శరు [illegible]ః। [illegible]రా [illegible] మనః శ్రీ[illegible] హాంశ్చొ విరాపొహ్నిరక్త[illegible] వినుః।
ః నిసాతాన్నిశ్చత్త్రద్ధంయుః। పురాణపురక్షః పూనః। [illegible]రజః పులసు[illegible] ధనః [illegible]నుః ప్రకొనదయొ[illegible]ః పావన
సాద్ధహా[illegible]తదన్నా[illegible] దవరః పున్నా౯। పరహానిశానాః సు[illegible] [illegible] శ్రుశజనాదత౦ప్రియుః। జాలాగమో
లోనివా [illegible]ః నైపుం[illegible]కుః। [illegible]దాచర్నెదవివాబంసః శా[illegible] దొహొశ్నెవల్ల భః। ద్రువసు గాత్రే[illegible] జా
దః। అపారశౌర్య[illegible]లేః [illegible] త్యాగా[illegible] త్రిన తెం[illegible] [illegible] నైహావిశూ పాత్రి శత[illegible]

[illegible] నాను బంధం శంకా || ౫ || [illegible] శ్రీ నిరాకార [illegible]
తన్నా నిష్కర్షే నిగూఢ [illegible] నిష్ప్రపంచ
చికావేరా నిత్య [illegible] విశ్వరక్షకో
హరమేశ్వర || ౬ || అధ్యాయః శివ పశో ముక్త పర
[illegible] లింగ [illegible] యాత్మకః
[illegible] పరాత్పర [illegible]

[illegible] దండ|పా[illegible]మ ఉత్తి హను|[illegible]శను|సా[illegible]దల్లి పాకృ|పా[illegible]డు వెలంగ్నులప్రమాణుగ ళగు|ఎష్టయూంపుండడె|హవిసాఱం

[illegible] హం[illegible]ంగళుతప్రమాణిన[illegible]గువదు|యూనుంయన్మాదెంయుల్లిఅల్లియ హంశనుపాగువపాతమడువప్రమా

[illegible] యూ[illegible]|అంత్రహప్ర[illegible]యహవ[illegible]త్రాదడెవాండుపుళిగే|అంత్రహపుళిగెఅరువత్తా దడెవాండుదిగే|ఆవాండుదిగడరాత్రె

౧౧ [illegible] ండె[illegible] ఎండడెభుపృతాం[illegible]రదృ[illegible]రునూరుడిసెప్పసని[illegible]సంగళు[illegible]దు|౹౦ 116 స్కృఅనేరాళనె అరునూరుహంశహ

[illegible] ధిగే[illegible]త్రెంమూసా[illegible]డు|ఉసెప్పసకైనాల్కు[illegible]లప్రమాణుకుం[illegible]దుతిపు దు|యూనుంయన్మాదెంపుల్లిదిగమా

[illegible] మున [illegible] ంధనుశ్లోక [illegible]
[illegible] ళ డన్య వె [illegible] డి యా [illegible]
[illegible] | సవ హాన్యవ ప్రతింయు [illegible] గా [illegible]
[illegible] డి [illegible] వం స్యమం [illegible] గా డి గళు వ
[illegible] ం వా వం దడె | అడుఅడు [illegible]
[illegible] వహా [illegible]

[illegible] స్త్ర పు దు ల [illegible] తాం ధ త్రా రు [illegible] ర స్త్ర హా యా మ నుం దు వ మ్ము | యి
త ద [illegible] దు | ఇంత్రి వెల్లవ కే హా ను ం ద రి [illegible] ంధు భ హాం త హా వ ము ఖ గా డి గళు యుం ట్రై హా వ
దా రా హా స్వ జి ం హా చ | పం శా శ్త్రే వ పు యు శ్చి | తి లం ధ్యు కా ను హా కం త్రై వ | శం త్రై ద శ మి త్రి తం |
శ్లే ం పె య్యా ాం ద శ్తే | అ [illegible] డ ం తె ర షు సా వి ర గా డి గళు | యుం స్య యా సూ క్ష్మ గా డి గళా క్షి
డి న ళు | [illegible] ం త్రి వె ల్ల డు వాం త ను భ దం గళు | యుం స్య అం త్య కా ర గా యా వ నే సు నూ ప వ
డి | పు [illegible] నే ం తె [illegible] రి దు | ము క్తే ప్ర [illegible] యా ము వం నే రి వ దు | ఇం త్రి వ నే రి దు ము త్తె పం చ

ం న్య యా మం త హా ర్దెం త ల్లి హా ర్ష హాం
వెం డ డె || సౌ ఖ్యే యా డా వ బిం గ ళా చై
యుం తెం దు దా ని | యా హా త్ర వు ఖ సా
నె [illegible] యు హాం త హా అ తి సూ క్ష్మ గా డి గ
న న బిం డె హా య్యు ర్ ని య్య వ దే స మ స్త
ం త్రి [illegible] ం [illegible] నె క ల్పి ము న వ హా రి యు లి

న ... జదా ...
... త్రినీత ... దా। ద
... యహాత్మ దళ జలు
... బంధదే। సబ్బిర ...

త్రిద ... త్రి ... ప్రణీతః। దక్షిణే నమ ఉత్పన్న దళంలో నైఋత్యం
దిష్ట ... దిల యోః। యోనాశం కులరి విషంతే ... ఇంత్రేందు దాని। అహంకార ప్రాణాప్య దళే
... కి దళే జలు కొపింపూ నిహా ... త్రిదళే జలు కుక్షిర్ధయల్లి స తన్మానుభావి యో
... సంచల ... ఉత్తర దళే జలు దుష్ణ ... బుద్ధి రూపాణి హాసః। యూ శానన దళే జలు
... ముత్రి హాసు। ... అహంకారసు ... వసోడ నూ జకం తత్తనైజర

నత్యమే నవ। వరుణిం చ భ పాశ్చ ప్రాక్షి తా
జలు నుణి రూపాణి హాసః। అగ్నియ దళ
నిహాస్య వరుణ దళే జలు నిద్రి గెయ్యు
సర్వ జ్ఞాన సంపూర్ణ నాని హాసః। అహం
ఋతోషు నా నిసుస సాక్షి నా డెయ్యంతా

... ನೆಳುಂದು। ಅಲ್ಲಿ ... ವರಿಗ ... ಂಟು। ಇಲ್ಲಿ ನಿಂಕ್ಕಲ್ಲದಿದೆ ... ತಾರೆಮುನ್ನ ಎಂದದೆ। ಆದಿಶಕ್ತಿ। ಯಿಂಕ್ಕ ... ದ್ದಂ

... । ಆ... ಯಾಂ ಸ್ಥಾನ ರೂಪವೈ ವರಮ... ಗು। ವಸ್ತ್ರ ಇಹಾಂದು ಗುಯಿ ಂತ್ರಿ ಮಅ ಭನಾ... ಂತೆ ರಾ ಗಂ ಗಳ ಂಸೊದಿ

ಅಪ್ಪತ ... ಂಬು ನಿರೂಬಿಸುತ್ತಿರಲು। ಮರ... ಂಶ್ರಾಶಿ ... ಪ್ರವಾಣವೆಂ ಮಾಡಿ। ಎಲೆ ನಿಜಾತ್ಮಗು ರುವೆ। ಯಿಂಕ್ಕ ... ಂತಯು ವಿಸಬೆದ ...

ಂಬು ನಿರೂ ... ದ ನಿರೂ ... । ... ಮುಗು। ಪಾದದಿಂದ ಮೆಲಕ್ಕೆ ನಡದ ... ಆಧಾರ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಿಂದು। ಉದ್ಭವ ... ದ

... ಡಲು। ... ದಂಸು ಸ್ಥಾನ ... ಬಿಂದಲ್ಲಿ ಸೂರಿವಲ್ಲು ... ನಿಹಾಂಸ ನೈನಿಬಕಾಂಡು। ಎಂಬು ದಳಗಳಲ್ಲಿ

115

[illegible]
లా స్తైపోలా శ్లే
షచ్ఛ ండ్లవేమ్యం
త్రిశా కంత్రాస
సక్షేత్ర సంపూ

[illegible] పున్నగా దేవస్య కృపాత్సర్వశ శాప్పమురా ధిశస్వస్తు స్పర [illegible] కూ పాక్షి రపాపాస్న
రండ్లా [illegible] నైకగభిస్తుండ ఫూ [illegible] పావి ద్రాక్షాం [illegible] రాం [illegible] గర్భా దికులంభో దేవ
[illegible] రణ్యం [illegible] రా. దార । దేహాంగ్య [illegible] యీ హోవతకేయు [illegible] । వహ్న [illegible]
ం శక్తర । చ [illegible] వహ్నా నస్పసేా వూ ధర్మబా హాతిఫలాలా [illegible] మూ నాభ్రవ
సద్యోం నిక [illegible] జుకం జిశ హాస్త్రాం ఝుజోపతీనే త్రా [illegible] నిత్యానైవని

పునాకమర్నా
ల్ప్రదముల్ 2
...త్వంబులు
...తెల్పం
...యెూ

...యసర్వభూతహృద్వేదనైశ్వర్యంబుగుణంగాచిరక్షింపవెనైవా ॥ 2 ॥ లక్ష్మాదుల్ తత్త్వ... త్రిదశా...
...తులిలావిశేషాదంబులవిలోకి... ...షు ॥ 2 ॥ దేహాహారాశి...క విచికదంబంబులావి...
వర్ణింపరాని ...గానైత్తర్కశైవము ॥ 2 ॥ భ... ...రు ...క్కైపనూత్రింబులంబుద్ధజాం... =
గతశుక్రకాదిలయ... హాత్వంబులంగా నంగ... ...దులు... శరకర్న...న్నను ప్వాదుత్రే...
* ...లులుంగర్ణయోగాకంపులులుంగో బిలక్షా ... ...యట్టైనంగాడెనాలెవుదిభ...

వృత్తిగుచవ [illegible] హిమురిమాత్రి [illegible]
విడంజితలిలాక్ష్మిచిత్రిత్ర్యే। దేవధాత్వతి
త్రి [illegible] చిత్ర మకరిక్షాపత్ర్య। దేవపాండ్యతి
[illegible] ఉప్పదాచిత్రశత్రుసుండ్లలాజక్రగా।
[illegible] సుశాందశరథసుంత్రైశమహాదవి
[illegible] శాచతంస। దేవక్షేత్రాన [illegible]

[illegible] లదివే [illegible] ఇచ్చిన ప [illegible]
[illegible] రి న హరి [illegible] మాని సంపూర్ణ
[illegible] ంబ్లెన్న [illegible] దం బ్లెనకె చలువ హాని
[illegible]
దే వం [illegible] నం || దేవ సాక్షి [illegible]
[illegible]

వత్సగం వత్సనే ంవే [illegible] శంస
[illegible] శివశివేతి [illegible] లోకత్ర
[illegible] మస్త్ర
అలాంకయు దేత్రా [illegible] కిలహా నా
ఆపనత [illegible] వాంయుక [illegible] ఃశ్రీ బిలభుజం
[illegible] మయుం [illegible]

[illegible] తశివక్షేత్రే శానైతు చతె సాన్నిధ్యకల్పకైః । శంభో [illegible] శ్వరమిచిధ్గ్ సదాత్రిపుండ్ర [illegible]
యోపరిసదా శివతత్ప్రియోస్తు ॥ ఇతి స్కంధపురాణే [illegible] శివంతి శౌఖండే [illegible] యాశ్చరప్రాప్తే
[illegible] గాయకను ॥ [illegible] దేవదేశే శైవమ్ ॥ [illegible] పరమమహాపాశుపతాచారం
ఇలతంరసంఖినైశ్వరకాపాని [illegible] ద్విచతుర్ధప్రకరణము ॥ [illegible]
[illegible] డ్రతేరిదృష్ట [illegible] యుభచక్షపఅంయుక [illegible] త్రిపుర్గమహాపూర్వాయా [illegible]
[illegible] దినా [illegible] దండ్ర [illegible] నిర్మితే [illegible]

గంధ విడంబిత ఖిలోత్తుంగ స్తనవృత
వలిభిదిభకర | దేవ పార్వతి కవివేష్యస్తన
కంధర కనకార్త రత్నమణిమండల మహా
నాభిక నవ సహాలాకిరు ధూపపరిమ
దేవ పార్వతి నిభలత వలిత మలయు
మాలావిలాస | దేవా పార్వతి లిలావిలా

గాంభీర్య కంఠ | దేవ పార్వతి సాక్షాత్ సౌభాగ్య శృంగార రస రస పూల ప్రవాహ నాహ | దేవ పా
ర్వతి సలలిత తెలుకి తలిలావిలాస | ఉదవిశాల వక్షస్థల | దేవ పార్వతి బాహుకోమల లతా
భూవిలాస | దేవా పార్వతి బింబాధర బింబఫల చుంబిత చారు నికర | దేవ పార్వతి కపోలచి
కస్వాసని నాసదిర్ఘాంగ | దేవ పార్వతి లోలలోచన త్రివృబా నాతూ సికే | దేవ పార్వతి కచ
జాతిలకే | దేవా పార్వతి కుచిలక్షంతల విచిత్ర లోకమతః చరాగ | దేవా పార్వతి నిభిడకమని
స | దేవా పార్వతి యుష్మసేవా సేవక వర్ధనకర | ఝుహంస | దేవ మల్లికాతంస | దేవ

ం జ్ఞచుతెలంగి ... త్తె నవతరధియ ... లింగగర్భమున నల్లిలనై పొసగి ... గాబసవన్నభాదంబు కోం ... సుగవె ... శ్రీకరము లు
దాసుగదనుపురరావ ... తతు యుల్లశిల్ప|కంధరంబున నసుగదధమునైక్కొనరగి|బంధురాకంద్ర విభ్రాంతి పండ్తి ... తంమ్ము|కను విబ్బిచు చుచుంగరము
ధిమ్రాకనిం|బునుధళి ... చుకభిస్త్త తులుశ్రే ... మూర్త్రియనుస్వది యెన్నష్టలింగము వ|హామూర్త్రి యెన్నెన వృ ... ధిశమూర్తి|యహామూర్త్రి యనుస్వది
యెన్నశుదిన్న ... |భా ... యంబను వితభరదె శువమూర్త్రి|యామహమూర్త్రి యనుస్వది ంతెన్నశులిలాభి|హామదెన్నైచను ... హస్త ... మధ్యంబు మూర్తి|యామూ
ర్త్రియనుస్వది యెన్నశుని బాంగ్గ|దా ... వెచర్నుంబు సాదనస్వ ... మూర్తి|యామూర్త్రియనుస్వది ంతెన్న ... దాస్త్రీకామింబ్బింతెన్నెరబుంగ్గనుటిం

రం. మంగళ [illegible] మునదేవింపగ [illegible] ప్రసన్న [illegible] తనకు [illegible] దేవ | [illegible] మూర్తి [illegible] | భక్తులం మనమునలబ
ప్రసాదత్రవమువల్ల [illegible] ంబు [illegible] దత్తనన్న | పనుంగొనవిషంబు విభూతిచే జెడదె | మనసులనన్ని [illegible] రతిరి | భక్తులతలంపులభసా
దరవములు [illegible] బుగాం [illegible] వన్న తనన్న | బెల్లుతోవలను ప్రసాదబ్రాంతి [illegible] జెడదె | తలపులో [illegible] రసా: [illegible] భక్తిరతిని భక్తులమన
ములభసాదరమలు | నృత్యం [illegible] బుగాంగనివభక్తసన్న | యులదురాలాపవ [illegible] జెడదె | పలు [illegible] రతి [illegible] నిలాభిరతి [illegible] వరబసవలింగ
నుదిన్నదెహా | భావ [illegible] ంబిన [illegible] వములు | నెరపిలాపుంప్పు చదనడల [illegible] మదనదహన [illegible] హాసు | లింగానకమలచెలి

[illegible] ణు॰జ్ఞుశేవదేహం॰జ్ఞా। [illegible] త్రితే [illegible] యుతి [illegible] త్రితత్త్వము। క్షాంత్రితెవమనివిశ్వ [illegible] త్రివపలపతూ శేశతే
సజ్జైలూతెం॰జ్ఞు। హాష్ఠవైదివబిత్సా॰ [illegible] రులిం [illegible] గ్గ। తేపుడిసం॰గ్గసం॰గతదం॰యూపాం॰గ్గ [illegible] గతాభిష్ఠం॰గ్గ
దలం॰గ్గ। పరిపత్రిత్రా [illegible] గ్గశ్యం॰బద్గ [illegible] నోత్ప [illegible] గ్గ। వ్రుర [illegible] రసం॰గ్గాతర్కం॰గోత్రమూం॰గ్గ। బివలత్రి [illegible] సుర్కం॰గ్గ
[illegible] పవెబసవ [illegible] తాప [illegible] పవెబసవక్త్రి॰సుజుర్వం॰ద్దారు। [illegible] పవెబసవం॰త్రిసురునావె
[illegible] గూపవెబస [illegible] తె॰సుతా [illegible] రు। జూపవెబసవ [illegible] బా॰రు। జూపవెబసవంయు [illegible]

[illegible] తనె ప్రతిష్ఠా తన్మ [illegible] నుకె వెం [illegible] తు। చాలంబు

[illegible]। శివ [illegible] దనం [illegible] కలిహొ వకున్న నాశ్రం [illegible] త్రిక। నాడ [illegible] తెనె దలి నెహరు। [illegible]

[illegible] త్రృష్టి। హొవకోయున్న నా [illegible] తను లు డి। విం కలా [illegible] లు శివిం ప్రినె పం [illegible] కున్న నా [illegible]

[illegible] శివా బ [illegible] కరు గొత్త లింగ్గజం గమ భక్తి వయుక్తు। [illegible] దలంబి త్రె [illegible]

వంబు [illegible] నవ్వాన [illegible] కంబు [illegible] ంబు [illegible] ప్తుం [illegible]

133

౩౭

[illegible]టి నా|వైనా శి న మే [illegible] తలుగు జూప్త యె[illegible]విబి [illegible]
ంచ్చుం జటిక్కు పరచితి నా|గజేశు [illegible] యునబు జేం నింప్రితి నా|అజ[illegible] సయుం గా చి నా న
సుపరచితి నా|దసనగ శింగ్గ[illegible] సదక్క బెజితి నా|వగు శింరి భాం[illegible]రుసుం గా చిమణం[illegible] పె పితి న
నా|సాచిదెవయు నారి సప్పుం చెశితి నా|సా[illegible] ంచ్చ బసవణ్ణ [illegible] పులం ఋప్పితి నా|యునాంత్ర రాచలం
తెలన్న[illegible] ప్పుంగ ౨ తప్ప[illegible] పంగ్గ పెశ్వరు [illegible]డ|౨ ప్పనుం ప్రెడు పాలు ౨ [illegible] త్రాచింప్పా|చింప్రియునాడ
[illegible] ప్పిం ౨ ద [illegible] [illegible] పిలు [illegible] పిం [illegible] చి బానా చ ర్మ గుసు బుప్పిం దిన

యప్పు | మెప్పకయ్యతరలా [illegible] శ్రీం [illegible] మురాజు [illegible] నికరయ్యు [illegible]
[illegible] ముచె [illegible] నకై మా [illegible] ంజానకరుగ | [illegible] గజేం [illegible] విరంగ్గి [illegible] ప్పయ్య | [illegible] రబా [illegible] ంగ్గబజ్జ [illegible]
[illegible] నకుకు | [illegible] ముమా [illegible] వంప్ప విరాం క్షతి [illegible] డు | దాసయ్య శంకరదాసయ్య దాస | సెసయ్య [illegible]
[illegible] మలుంగాల రా [illegible] రమ్మ [illegible] ం [illegible] డు జ్జయుండు తు [illegible] | ం దా [illegible] తి మల్లి [illegible]
వశయ్యనై [illegible] డు పెద్ది [illegible] వర [illegible] ం [illegible] డు నిబ్బిహా గత్తి [illegible] రభ [illegible]

గకు ... సాక్షి స్వాత్రిక చేతిలో వున్న | శంఖాదు దేక ... ప్రతి ... త్రి | ... బాహ్దాద్ర ... బసవం డేసు ...
వ హాదు ధర్మ నిన్ను ... ండ్కసంగ ఇక పానతాండ్లేలు | విష్ణు శయయు యోగ్య దివ్య ష ... త్రివ గాత్రికి ... విశ్వ మంత్రి తత్త్రిక విష్ణూత్రి బసవ | ఇం
భంగ్రగ త్త్రుంగ వేదంక | శంగ్ర సంగ ... రిసు అగ్ని రిం ష్టి | భం గ్రినా సంబ్లె వె ఇంగె ... లోక సురుండ య్యాక ... దుకా ...
ష్టి వుడి వాలు సూచ ... గు పర చితినా | బకదర బ్రిం హ యోపం బ ఇంయు వంత్రి ... తినా | మాద రాజు యో ... నారి మరలు
ం బుచితినా | ఇం ... బ్రిం హ ... రి ... లహ్య ం గ స్వ మా స్త ంది ... తి ... | హాల దబ్రి ...

శప్పబ[illegible]న[illegible]సఘ్ప[illegible]వ[illegible]యుక వ[illegible]గ్గవ[illegible]న[illegible]గ[illegible]లక[illegible]
ల్లుశ[illegible]రుంఱ్లు[illegible]హ్మా[illegible]నకారంగ్గసౌయుతాయాను ధ మేము[illegible] మ[illegible]నవన్నభక్తా[illegible]|బ
ప్పి|బసవన్నమ[illegible]మజ్ఞంన్ని[illegible]తింప్ప|త్రిసవం[illegible]తెరు గురాబసవన్న వ[illegible]ము|మ[illegible] సన[illegible]మెవ్వరికేనవన్నకేనాయ[illegible]భస
మహానెబ్బన్ని[illegible]మాయ[illegible]యన్నలింగ్గసంబంధ్ధ శాఖ్యంబు|సౌ[illegible]సద్ద[illegible]ప్ప[illegible]తిరగివాయెు[illegible]
మబస[illegible]రయుకైని|కేళాలాకు[illegible]జితాద్దప్పతి యుక్తి|బసవన్నకెవలభక్త[illegible]డిన[illegible]త్రవప్పు[illegible]వవిహ్పాదిం[illegible]

[illegible] ములు [illegible] శ్రీ త[illegible] కేశ్వ[illegible] నవేడు లు [illegible] హాం గ్గ [illegible] నే [illegible] ల పుర దేవు [illegible]
[illegible] చింత్రాకు పేనను లు | ప [illegible] లు కులతి పులు ప రత త్పు [illegible] త ౨ ౧ ం [illegible] వేసాం యుతా ఖన శస్త్రం ఙ్ఞు | క్ష్మీత [illegible] పెల్లుసు [illegible] | అ [illegible]
వేసాం యు [illegible] ఖన శస్త్ర [illegible] త్తప [illegible] ౩ం యు ధర్మ [illegible] లక్ష్మి | అ స వ [illegible] సాం యు తా ఖన శస్త్రం ఝు | విస వ [illegible] ం [illegible] మం డ [illegible] | ఆసను [illegible]
[illegible] తా [illegible] ఝు | సె [illegible] [illegible] సా [illegible] తాం యు తాం యు ద ము | వెలు వ క [illegible] ర [illegible] | ద క [illegible] సాయు
[illegible] ంబ [illegible] నృ సా [illegible] [illegible] రణ | సా ఖం ఝు [illegible] సా [illegible] రుల [illegible] రు [illegible] లు తాం

[illegible] త్తర[illegible] డుత్తునం[illegible] హాసు[illegible]సాదం[illegible] నే తన్న[illegible] ంబి[illegible] నే ధనే నడు[illegible] సత్పు[illegible] ప్రంప్తంబు [illegible]
చెల్లింపు [illegible] లుండె ప్పం[illegible] నే త్ప[illegible] త్రి ప్ప[illegible] యం నే యుత్తునే ప్పండ్టి | పెలుఘుబుంగ [illegible] దశావంబు | గొల్లనైన నెరుగ[illegible] నబ్బియె
ప్పండ్టి | శరవ ప్పంబా [illegible] రిత తెకె | శరణాగత మరవి శరణాగతుండె ప్పండ్టి | ప[illegible] తమ్ములు ప్రాణంబులు వోవిడచి [illegible] ఘువ 2 దక్షుండె ప్పండ్టి | అ[illegible]
[illegible] ర్య్యంబు నేత 2 వు[illegible] త్త | [illegible] ంబులు వెల్పలక గుణే [illegible] పులకేల | ప్రాణంబు 2 పృ | ప వుద్ధ లప్రా [illegible] బసవలింగంబు | సత్ప[illegible]
[illegible] ంపుసా[illegible] యుమ లు | [illegible] ళ్ళు ప్రసాదాంగ్న నెళలు | శరణంబు ఘప్పలింగము 3 రెం [illegible] [illegible] ళ్ళులవి మూర్తి సతి [illegible]

బిసాకోత్రినహాగిను నాం। సతాప్రజా · రజైక[illegible]ద్యోష్యదీరంర్షేగ త్రివిధీసత్యవాంతమంఖ[illegible] గ్రీడుసేంచ[illegible]నక్షకోః తతా। · సుహరిణి[illegible]త్రి మసుత్సాధి[illegible]త్రై[illegible]
హంత్రినే। చివంప్రిపర[illegible]బిస్త్రారంశ్చా · కెంవిదవకశ్చా[illegible]కైవలం వుఛ్వకైనా[illegible]దేకంనిమిర్తం మమవూ[illegible]యుంభ్రిజాల · [illegible]సా[illegible]ఘంత్రిలూక్త్వంసచరా[illegible]
అసత్తౌసపరతినమూడం। వల్లిగతస్థా · ఛాతాదేవంక్రమర్గమూలమిథం సర్వంశబ్ద బ్రింహ్యాసునాత్మకం। అశేద్వైధివుపూర్ణాగ · [illegible]ం తుసదిపలక్షితె। శబ్దబ్రింహ[illegible]
ధానైకవిదంత్రిపరమంశతం। సురంత్ర · మవివక్ష్మిఘశుభనైకైవావిపాకరం। బహిర్హ్రదు గజడెమూన్నైవుయాయాకుమ · [illegible]చిత 8। అభిభూత ప్రిసం[illegible]
త్రాంహ్యమాడూతెకవింశాలై। ఆశ్మాయే · ంసవర్ణభూతాం జావి[illegible]దాతుబి। విశదత్యా[illegible]ధవిమలంః సాందరంభ్[illegible] · దయాః 8। తత్పరం బ్రింహ్[illegible]భూతమే
లష్టవంవశ్వ[illegible]శ్రి। ష్టం[illegible] · తస్యంవరరజే[illegible]నాత[illegible] · అద్వైతజాలొవజ్ఞానైర్మిత[illegible]

జ్ఞానా[illegible]మె[illegible]జ్ఞాన[illegible] ంతో[illegible]ంతత్వంస[illegible]ంపాత్ర[illegible]సాంకె[illegible] నసత్వ[illegible]గది[illegible]ం|| [illegible]నాత్రుసంతిమెఽయెందే[illegible]

మతిం| ప్ర[illegible]రూపా మోగాత్తైనం వ[illegible]రిన్నిం ని[illegible]త్రింకారు| య[illegible]రు పాశియత్తి ప్ర[illegible]తా[illegible]ఖ|| దమై[illegible] ని[illegible]ప కుడెరంపు సాధ్య[illegible]తిల[illegible]

యూ| వ[illegible]రు మానసిన [illegible]త్వా[illegible]పా ధబిశాంభవం గుణదశత్త[illegible]చి|| వితద్వంహన వనిసాక్షైన యాంసర్వ [illegible]చదస్ను వాం| తే[illegible]దం[illegible]

[illegible] మి[illegible]సశి[illegible]నఘె|రుశ [illegible]బిత్సృణు వాప్నిర్దె| వాబి యాంయుం[illegible]రాత్రకః|| [illegible]పం[illegible]మృత్కమాత్మనందశ్వ[illegible] [illegible]ంతత్వతేః| ఎకమెవంమె[illegible]

[illegible]సచ్చిదానంద్విని[illegible]ః| సన్న రావిం[illegible] సర్వజనాత్రిపాదక[illegible]త్మః సమం[illegible] విమోద[illegible]ధావిం[illegible]శ [illegible]ఎకంమాత్రసః| [illegible]

[illegible]త్రె[illegible]నుకా[illegible]ంయసా| విజ్ఞా నవబి[illegible]రితతఃసృరతాంసదా| ప్రజత[illegible]దా ర[illegible]కృతి[illegible] [illegible]త్రః ం| రధిసత్వ[illegible]

ండఖిలజం [illegible] ప్పం. ఢజంగ్న[illegible]రాబి ప్రప్రదాత్రి సౌక్షాత్రి న[illegible] వూవే[illegible] 2[illegible]ంపు[illegible]క్షత్ర వేత్ర[illegible]

[illegible]మునుభా [illegible]।భంన్ని నవత్రేంఘుభక్షత్రండెస్వరడప్పు। అడునక్షు[illegible]నుభుంగ్న[illegible]భక్షపితతి। తడే[illegible] [illegible]ంగ్నినువవు[illegible]నియే[illegible]

లభక్తత్రలకప్ప[illegible] రావదర్శవులులుదేనుపుసెప్పవింతెవప్పం డప్పు।భినడకెల్లిం[illegible]త్రి నె బక్ష[illegible]న। వనంయురంగ్న2లి ంగ్నవె[illegible]త్రండెపుండప్పు। వుఋజినా[illegible]యల

[illegible]జన్ంబా[illegible]లిసె2 [illegible]ంగా[illegible]డెప్పు[illegible]డప్పు। పజినభక్ష[illegible]ధైనపశ్రిండ[illegible]వింప్పుచె[illegible]గాంజా[illegible]తెడట2త్తున్నడెప్పుండప్పు। తలకవినక్షత్రి వితానంయా[illegible]చలంచు। తే

[illegible]దాతప్ప[illegible]ప్పం [illegible]డప్పు। పూగ్గ కూయ[illegible]గ ణ[illegible]లు[illegible]గ। సంగ్న[illegible]ర్దద [illegible]ంజూ[illegible]యుండె ప్ప ండప్పు। సజ్జునులకులు[illegible]గ్నబంగ్న[illegible]

...[illegible]...
రజుబు | అనమనస్త
| రంన్కరవిగహో
ను భక్తిభక్తన
రాపు | నె పం

సంస్కృవరలింగ [illegible] జనప [illegible] వత్తి [illegible] చరిత్రనె [illegible] అస్తావను | శ్రీరాజా [illegible] తడుబిహావు | అవెలన
[illegible] దేహాండ్లు | యెన [illegible] సుభత్తి [illegible] డింనె [illegible] | శ్రీరహారవి [illegible] | స్త్రీరాజాఫలములు | పోరింబాల [illegible]
ఖానంజెబజైనాత్రి | యింన్కైపంతు దానుయాజన త్రయిమా | సపాప [illegible] చెస్ [illegible] రనులచేత్రి | దర్పణ నాంచెప్పండి త్రైలో
నన్ంజు | ప్రకామెప్పడుజుగజ్జవనాంత్రరచును [illegible] విరవనా [illegible] రాచారంత [illegible] లుంబునను దేశంయు [illegible] | [illegible]
[illegible] విర [illegible] రాజిహా [illegible] | శ్రీప్రణాంగ్గనుసునుంట్టంగనూ [illegible] | [illegible] | మపం [illegible]

ధిరాజు[illegible]బాంక్ష । నిదుగఝాంత్ర [illegible] రనా[illegible]జిత్తి డివను రగ్గంయు దేవదేవేశ । పాడా[illegible] [illegible]వతారో । [illegible]ాం ద్వకొం జిద్వెలింగ్గ కూడ్ల

ఝాడదేప్పు౨౨ (శ్రీ) సొదావతారు । గూ[illegible]ండుకొం జివెలింగ కూడలిసంగ ॥ యిాడితభక్తిమహి[illegible]తారు । గూడుకొం జివె[illegible] [illegible]గూడలిసంగ । గూడి[illegible]

[illegible]ావతారు । గూండుకొం జివెలింగ్గ ॥ కూడలిసంగ । వెడుతనయూనబి వృద్ధుఝాధికాదు । గూడుకొం జివెలింగ్గ కూడలిసంగ । [illegible] డివప్పు౨విరభద్రావతారు । గూడు[illegible]

జివెలింగ్గ[illegible]సంగ । ఒప్పు౨౨జుశి [illegible] రదశ్రావతారు । [illegible]నెప్పు[illegible]ం జివెలింగ్గ[illegible]పుడిసంగ (శ్రీ) ప్పు౨విరభ[illegible] ఫలాచే[illegible] [illegible] ప్పుకొం జివెలింగ్గకప్పుడిసంగ । [illegible]

జింగ్గ[illegible]సెప్పుకొం [illegible] జివెలింగ్గకప్పుడిసంగ । పాప్ప[illegible]దరుపుణారు । [illegible] [illegible]పుడిసంగ । చెప్పం జిత్రంబగ

వృషభాదివృక్షానో[illegible]ప్రపదం । విష్ణగళాద్వతాం త్రివిలస[illegible]వృర[illegible]జాం డ్ల సంయూపల [illegible] భో [illegible] గనే పసుప్ర ప్రయూ[illegible] దత్త[illegible]

జుద్పంయుభట్టబాణా । వృత్తి దయూర సాచిత శిరనాణాం । కృత్త పా[illegible]నగెం[illegible]ర్హా నా । దత్త[illegible]తీ[illegible] తేసు[illegible]సాదన నిలనే[illegible]

నేల్హానాకృతానుకృపాణా । శరణగత = త్రాణా సాక్షిణుబాణా । పరిపాలితా సముబాణాపద్మాక్షభా[illegible] । కృతప్ర[illegible]రాపనాదిరాజుబాణు సుచాద్మ[illegible]శరణ పా[illegible]తెభా

౩౯ [illegible]చరణాంక్ష నిర్వాణా శా మృపాలినా । పరమమహేశ్వర ప్రాణమతప్రాణా । రాజితలింగలత సూ[illegible] । సె[illegible] ణ కల్పభూజునుగావక[illegible]

సమాజుసనుగుణా । నైజుసగతభ పద్మరాజుసనుం[illegible]భాజనసుసుతకేశిగాజుసనికృత[illegible]యూర్తి[illegible] దిషేజుసుని తత్సమంభిత్తే[illegible]

రాజుసుతిక్ష్మాతమానాదిరాజుధర్మాచి । [illegible]జు[illegible]భోర్హ నా రాజుసుభక్తి । రాజుసనతసు[illegible]మ్మ రాజు స్వా జుని[illegible]రాజు[illegible]

న్న కృ[illegible] సె[illegible]త్య[illegible] నై రిం చ్చి వ రి ం నె డు ప్రజ రి[illegible]గ [illegible]రా త్రి గ । యిం మ[illegible] [illegible] [illegible] త్రి
త్రిగ యస్థ దివ్య [illegible] డూం బ స వ [illegible] రా [illegible] ంచ్చి [illegible] దా ప్ప న క ం ప్పి శ వే మ్యా త్రి గ । గ[illegible] మూర్తి [illegible] భా[illegible]ంచు
త్రిగం [illegible] నా రిం త్ర న యె[illegible]హా । [illegible] వ[illegible] స్థి తా ది సా[illegible] వ ములు వ ద్ది ల్లు । యూ వే యూ[illegible] తేయు [illegible] రింల
ది శ్యా[illegible] ము [illegible] రి యా [illegible] ని గుజ గ ద్గ రు డు పం డ్డి తు డు । స ద్భ క్త వ రు లు ను శ్య[illegible] క రం[illegible]
[illegible] పాద యుల జు[illegible] తా ని । [illegible] చ ల ప ద్ధ రా[illegible] । బుంగ్ల మా రా ధ నే క్ష ం త్రా [illegible] గ । జుంగ్గ మ[illegible]

[illegible] ధనాశేశెప్పిలి లాత్మ [illegible] దాన [illegible] ంగ వ [illegible] ఖ్యాధి సంత్ర తాడనా గాడుంగ్న మూ త్ర [illegible] వరవాదనాత్మకుం
గ [illegible] లతెం [illegible] సూ రా [illegible] యు ష్టి । సురదివిసు బుధిమ్ముచి [illegible] ప్రకరణ వరు [illegible] ధియు సం [illegible]
ంగ మ [illegible] దో పభో గ సంగత [illegible] శరధి నిమ [illegible] । సుకృ తాత్మ పాలకు చికి హావసు నా [illegible]
ఖ [illegible] గో యుత కిత్తి [illegible] త్రి [illegible] గసుసుసం ద్ధితారా ధ్న చరిత్రి [illegible] సంపు [illegible]
[illegible] గుబుల విర్వాపూ కృలింగాయునె [illegible] ంఖచాత ప్రేమధ నక్షైత్రైనాం [illegible]

129

క్షింపునాత్తైనాతంద్రనాదాతీనాయచ్ఛ [illegible] ధూవంజ్జనాధిహానిరత్నైనాయ [illegible]

[illegible] దేవానక్షునైజ్ఞానదృష్ణాతమైహతోన [illegible] భూహా [illegible] తో | శివుసై దంగురాష్టినమః [illegible] శై [illegible] నమః [illegible] ప్రం [illegible] నమః [illegible]

[illegible] త్రినమ [illegible] నమో సుంజ్జనా [illegible] త్యశాంత్తై | నమోనంత్త్రభూతేనమః ప్రా [illegible] తనితేనమో ధర్మయుక్తైనమః సూ [illegible]

[illegible] పంచ [illegible] ప్రునా [illegible] హో [illegible] నమూత్రేనమః రుద్రనేత్రేనమః పాశుపతిశా [illegible] నమః ఆనిరీశానమస్తేనమస్తేనమః ౹౹

[illegible] ఆదిహాయనమః [illegible]

శ్రీ మ[illegible]దేవా[illegible] మహేశ్వర ॥ ఈ శ్వేతకల్పాత్రి కైయమన[illegible]ంబట్టసశాశ్వతత్వనా[illegible] వరత్త శిల[illegible]
[illegible] మరణ[illegible]వసునస[illegible]వాదుమదు తం । మెరెనాగరగంభీర త్రిబింబివిరి [illegible] వాజుబలం । త్రెషరవానుభహారె [illegible]
[illegible] బి విదుదర[illegible]నరమ[illegible]రత్ని వంద్రిలావిదు । ఉపవిశ్వస[illegible]త్రిత్వసం త్రాణంవననుం డ్డలె । గుహెబవసెతత్పై
తరిరాజూరాజె [illegible]యొానిశం సన్నాదం[illegible] విదిరిసం సస్పే[illegible]లు త్రానవననుహ్మలె । [illegible]ననుర్మ నరాగ్య సజె నష్ట సైనుల్తె[illegible]నవ[illegible]
వు శర్వరం । వ్రాజి హరా ధ్రజెవెశం । తుల[illegible] [illegible]ని సన్ను[illegible]ం [illegible]దెశావాచ ॥ దెవదెవ[illegible] [illegible]పురలుష సత్త్రమ । అణిమాది
యుధివహ్రాంసర్వదాశంభొ సహంద సవంనవ[illegible] [illegible]త దా [illegible]గ్రావెనయెత్ర[illegible] [illegible] [illegible]ం । [illegible]

138

మైత్రి। స[illegible]వం[illegible] సత్తపామాత్రి।
ంగ్గసంగ్గనబసవం[illegible] సప్రుత్తో తుంగ్గ। స
సద్గురులింగ్గ। బసవయ్యబసవంన్నబ
ధ। నామాత నాప్రాత ననుచెప్పినవ।
శివత్రైరత్న[illegible]ప్పిత్తము హరా[illegible]॥ హ

[illegible]నసాంవర్ణి సంగ్గాంత్రైరంగ్గ। సంగ్గనబస[illegible]ంన్న సా[illegible]
ంగ్గనబసవంన్న సంత్రుతాభ్రంగ్గ। సంగ్గనబసవంన్న శ్వపత[illegible] సం[illegible]బ స[illegible] సం
సవకుమారు బసవబసవరాజుబసవలింగంబ్సా[illegible]నాత్తి[illegible]నామనె[illegible]రు
కాయబుసంహ్పరున్నభక్తంబు శాస్త్రితాయంబు హ[illegible]బు[illegible]రు సంగ్గమెశ్వహ
బ.దాత్తసర్వరక్షాపుపి [illegible] బుభావ [illegible] ల

ప్పరు[illegible]
ప్రుతా[illegible]బ[illegible]
డ। సరం[illegible]ంన్న నాభింపన్న[illegible]
ధి॥ంపిను శాసుక[illegible]ప్రవ[illegible]
ప్ప[illegible]ను నై[illegible]

126

సంగ్గన బ[illegible] నబసవంన్న సత్య పావరణా| సంగ్గ[illegible] పుత్ర శరణా| సంగ్గన బసవంన్న శ[illegible]ణా| [illegible]లు[illegible]

గ్గన బసవంన్న ఋణకప్రహారణా| సంగ్గన బసవంన్న శాంత్రి విహారణా| సంగ్గన బసవంన్న పేసము ఒతెూజరణా| సంగ్గన [illegible]వంన్న శ్వైవ [illegible]రణా| సంగ్గన బసవంన్న స[illegible]

ర్మ| సంగ్గన బసవంన్న సత్కృతాశ్వారన్య| సంగ్గన బసవంన్న సాద్విక్ష్మిర్మ| సంగ్గన బసవంన్న సంగీత ధుర్మ| సంగ్గన బసవంన్న సమ్ముఖిత[illegible] సంగ్గన బసవంన్న సహా[illegible]

ర్మ| సంగ్గన బసవంన్న చరితార్థవర్మ| సంగ్గన బసవంన్న శాంథవచర్మ| సంగ్గన బసవంన్న సేవాస్పురిత్రు| స[illegible]సవంన్న[illegible]ర [illegible]గాత్రు| సంగ్గన బసవంన్న పుత్ర[illegible]

సంగ్గన బసవంన్న సత్య పావుత్రు| సంగ్గన బసవంన్న సేవిదితుందిలుత్రు| సంగ్గన బసవంన్న సంస్తుతా[illegible] సంగ్గన బసవంన్న శా[illegible] శ్వతవిత్రు| సంగ్గన బసవంన్న[illegible]

ಸುಖದ [illegible] ಜ್ಞಾನ [illegible] ಯುಕ್ತ | ಯುಕ್ತ [illegible] ವ ಯುಕ್ತ ತತ್ವ ಆತ್ಮತತ್ವ | [illegible] ಗುಣದಿಂದ | ಜಾಗ್ರವಸ್ಥೆ ಯುಕ್ತ [illegible] ತನ್ನ [illegible] ವ [illegible] ಯುಂ [illegible] ಮ [illegible]
ಯುಂ ಸ್ವಾತ್ಮ ಜೀವಾತ್ಮನೆ | ರಜೋಗುಣದಿಂದ ಸು [illegible] ಸ್ವಪ್ನವನೈ [illegible] ಯುಳ್ಳನಾಗಿ ನಾತನು ವಿನ್ನೆವ ಸ್ಥಾ [illegible] ದ ಪ್ರಜ್ಞೆ [illegible] ಗೊಂಬನು | ಯುಂತ್ರ ಅವಸ್ಥೆತ್ರ [illegible] ಯಿರಂಗಗಳೊಳು | ಬಿಟ್ಟ ಪ್ರತ [illegible]
[illegible] ನ ಕೊಂಬನು | ಯಿಹಂಗೆ [illegible] ದರಿಯುದೆ ತನ [illegible] ಇಲ್ಲದ ತಾ ಪತ್ರ ಯಂಗ [illegible] ಂತಾವ [illegible] ಕೊಂಡು | ತನ್ನ ನಿಲ್ಲದೆ ದೇಹೇಂದ್ರಿಯಂಗಳಂತಾವಸ್ಥೆಗೆ [illegible] ಕೊಂಡು | ಮನಃಪ್ರಾಣಾದಿಗಳಂತಾನೆ ದೇಹ [illegible]
[illegible] ಕೊಂಡು | ಯಿಂತ್ರ ಪ್ರಜ್ಞಾನ ವಿಡಿದ [illegible] ಕಾರಣಾ ಜೀವನೆ [illegible] ಕೊಂಬ್ಬನು | ಅದೆಂತೆಂದಡೆ || ಶ್ಲೋ|| ಜೀವಃ ಶಿವಃ ಶಿವಾ ಜೀವಃ | ಸ ಜೀವಃ ಕೇವಲಃ ಶಿವಃ | ಪ್ರಾಶ ಬದ್ಧ [illegible] ಜೀವಂ [illegible]
[illegible] ಶಿವಂ | ಯೆಂದುದಾಗಿ | ಯುಂತ್ರ [illegible] ಅಷ್ಟದಳ ಕಮಲವನು ಸುತ್ತಿರ್ದ ಜೀವಾತ್ಮನನು | ಮೆಲ್ಲನೆ ದಳ [illegible] ಸದಂ [illegible] ಯಿಂತು [illegible] ಜ್ಞತ್ರ [illegible] ಂಬೆ | ಯಿಂತ್ರ ಮಾಡಾಕ್ಷ [illegible]
ತ್ತ [illegible] ದಿಂ [illegible] ಬೆ | ಯುಂತ್ರ ಪ್ರಾಣಾಲಿಂ [illegible] ಗ [illegible] ಂ [illegible] ಶರ [illegible] ಂಬೆ | ಯೆಂತ್ರ ಬಿಟ್ಟ [illegible] ಂಬೆ | ಯೆ [illegible] ಬೆ [illegible] ಬೆ [illegible] ಂತ್ರ [illegible] ಬೆ | ಎಂತ್ರ ದೇವ [illegible]

ಕಿಂಚಿ[illegible] ಯಿಂತು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಸವದರಿಂಬೆ । ಪ್ರತೆಂ[illegible]ದಲ್ಲಿ[illegible] ಕರಿದರೆಂಬ । ಯೆಲ್ಲವಾ ನಿಂಯು [illegible] । ಪ್ರಕರ [illegible] ಶ್ರೋತ್ರ [illegible] ದರಲ್ಲಿ [illegible]
[illegible] ಹಾನಿ ಆದೆನು ಕಾರಣವೆಂದಡೆ । ಅಹಂ ಮೆಂಬುದನ್ನೆ[illegible]ಂದು । ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ [illegible] ಸಾನು ಪ್ರಜ್ಞೆ ಗಾನೆ । [illegible] ನು । ಸ್ತಾ [illegible] ಎಂಬ ಉಂತ್ರಿವನಿಲ್ಲರೂ । ತಂ[illegible]
ಸರಾಯುದಿಂದ ಬಂದರೆನಿ[illegible] ಕೊಂಬಂತ ಹಾಡ ದರ ಪಾಸಕನೆಲ್ಲರೂ ಪತ್ತೆನೆ ಸಲ್ಲರೂ ವುತ್ತೆನೆ ದೂರ ವಾನಿಹಾ[illegible] । ಆದೆಂತೆಂದಡೆ । ಗುರು ವಿ[illegible] ತನು ವಂದನೆ । [illegible] ವುನವ ವಂಚನೆ । ಜಂಗ[illegible]
ಯುಂತ್ರಿ ತ್ರಿವಿಧದಲ್ಲಿ ತ್ರಿವಿಧವ[illegible] ಚಕರ ಕಾನೆನೆಂದು ಕ್ಷೇತ್ರೆಂಬನೆ ಯಾಮಾ ಯುಂತ್ರಿದು : ಖಮ್ಮರ್ಜಾಳನೆ ಜಾವಿಸುವ ಜೀವ[illegible]ನಳ । ನೆಂ[illegible] ಸುಜ್ಞಾನ [illegible] ಗರಿತೆಂತ್ರಸರಿಯ [illegible] ರಾಸನಾಕ್ಷಾಡಲಚೆಂಸ್ತ[illegible]
ಯ[illegible] ತ್ರಿಚೆಂಬ್ರಿಬಳುವರಾ[illegible] ದೇವರು ನಿರೂಪಿಸಿದ ಬಿಂಜಾತು ತ್ರಿಸವಾಪಃ । ಸಂಗ್ರಳ ಮಹಾ[illegible] ಬೆಂಯುಸಾ । ಬಿಂಗಳೆ ಸಂಪ್ಪುತ್ಕ [illegible] ಶುಂಂಬು [illegible] ರದಲ್ಲಿ ಬುಕೆ ಸಾನರ [illegible]
ದೆವರ ಖ[illegible] ನು ರೂಪಿಸಿದ ಯ[illegible] ಚ ಸಂದಿಂಯು ಮುಟ ಕ್ರಪಸ್ಪರ್ಶ ದೆವರ ಖ[illegible] ದೇವರಿಕ್ಕೆ ಬರದ ಬಂ[illegible] ತುತ್ತಾಗ [illegible] ದ [illegible]

ಕಂಚ[illegible]ಯಿಂತ್ರ[illegible]ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಸವದಕೆಂಬೆ । -
[illegible]ನಿ ಅದೆನು ಕಾರಣವೆಂದಡೆ । ಅಹಂ
ಸಾರಾಂಗುಳಿಂದ ಬಂದರೆ[illegible] ಕೊಂಬಿಂತ ಹಾಡು
ಯಿಂತ್ರಿ ತ್ರಿವಿಧದಲ್ಲಿ ತ್ರಿವಿಧವು ಚಕರಕಾನೆನೆಂದು
[illegible]ತ್ರಿ ಚೆಂಕ್ರಿ ಬಳುವರಾ[illegible]ದವರು ಇರೂ ಇಬದ
ದೆವರ ಇಷ್ಟ[illegible]ನು ರೂಪಿದ ಯ[illegible]ಚ

ಪ್ರ[illegible]ಯೆಂ[illegible]ದಲ್ಲಿ[illegible]ಕರಿದರೆಂಬೆ । ಯೆಲ್ಲವಾ ನಿಯು ದೆವ[illegible]ರಲ್ಲಿ[illegible] । ಹಾರಕ[illegible] ಶ್ರೋತ್ರ[illegible]ದರಲ್ಲಿ ದೆ[illegible]
ಮೆಂಬುದನ್ನೆ[illegible]ಂದು । ಅದೆರ ಮಧ್ಯದಲ್ಲಿ[illegible]ಲ್ಲೆನಾನು ಪ್ರಜ್ಞಾನಾ । ಜ್ಞಾನಿ[illegible]ಉಪಾಸನು । ಸ್ವಾ[illegible] ಎಂಬ ರುಯಿಂತ್ರಿ ದವರೆಲ್ಲರೂ । ತಂದ್ಯ[illegible]
ದರ ಪೂಸಕನೆಲ್ಲರೂ ಭಕ್ತಿನೆಸಲ್ಲರೂ ಮುಕ್ತಿನೆ ದೂರ ವಾನಿಹಾ[illegible] । ಅದೆಂತೆಂದಡೆ । ಗುರು ವಿ[illegible]ತನುವಂಚನೆ । ಲಿ[illegible] ವುನೆ ವಂಚನೆ । ಜಂಗ್ಗಮ ದಲಿ[illegible]
ಶಕ್ತರೆಂದೆನೆ ಯಾಮಾ ಯಿಂತ್ರಿದು : ಇಷ್ಟ ಜಾಳನೆ ಜಪಿಸುವ ಜೀವರುಗಳನೆಂ[illegible]ಸು ಜನ್ಮನ ಭ[illegible]ಂಗರೆಯಿಂತ್ರಿಸರಿಯೆ[illegible] ಸರಾನಾಕ್ಷ ಡುಲ ಚೆಂಕ್ರಿ ಸಂಗವಾ[illegible]
ಜಿಂ ಜಾವತ್ರಿ ಸವಾಪ: ।। ಸಂಗ್ಗಳ ಮಹಾ[illegible]ಜೆಂಯುಸಾ ಲಿಂಗಳ ಸಂಪ್ಪತು ದ[illegible]ಶಿಲಿಂಂಬು ವು[illegible]ರದಲ್ಲಿ ಬುಕ್ಕ ಸಾನರದ್ದವರಿ
ಸಂದಿಂದು ಮುಟಕೆಪಕ್ಷ್ಯ ದೆವರ ಇಷ್ಟ ರಳು[illegible]ದೆವರಿಕೆ ಬರದ ಬಂಜಿತು ತ್ರಿತ್ವಾಗ[illegible]ಸದ [illegible]

[illegible]ಬ[illegible]ಪ್ರಭುವೆ | ಸಂಗನಬಸವ
[illegible]ವಂನ್ನು ಸಂಪೂರ್ಣತಪಾಪ | ಸಂ
[illegible] | ಸಂಗನಬಸವಂನ್ನು ಸ[illegible]ನಾಪ[illegible] | ಸಂ
[illegible]ವಂನ್ನು ಸಾಂದ್ರಪ್ರಮೋದ | ಸಂಗನಬಸವಂ
[illegible]ಸಂಗನ[illegible]ಸವಂನ್ನು ಸರ್ವಪದಿ
[illegible]

ನ್ನು ಚ[illegible] | ಸಂಗನ[illegible]ನವಂನ್ನು ಸ[illegible]ಲಾಪ | ಸಂಗನಬಸವಂನ್ನು[illegible]ಮಿತೆ[illegible] | ಸ
ಗನಬಸವಂನ್ನು ಸ[illegible]ಪ್ರತಾಪ | ಸಂಗನಬಸವಂನ್ನು ಸರಸತಲಾಪ | ಸಂಗ[illegible]ಸವಂನ್ನು[illegible]ಗದಾ
ನನಬಸವಂನ್ನು ಸ[illegible]ತ್ನ[illegible] | ಸಂಗನಬಸವಂನ್ನು ಶರಣಾವ[illegible] | ಸಂಗನಬಸವಂನ್ನು ಸಾರ[illegible] | ಸಂ
[illegible]ಸಂ[illegible]ನಾದ | ಸಂಗನಬಸವಂನ್ನು[illegible]ವಿನೋದ[illegible]ಗನಬಸ[illegible]ಪ್ರ[illegible] | ಸಂಗನಬಸವ
[illegible]ದ | ಸಂಗನಬಸವಂನ್ನು ಕವಿಂತ[illegible]ದ | ಸಂಗ[illegible]ಬಸ[illegible]ಸಂಸಾರದೂರ | ಸಂಗನಬಸವ
[illegible]ಬಸವಂನ್ನು ಸ[illegible]ಚಾರ | ಸಂಗನಬಸವಂನ್ನು[illegible]ಬ[illegible]

[illegible]ಗನಬಸವ[illegible]ಯ[illegible]ಸ[illegible]
[illegible]ನ[illegible] | ಸಂಗನಬಸವಂನ್ನು[illegible]
ಗನಬಸವಂನ್ನು[illegible]ಕಾರು[illegible]
ಂನ್ನು ಸಂಚಿತ ವೇದ | ಸಂಗನಬಸವಂನ್ನು[illegible]
[illegible]ಗ[illegible]ಸವಂನ್ನು[illegible]
[illegible]

౨౦౯

ఇనత్త ... డపం డ్జితం ... వృష్టుడవి।
భక్తి వా ... త్వంజి దనరు। ఊజురాష్ట్ర
త్రిలుం వాను పారుగాలుం గ్గళశవనె
బుబుజ్జె। బల్లిహాంబిజ్జులు భంజ్జి
నుడు। ౦యుచ్చె మైనా సంగ్గమెశ్వగభ
సుశర్మ ... పంజ్జితెంద్రుండ్డు విశెప

... తపరి వారావని పురంబున కరి ... శ్వరలనె నెగ్గం స్గంబురహారవ ... హారితె ... ధృత్యుంగ్గ
నసక్షైనహితుం డైనణము। హయపతడులు నాడనె ... రెండి దెంచి। నెరవర్తి ... తారుల
గము జాతసంగ్గ(ప్ర)। సంగ్గతి ణొక్కసాసరవము ... నసలి। కల్యాణ నమునె కబినముకం :
౦జ్జిరంత్ర। బల్లిదులు జగదెవ మల్ల త్రిం హాంయులు। ౦యెం నెకప్పడి సంగ్గమేశ్వరంబు.
గంజ్జు। చాచ్చిదెగామాతో డనొద్దమా ... వరి। నదింతుదానై జితనెని విందిదినవము। ల
డిశోన్న వహ్ని। నిడ్డాళుచు నదుమనైకా. నిపర్వ। బసవంయ్య బసవెం. శ్వబసవశుమార। బస.

... వనిపురశ ... రంపాళ్ళ। గాలు దినత్త
... జి పానడ। డొ ... ది పెంయుడ
జితాంయ్య। కల్యాణవిలు నబనిగజ్జూబె
నకుల। ౦డానెరి బసవన దండ్డ ...
దినిక్ర చునిం మాన్యంచు ...
వళింగ్గంబు నాబం డ్డారి ...

ఛ్యుసుఖ్యాం శ్రాద్ధరకన్యాం ఙ్ఞవం జ్జాత చరణ్యదెవ అసంఙ్ఞిత దెవ: సుశం త్రిస్తోత్వ|దెవత్రిపురదహ|దెవదక్షాధ్వరమధన|దెవ చండికేశ్వరత్రినయనసుఖ మ...
ణ్నసంతె త్రినాశనా|దెవ అసురస ంహవరగంభీరాంభొనిధ్వంభసంభవ|దెవగురుమూర్తి|దెవశాంతమూర్తి|దెవఎ కమూర్తి|దెవద్విత్రిమూర్తి|దెవ...
ఘాతకుమూర్తి|దెవజైనజాడబా రావకలంపుకాలమూర్తి|దెవవిలయకాలమూర్తి|దెవత్రినయనమూర్తి|దెవసురా సురాసురనమిత|దెవ విశ్వేశ్వర|దెవ
పుణ్యహదెవదెవానమస్తెనమస్తె నమః ౹౹౩౩౩ నంగళ మహా౩౩౩ ంయుక్తం ౹౹౩ సదాశివాష్టకం సమస్తం ౩౩ శ్రీ౩౩౩౩ ౹౹ ౹౹

సచితసంత్రింద్రనేత్రహృదయాంబుజవాసా। లదేనకలసురవసకలవిపుత్రినరాశిత [illegible] దాభక్తజనపాలవరాకరత్నకరజా [illegible] రాత్రివాధావర [illegible] పవిత్రకీర్తి [illegible]
దేవదనుజగళ్ళయుగళా। దేవతా కాశకసహానకవిత్రగచయు [illegible] మాంగ। భంగళ్ళజవదరా। దేవగంగాన్వదిప్రదాహ [illegible] [illegible] తినిత్రిగాత్రా। శ్రీదనుదేవ
దేవమూభుర్గణసంపసంపిత సూత్రివేదపరవాధేనకనాద్ధనాది [illegible] త్రికన [illegible] తపాదరంగళా। దేవపురతనర దేవసురశ్రేష్ఠర। దేవపాలానుకరోల
లదేతపాసురకకగ్గ। దేవదుర్భరత వేదభూపచరిత్రభవిత్రవణా। దేవదురితదాంత్రిపతం [illegible] ల। దేవదురితదార్త్రిప్రపరా సూరకూంతారదాశ్రాలి। దేవదు [illegible]
ధోఘనమునిశ్రీళ్ళయుతాలానిల। దేవభక్తజనహృదయమాంబుజవిపాకరా। దేవకాలకాలప్రహారకరోన్నవిత్రహ। దేవభక్త [illegible] నసుగృహ। దేవత్రయలోక్యనస
సకనాభ [illegible] సంకరాహ శ్రీస। దేవపురలింగనాశ్రీదేవపుణ్యపాశ్యపశ్యతేహారిహారణ్య [illegible] పరిపూర్ణత్రిస త్రిసుధగకాపరివార। దేవసురవ

ముంజ్జలాగ్ర ... ఙ్డాతముజ మురశపముపకశ.నాకరణమాంత్రాణంఙ్డ్యు। దెవనృశిరహృదవదావజాబలనసంపహ్యరగగనతల్లోలకలి దముక్కాదరాబహాంళ్య దెవనలశింహాస్యనహా
త్రనుహపాతకనాశనదెవత్రినెకభూషా ణా। దెవసంత్రామురంపృదెవప్రశకుకాలాంతకా। దెవ...ంఙ్డంఙ్డకర.ణ...బొారంకృ...ంహ్సం ...
మురయ। దెవసభోదంయ। దెవ...నాసు రమంఙ్డరముభితమహానభనసముభితజగత్రయభ...శేషభూారవిసయుగాలకల...విషకం ...నరణా। దెవసకలలోకసకరహణా। దెవ
ధుళితవిసత్రిపృంయ। దెవముఖ...రూ ఫ। దెవజగత్ర...యారూఘాదెవ...ల్లోలకవి...హాంసన। దెవజేబంగరాజిత సాక్కవత...। దెవరతి...పత్రిభిభృంసన। ద...
నసాభజాకచేప్రిభయప్రపృభవిన్లల్లనా ...తప...విభిజాంగ్గనా...ధాపత్రాతా। దెవ...ంఙ్గిరిపివిరచితదిడుంబురవిరభ... విప్లుంయుభద్రనకా...హాదంత్రభూారదంత
...ఉగ్రదంత్రపుష్పదంత్...ఙ్డిముహస్తాళ సంభిక...ళ। ...మూలా...మాలాధరశశిఖంఙ్డశిఖాంఙ్డఉగ్రాక్షనిచలాక్షనె... ...రణా। దెవ...క్షప్ర...వి...

౩౬

సా | దేవ షూత్రేశ్వ [illegible] దేవ స్నైనాసు ము ప్రశై [illegible] మాణిక్య దే [illegible] గత్రి [illegible] శిశ మా[illegible]ణిక్య దేవ పుత్ర ము స ము [illegible] చర ణా | దేవ పుత్ర ర

ప ము ప్ర వి వి జో త్ర [illegible] హ పర్వ సు ని ధి పు కీ దైవ దు త్రి యు ధి పర్గ దేవ పూర్వ స ము ప్ర మె ఖ్య లా వ లం వు | దేవ చ[illegible] దేశ [illegible] వి మూ [illegible] త్రం భా వు | దేవ శా

భవ బ్బి జలం బి తా రాత్రి దశు జైంద్ర మం ఢ్రి లికె వు దే సం బి నెలం భ్యుల ద ళి [illegible] ది ద ళి త కి శో ర కం ఠి ర వ | దేవ గజా సుర కం ఠి ర వ | దేవ గజా సు[illegible] రపుర ప్ర హా

శా ష్ట ప్ర వు స ము చి తా డం బ్బర | దేవ త్ర ంధకాసుర స ము [illegible] సం హార శై కె వా డం బ్బర | దేవ త్రి లో కె కం ట క ద సు జ ద హా సి [illegible] ప్రా సు రూ [illegible] ప్ర క్ష య క [illegible] తాం [illegible] డం

ఫ ర | దేవ త్రి లో క కం ట క బా క్ష ణ్య క ఖ సు దశు జేంద్ర వక్ష [illegible] పా [illegible] త [illegible] త్రి న పు ము ఖ ది ద ళి త రు ది క[illegible] ధు పా ణి | శే పి త ను డ [illegible] బి[illegible] బలం [illegible] త్రి

[illegible] స సం హార శర భ రా [illegible] కభి త రా డం బ్బర [illegible] దేవ క లి శం [illegible] రి : శిర : ప్ర హార ణ | దేవ కలి శం హ చర్మాం బ్బర ధు ర[illegible] న [illegible] శం [illegible] ర : [illegible] నా శి [illegible] దేవ క లి శం [illegible]

...గం...పతి ...॥ । ...యుజ్యసేపత్తి॥ తాపేడ శుభ ...శన ప్రవేష ... ...నా । ...సనా...త్రిస...యానినం
త్రేతతత్వజ్ఞేత్ । యువా ప్రచుర విజ్ఞా నభరితం సేవ వల్లినే । ...తత్వసత్వ ప్రకుబెరా ... బుగ్ను ...వం ॥ యోనిసా... న... ...పర మాక...
హ్యాతసే । అనేకసత్వ సంపుద స్మాయయా సాగర హాతనే । నమో ... ప్రకృతో యుశివాం యజ్ఞ ... ప్రసన్న ... రసా... తులసు...తృ... నమోవిశ్వరూపం
ధ్యాయ బ్రహ్మణైమితి తేజసే । నమో త్రిసృష్టతత్పం యుభిం స్థదేవా ...కాం... । నమః సంసార కాంతారః దుఃఖసంపన్న... తారకా । శివాయ । నమః సంకల్ప సంక
ద్వికల్ప శాఖినే । నిర్ధర్మా నిశ్శి...దేవ యజ్ఞ... ...నారధ్యే । కృపా...చన్ద్రం సతాపం చేత్తి యదర్శతః । యుష్కం కరో ...ప్రం హా సహ్యం ...చ బా...
సురాసుర ముయాం...తవ శ్రే జగత్రయం । ...సుంయం... శివః శివ... శివకేష్టకం । అభ్రం హ్మ...తి ...దె... నచస ప్రహాత్ । మహా

౩౮

శూశివస్య పరమాత్మనః॥ యానుపాశ్వ
ధరారాడున్నంశైరాజ్ఞుసురశేఖరం।
ంకరంనిశృంగలింయుచహాత్।సహస్ర
నైకసంపువః॥ ద్విపభోగైకసక్తెడిజి
హ్వాతదాహకాంభదిభ్యాపామృత్రి
రహైదాన్వముపృణ్డంతివపురతః॥

త్రికల్పాంత్రిశివకల్పోఘపృష్ఠతి। నైప్రివాసముతాంయుత్రిసంఘ్నమనుతిష్ఠతి॥ విసంత్రిసంపుదన్న
ముహామేషక్షపఘాటసన్న। ప్రితాంగామిదంఫలం। ముహామంత్రపురూపాణాం నానాముద
సాముడాస్యబీంంతెకకోచరకపృదక్। స్వైలోభవతిబాంహనానాందివ్యదృష్టిచరదవ్య
వంనైముక్తభాజాంయుత్రి। సైవంసహస్రనామాఖ్యంముంత్రివముహూరంతెన్నరః॥ దుష్కరా
ముతవరాంయునాం॥ బుపత్వానుదినంసాతత్రిడత్తెసదుంయూసహ। ఆ[illegible]ఘసామాన్య
ఇముస్నైస్నైముశివప్రిమృద్ధాంపాపఘోదానకృముః॥ ప్రిణాణాంకృపయాంకుత్రిలో

వః హాతకుహాగారం ప్రకల్పితః॥ సవద్వష
తంతతం। ముమృవంబ్రాజమతెసాక్షావన్య
ది।రమాసారాకా[illegible]సంనైకృదిస్పలా
ంత్రరతైదివదైసుసాంనిత్యమేతి
ంజపదుకముగనైతిచ। ఆదిబన్ధిస్సు
ంసురశిక్రమా। ఘహాప్రిపానే

మూ[illegible]షుగ్నోమేఘుయవ। ప్రకల్పేత్కవి [illegible]వంతరోపి విశేషే ప్రకృతిః పరః। అతిసూక్ష్మగతి వర్ష్మార్ణ్డో గూఢా డోర్గూఢదర్శనః। సూ[illegible]జ్ఞైనో గూఢవిజ్ఞానం పశ్యకో గుం
పశ్యక బ్రహ్మః। బోధతుస్వ[illegible]త్తతా చరా వాగం వేత్సాల పృకృతే ప్రియః। క్షరత్క్షరాక్ష్మయోర్ధిరోచం బ్రాహ్మేతా విభాతి వ్యక్। యోనరాజ [illegible]నర్గః సమదశి క్షుర్ఞరాంతకః।
అజుసుస్నేఘు కారంభో। బ్రహ్మం పశ్యక భక్తే లోత్తమః। షడ్విద్వానిగమస్తుష్టం[illegible]ం స్నరాస్నవతారకః। సత్తిదర్పస[illegible]త్తశసి కృభూతేత సుఖోదపాః। మునిత్రియోమయుర్నిధా
యోమయురిందోమురిలక్ష్మణః। అకంధే భరితో నభర్గశరజ్ఞసురవంజితః। డింక్నేమోక్షరబిజుస్తృక్షూచస్థః కూచసంభవః। భుత్రే[illegible] రః సుంజరోయోంని యుక్షరాక్షపరః శి
వః॥ శిష్ఠాచాచ। ప్రపంచుఘలచ్చక శితహాత్మాశేంసుంయూసఖె। పరస్యం విత్తివిజ్ఞాయుందర్శితం పరమార్థతః। తథాశివస్యళా శాంత్రం తమాత్మానమయిపాశుతం। స
హాప్రిణామనేహాజనే బ్రహ్మం హృవిద్వా పదె శితా। భోరసంన్నరకారణా బంధకాత్మమర్శ్యాషుచైరరాణా మోచయంత్తిచరవిత ధృతిపరాంయుణా సహా[illegible]ప్రిణామసంవి

మర్యందాన్ తాం పోత్సా బుద్ధిమతాం కృతః। స్వయం ... తేజస్వయం భాదస్వయం బుస్వయమాత్మ చితే। బ్రహ్మా విష్ణు మహా సంపూర్ణ మేఘా బ్రహ్మ త్వా బ్రహ్మ సంభవః। బ్రహ్మం
పత్నిసురవిజ్ఞాన పరబ్రహ్మ ... చరః। భూతాదయ భూత పతి భూతో భవ త్రిలోక యమంకరః। అనల బిజ్ఞాన కేశరా గోపుభావని యోగాత్మ యం కృశః। అద్భుతో ఽభినిర్త
క్షేత్ర క్షేత్రజ్ఞ తిరుపా చతి ... । కలు ... న్మైధృతం సంపూర్ణ భవ వచ్ చ భంజజ నః। మంత్రజ్ఞో మంగళ కారో మంగళాయుత సనా మలః। మంత్ర యంత్ర సమారక్ష
... పుం త్రిరాజా మహా ప్రభోః। బాండజ నాదకళాస్త్రం తో మకారో మంత్రి నంహ్వరః। మకారో త్రిదశో మం ... హా జో న ముత్త స ంతాపరః ... కుం కో జాలస్తం త్రో
సూర ... మాత్రి నమహ ... తిః। మంత్ర మహాత్రి నం భ్రాం మయూత్రి కలాకృతిః। హాయుమయాత్రి ధరావయాత్రి రక్ష వ ... యుంత్ర నః। ... మయాత్రి ...
... కషు మహా ... దం ... తిః। ఏక నత్రి ధా భిన్న ... పంచదశాకృతిః। యోకయో పాహః త్రైపుర స్వ ఏకయో ... యా ః। ... పంచ దశ కామేశ్వ ... గం

పారపర[illegible]ంభకః॥ నిష్ప్రాణకం[illegible] లాఘవహతవ్యవిః॥ అజ్ఞాధర విశుద్ధాత్మ లంపక[illegible] [illegible] దళనగర్భస్త చంద్రిణాద్యసం
[illegible]తత్త్వ అంతత్రిగ[illegible]బుద్ధిర[illegible] త్రైశోషిగస్పం యయం శశిఖి। సజ్ఞానయం త్ర్యంశజ్ఞః ధోతం త్రిరూపాసమఋషివిధిః। [illegible] ం[illegible] నాదత్త్వ[illegible]యరక తజ్వాలకః।
సుజ్ఞా[illegible]విమలః ప్రాజ్ఞో[illegible] త్రిభాసనః। శివధర్మో నమహాదహో నదర్శోధమ కదురంధరః। [illegible]ధర్మగోప్త ధర[illegible] ధాసంత్త[illegible]తరశయః॥ నరసా
రాకుణ్ణోనాధ ప్రశి[illegible]। ప్రసన్న ఉత్తమశ్లోకః పుణ్యశ్లోకః ప్రయోజకః। యోగాత్త[illegible]దాతా త్తసరావత్తస రుత్తో ముఖః। పరమః పరమోహ[illegible]ః
ప్రవృద్ధి ప్రమదాది[illegible]ః। [illegible] లప్రాడ ప్రభావః పార్వతీపతిః। పావకః ప్రభవో భవ్యపావక[illegible] వరప్రదః। పేశిబంధః జపజపా[illegible] విచార విభూషితః। [illegible]
యజ్ఞ[illegible] వితంప[illegible]వం[illegible] నః। అహో[illegible] మహాయజ్ఞః [illegible] ఫలప్రదా। జ్ఞాన[illegible]వర[illegible]। [illegible] మోక్ష ఫలో మహా[illegible]। అపదః

౧౨

శ్రీ విశాలధీః విశాలో విశ్వసంత్రే
రూఢో విరూపాక్షో విశ్వరూపో మహేశ్వ
రక్షః । సత్వం దత్త విమలత్రవా సత్వవిద్యా
శ్రీపాలకః । తామసః సృష్టిసంహారకర్త్రే
ంత్రజ్ఞానిత్వ సమారంభః సచతం జైనా
త్మజ్ఞాతి సహస్రాణ్యయనః । సత్వజ్ఞాతి

త్రే విశాల జ్ఞానగౌరవః । యోగరూఢః సమాధిస్థో ముత్తసత్తాత్తత్వదైవతః జ్ఞానరూఢో విరూ
యః । చరాచరధరః సత్యసత్యబోధః పరాత్పరః । శుద్ధయోగో మహాసత్వః । సత్వారసత్యకేవలః
వబోధకః । సత్వరః సత్యసంభవ సత్యక్షేత్రనిదేశకః । నిర్వాణః శుకసంతుష్టః సత్వవిజ్ఞానలోచ
ధావర్త ప్రవిగ్రహః । తంత్రలోకత్రయాభావత్రయాదేవస్య ఈశ్వరః । అతత్క్ష్య సనత్వ
త్రితః ప్రవిపకః ఆత్మజ్ఞానిత్రః కళాకృత్రాంత్రే । త్రింహా జైనాత్రిః కృపా నిష్కః । సత్వజైనాత్రి స
శాభంకరః । భూతప్రోక్షలుస్తుకత్ర జ్ఞా జైనాత్రి కలపుకకః జైనాత్రిరింత్రయః సంవింద్య

119

ఢః । విశ్వరూఢో జగత్త్రయః । వి
కేం రక్షాక్షి సత్యశుద్ధః సత్యసంప్రీత
నః । రుచిర సృష్టిసంధాతః హాత్మకః శ్రుతి
శ్రీనేనా సత్వమాత్రప్రమేశ్వరః । అ
షూనూకృ సత్వజ్ఞాతి సల్లాంకృతః । స
లప్తకకః జైనాత్రి శాంపదం । యమ

[illegible] త్రి [illegible] మాత్రి [illegible] రశ్చ
యూశుపే । వధూత్రో మయుక్తి ముగ్గత ః ।
హస్తపోమయుః । ఆర్యనస్సైయనో
గర్భోన్వైదగర్భోస్త్రిగర్భోర్విలలో బో
హంచంద్రసూర్యానిర్మోచన ః । పాతా
ల ద్వారా యుక్తః । కాల ః కులేశ ః కులజ

రుద్రజలప్రభా [illegible] త్రికే [illegible] దళమఖ ః [illegible] మహ [illegible] సా అమోఘ నిష్ఠా నరసూష్ణాన య [illegible]
జ్ఞానాదః [illegible] తోనాదరూప ః స్వర్ణ [illegible] ః । సతృప్తాజ్ఞానాసదత్తిస్వసర్వసహాజ ః ।
జ్ఞాత్రు [illegible] స్వయంత్రిభువనః ఈశ్వరాః । సామర్థ్య [illegible] ః । ప్రాబోధైనామకేశ పరంత్రపః । రమనః [illegible]
త ః । విదానావిచిత్రధామయూత్రి [illegible] యోగమ [illegible] హనీధి ః । శిబిఘ సుపరజనాతిబో ద్రాచె
క్షాంమ్మ విశాస్త్ర [illegible] మయూక్ష్మనగోదర ః । కలానాదః కలావిదుః కలాజ్ఞానాతిసనా
ః వి ః కేయూర భాస్వర ః । [illegible] ః కృపా [illegible] ంధు కు శల ః కుల భాష [illegible] కాభనే

నాభి స్త్రి కాలజిత్ । ఖదాత్రి సోమా [illegible]
[illegible] ము ః । సుహసుత్ర విశ్వపత్రి ః స్వము ః శ్వా
దయోనిత్యోన స్కల [illegible] త్రిక్ర [illegible] యాత్రస ః । విశ్వ
[illegible] ర ః । విమూర్ధో [illegible] దశదిగ్వా
దన ః । [illegible] లసుతేకలాధార ః । కైవల్య ః
వసన ః [illegible] కాంత కైవల్య ః కేవ [illegible] ః

... నితరానిశ్వరో యోనియో ... నిపృత్తఘృతేవొ ...శ్శ । కపాలన ... త్రిశోనా ...స్వచ్ఛంద్రో మత్రినాయకః । అప్పశ్చత్రి స్వరశ్వేరావర ... ద్భయం ... మహాకాలః
సదాశ్వ సదాశివా । కలనా...సాహవః ... కల్పక ... [illegible] ... వరియె...వప్రతత్వంబయః శాస్త్ర...నా శ్రితసుష్మోదయః । స్వయం...రాశ్వః ... కులు రాజు కులె శ్వరః
మాతనూపతి...హరః । ...ంతరసముయా ...పః । తత్ర ... సత్రగ వ...ద్రో బ్రంహ్మభూతి...చరః । ఖాదక ... జామయా ప్రిన్నో గిరిశో వచః । సాంప్రత్తిః । రుద్రః పశుపతి స్త్రాణుబధి...
౧౩౦ నప్రదిపత్రః । ముక్తో గెవదాం ... దన్నగాని ...హ ఖళం...వ సెనావుయః । నిమర్గలో...శ్రప విశ్రమూపహశిష్టా ...ంతః । బ్రంహ్మ పారపరో ... శ్చమూపాద విశారదః । చిబుః ...
... విజయోధ ... త్రిః । అన ... యుదు మహావిదాసు మహారాజా విభువి...డ । మృడః సత్పురుషో బూరో యూశానః ... శశిశేఖరః । శైవాజాత్రో వాసుదెవ స్త్రం
... శున ... నంబభవ ... త్రి లోచనః । భుజంగ ధరణో ... పాని పాత్రో దిగంబరః । ధూర్జటి ... జిజ్ఞ జిలః శాంత్రో భ...పాకపా

118

శ్రీ రా... [illegible] ...ష్ఠరూపాయ నమః| అవిచ్ఛిన్న ... [illegible] ...మహాతేజ మహాదేవయక్ష [illegible] త్ర దృష్ట

[illegible] ... యోగ [illegible] చక్ర సంగ సంకల్ప విభిన్న [illegible] పాత్రకః| భిన్న మహా లోపం [illegible] ద

[illegible] గౌరవం [illegible] విశుద్ధ [illegible] శిష్టాంత్రః శిష్టసాధకః| అవినాశో నిరాభాస ప్రపంచరహితో యుతః| జగజ్జీవ ... జగత్ప్రియో జగన్నాథో జగద్గురుః

జగన్మా... [illegible] త్రయః| జగత్పతిర్జగద్భర్తా జగద్బీజ స్వరూపాదయః| జగద్ధితో జగత్స్రష్టా జగద్ధ్యం| ... జగ [illegible] తః| జితేంద్రియో జితక్రో

... జితధరః| అజితో జిత సంకల్పో [illegible] జితః| యోగజ్ఞాన మహాదేవ యోగజ్ఞాన మహేశ్వరః| యోగజ్ఞాన మహా [illegible] యోగజ్ఞాన మహా [illegible]| యో

... యోగజ్ఞాన మహా [illegible]| యోగజ్ఞాన మహా [illegible]| యోగజ్ఞాన మహాజనః| యోగజ్ఞాన మహాశ్రమా| యోగజ్ఞాన మహా [illegible] జ్ఞాన [illegible] విశ్వ...

[illegible]

ఃకాల సర్ప గరళ చిత్ర పుత్ర తేజః తాళ విస్ఫోటమా శాసనేశ కృపాదినికై నరికాలకల్పసార జి తాకృతేః [illegible] చరః సైనాతః ఖ
ఖండ ప్రచండ భుజాదండ ఉద్దండ దయః అఖండబ్రహ్మాండ ఖండోత్తర రఖండః జైనా తిరపన్నయోః షట్చక్ర మెట్టన ప్రస్తా
వినోద ప్రసన్న చిరంజీవి హృదయ వసంతః గోవర్ధన నగోత్తా వినోద హాత్రితోసగునాకరః నందాధ రోంగ సంగ మైన్నన గలో నంపచరా
ళోరననైశ్వరా పంచాశర వక్షఃపంటా నజాః ఘంటాఘంటా ప్రియః పంచసారోద్యమహ ఘంటా శ్రీచంద్ర ఘంటా పర్వరస్థం
నలినమ [illegible] తల్పఘ [illegible] దితః లానాదః పరమే [illegible] నదనః చిత్రవిచిత్రసంకల్ప విచి శ్రీ విచిత్ర తాప వం విచిత్రసతి రాచరన్న
లి [illegible] మలిచ్చు లివనరానరాః చరా [illegible] తస్పచి చచి శ్రీ జూ పదేశతః ప్రపంచ విచి దానం బ్రహ్మ చంద్ర మధ్య

...ಗೆ ಹ... [illegible] ...ಯ... | ...ದ್ಮ... [illegible] ವರ್ಣವಾಗಿಹುದು | ಅಲ್ಲಿಯ ಬೀಜಾಕ್ಷರಂಗಳಾ ನಾವವೆಂದಡೆ | ಅ ಆ ಇ ಈ ಉ ಊ ಋ ೠ ಲು

...ಂತ್ರ ಹಾದಿ ... ಗಾ ಋ... ಅಲ್ಲಿ... ಬೀಜಾಕ್ಷರಂಗಳು | ಅಲ್ಲಿ... [illegible] ಅಧಿದೇವತೆ ಯಾರ ಯಾನವೆಂದಡೆ | ಭೂ... ಶ್ವರನಧಿದೇವತೆ... ಯುಂತ್ರಿದು ವಿಶುದ್ಧಿ

...ಯುಂ ದುಲಲಾದದಲ್ಲಿ ಹುದು | ಅದಕ್ಕೆ ... ಪದ್ಮ ... | ಅದರ ದಾತು ವಾಕಿಕ್ಸ ವರ್ಣವಾಗಿ ಹುದು | ಅಲ್ಲಿಯ ಬೀಜಾಕ್ಷರಂಗಳಾವಾವ

...ಂದಡೆ | ಹ... [illegible] ...ದ... ಅಲ್ಲಿಂ... [illegible] ...ರಂಗಳು | ಅಲ್ಲಿ...ಂಸ್ಯ ಅಧಿದೇವತೆಯಾರಂಯಾಂಯುಂದಡೆ | ಸದಾಶಿವನು | ಯುಂತ್ರಿದು | ಆಜ್ಞೆಯು ಕ್ಷೇತ್ರದ ಸೀ...

...ಯ ...ಇಂತ್ರಿ... [illegible] ...ಧಾರಚಕ್ರ || ...ಗಳು | ೦ಯುಂಸ್ಯ ಅಲ್ಲಿ ದಂ ... [illegible] ...ಪತಿ ಬ್ರಹ್ಮಾರಂಧ್ರದಲ್ಲಿ ಸಹಸ್ರದಳಪದ್ಮ ಉಂಟು | ಅದರ ದಾತು

ತಿಆಳು ಅಲ್ಲಿ ದಳ ಬಿಜಾಕ್ಷರಂಗಳು | ಅಲ್ಲಿಂ[...]ದೇವತೆ ಶಿವಸಾರ ಯಾಂನ[...]ದಡೆ | ವಿಷ್ಣು | ಯು ತಿದು ಸ್ವಧಿಷ್ಠಾನದ ನಿರ್ಣಯು | ಇಂಸ್ಕ ನುಣಿಪೂರಕವೆಂದು | ನಾಭಿಸ್ಥಾನದ
ಲ್ಲಿ ಹಾ[...] | ಅದಕ್ಕೆ ಹತ್ತು ದಳ ಪದ್ಮ ಉಂ ವು | ಅದಱ[...]ಕುಂಕುಮವರ್ಣ[...]ನವಾಗಿದು | ಅಲ್ಲಿ ಯ[...]ಕ್ಷರಂಗಳಾವಾವೆಂದಡೆ | ಡ ಢ ಣ ತ ಥ ದ ಧ ನ ಪ ಫ ಇಂತಿಹಂತ್ತು
ಅಲ್ಲಿಯ ಬೀ[...]ಗಳು | ಅಲ್ಲಿ[...]ಂ = ಸ್ಕ ಅಧಿದೇವತೆ ಆರ[...]ಯಾಂಯುಂದಡೆ | ರುದ್ರನು | ಯಿಂತಿದು ಮಣಿಪೂರಕದ ನಿರ್ಣಯು | ಇಂಸ್ಕ ಅನಾಹತವೆಂದು ಹೃದಯಸ್ಥಾನದಲ್ಲಿ
ಮುದ್ರ[...]ಡು ದಳ ಪದ್ಮ ಉಂ ಯು | ಅದಱ ದಾತ್ತು ಬಿತವರ್ಣ[...]ಹಾಗಿದು | ಅಲ್ಲಿಯ ಬಿಜಾಕ್ಷರಂಗಳಾವಾವೆಂದಡೆ | ಕ ಖ ಗ ಘ ಙ ಚ ಛ ಜ ಝ ಞ[...]ವರ | ಇಲ್ಲಿ
ಬಿಜಾಕ್ಷರಂಗಳು | ಅಲ್ಲಿ ನಿಂ[...]ಧಿದೇವತೆ ತಳ ಆರ[...]ಯಾಂಯು ದಡೆ | ಮಹೇಶ್ವರನು ಯಿಂತಿದು ಅನಾಹತದ ನಿರ್ಣಯು | ಯಿ[...]ವಿಶುದ್ಧಿಯೆಂ

...ಂ ... ತ್ತಿದೆ ... ವುಗೆ
ಅಪ್ಪು ... ವರ್ಣ ... ವಿಉವೆ ಅದ
ಲ್ಲಿ ಇಹುದು ... [illegible] ದೆ। ಅದುಳ್ಳಿ
ವಶಷಸ ... ನಾಲ್ಕು ಅಲ್ಲಿಂಯುಬಿಜಾ
...ನಕ್ಕೆ ಅದು ಲಿಂಗಸ್ಥಾನದಲ್ಲಿಹುದು। ಅದ

ನೆ। ಆಸ್ಸಾರ। ಸ್ವಾಧಿಷ್ಠಾನ ... ಪ್ರಕಾಶಕ। ಅಣುಹೂತೀ ವಿಭುದಿ। ಆಜ್ಞಾಯುಂಬಿಹುದೊಡ್ಡ ಕಮಲಂಗ
ಳಂನಳು। ಅವ ಉವಂ ಅಕ್ಷರಂ ನ್ನುಳ್ಳಿ ಇಹಾಂದಾಬಿಜಾಕ್ಷರಂನಳು। ಅವ ಉವ ಅಕ್ಷ ಪೆದತೆಗಳಂ
ಸುನದಲ್ಲಿ ಇಹುಬ್ಬು। ಅದಕ್ಕೆ ನಾಲ್ಕುದಳ ಪತ್ರಉಳ್ಳಯು। ಅದ ಉ ವರ್ಣಕ್ಕೆಂಪುದಾ ತಾನಿಹುಂದು।
ಕ್ಷರಂನಳು। ಅಲ್ಲಿ [illegible]। ಅದಿದೇವತ್ತೆಂಯು ಹಾಕದೆಯೊ ... ದೇ। ಬ್ರಂಹ್ಮನುಯುಂತಿದು =
ಕ್ಕೆ ... ವಶ ... ಂಭು। ಅದ ಉದಾತು ೩ಲ ವರ್ಣವಾನಿಹುಂದು। ಅಲ್ಲಿಂಯುಬಿಜಾಕ್ಷರಲಗ

ಳುಂಯು। ಆ ಷಡಾಧಾರ ಚಕ್ರಂಗಳಲ್ಲಿಯು।
ಕ್ಷೈಕ್ಷೆ ವೊದಲಲ್ಲಿ। ಆಧಾರಸ್ಥಾನ। ಅಣ್ಣೊಕ್ಕ್ರೆ
ಅಲ್ಲಿಂಯುಬಿಜಾಕ್ಷರಂಗಳಾವಾವವೆಂದಡೆ।
ಆಧಾರಸ್ಥಾನದ ೪ ವರ್ಣಯು। ೨ಂಸ್ವಸ್ವಬಧಿ
ಳಾವಾವವೆಂದಡೆ। ಬಭಮಂಯುರಲ। ೨ಂ

ಹಾಲ ... ಳ್ಳಿ ... ಕೊ ... ಸು। ... ನಾಮಂಗೆ ಶಿಲ್ಲಿಯೊ ತಾಕೆ ... ತ್ತ ... ಡ ... ಯುಂಗೆ ... ಂಗೆಂ
ಹೊ ... ಗತ್ತು ... ನ್ನ ರೂಪಿ ... ಆಕ ಪ್ರ ... ಂಗಂಗೆ ದಂಡ ಪ್ರಮಾಣಂ ವಂ ಮಾಡಿ। ಯೆಂತೆಂಬ ಗತ್ಪಾತ್ರವ ಮಾತ್ರಿ ... ಯುಂತ್ಸ ಶಿವಂ ತೋಹದ ನೆಕ್ಕಯು ॥
೧೧೩ ದುಂ ೧ ರು ... ನಯೆಹಾರದಲ್ಲಿ ... ತಿನ ಫಲದಿಯೆಂತೆಂದಡೆ। ... ಹೂ ತು ಮತ್ತು ... ತ್ರಿ। ನೆ ಪ್ರಾಣದೇಹಮಂ ... ತ್ರಿಕ ... ತ್ರಿ ॥
ರು ... ವಹಾತ್ಮೆ ಮಿದ್ದಿ ... ನೆತಿಭಾವ ... ಲಂ ಸಮುರ ಸಂಸ ಖರೂಪ ವಹಾ ... ಯುಂತೆಂದು ವಾ ... ಶಿಗು। ಜೀವಾತ್ಮ ಅಂತರಾತ್ಮ ಪರಮಾತ್ಮ।
... ವರೂ ಆತ್ಮೆ ಪರ ... ರಂ ... ಂ ಮಾಡಿ। ಎಲೆ ಪರಮ ಗುರುವೆ। ಯುಂತ್ಸ ಅಭ್ಯಾಸಂ ತೋಹ ... ಂದು। ಬಿಂತ್ಸ ಹಾವಂ ಮಾ ... ಅರಿಸು ॥

[illegible]రత[illegible]త్వనస్వరూపహ [illegible] గళల్లి । ఇదెవంత పా[illegible]ళ్ళముయు హాస్యంగళను హొడ్డదె । తాను సకళని[illegible]ళకె ఆధా రణాని స్థూలవెంకెదె । ను[illegible]దె ।౹౨౦
[illegible] ఇహాను । అదెంతెం దడె ॥ [illegible] హ్నృష్టింయుదా తాంయుం । [illegible]ంయు తప్పగుయుదాస్త్రదా క్రి[illegible]శెహె శెం । గళ్ళంగళ్ళుతిపా[illegible]తెగ । యుంతె[illegible]ను
[illegible] గళల్లి ఉదకహా[illegible] ంబి అల్లి[illegible]దడె [illegible] హూయశ్వగనానితొఊపంతె । తొఊత్తిహాను । యు[illegible]వా యుగానిహాపరి[illegible]ంతెందదె । అ[illegible]త
[illegible] ఉదక [illegible] ందె । ఆనానా[illegible]గళఫలంగళొవాండె । రుచిగళ్ళు [illegible]యు[illegible]వంతె తొ ఊత్తిహాను । అదెంతెందడె । అక్రకెద
పర్వ హాంభ[illegible]బంగారాగి[illegible]ఇరు బిదు[illegible] వంతెతొఊత్తిహను । యూహనుయశ్వార్దెయల్లి అ వారుఆనావ [illegible]ంగళల్లిబావిసుత్తిహారు । అవరుగ
ళగె ఆభావ వధవి[illegible]యొ[illegible] త్తెహానా దా[illegible] । పరమెశ్వరనెనలు । పరంజ్యోతి[illegible]ను[illegible] [illegible]ఊవలు[illegible]నా[illegible]ంతహ

[illegible] ధరెకి పొకాదిలో సంగ[illegible] దిండు। శ్రీకాడవం సాక్ష[illegible]ను। అదె[illegible]దనె[illegible]త్రి[illegible] హ్మా। ప్రపంచాల్పనం గజా
దికేం। కెరాణాతు వేంచా జిహ్వనెఅ తత్రినా[illegible] తరది[illegible]నుణాంశ్చేవ త్రిక్రసపుంశనపుం[illegible]। డ[illegible]త్రి తిసం[illegible]నాదిచప[illegible] తాని॥ ఎందు దాని। అరుత్రి[illegible]లంతు
పూత[illegible] [illegible]బాణాదిలోకం గత్తెల్లక్క తా[illegible] దపడద్వంతు నిత్రతానుసృగతనెం బసా మువంశ్చైక రడు। యోనిన[illegible] నెగ్గాని గళిగె। యుంత్రివరెల్లక్క తానుఅ
[illegible]ఖ్య। అదెంతండడె॥ సాక్షి॥ యోనిసాంచెంతుత్రి[illegible]ంముంత్రినాస్త్రదా। ద్యానపూజెకి చింత్నా[illegible]। సకలం ని:కలంభవెత్॥ ఆడొహరిసహస్ర్వ।
[illegible]లానశ। వశిష్టవాల్మిక [illegible]। జా[illegible] వంశేవం దెవస్సగాంధ ప్రకృ। యుష్మ రేఘురామ[illegible] పూజా యోగాంత్రి సదాకలం। యూ[illegible]సంస్థర
[illegible]ంతెంగ[illegible]ంయదుప్ప [illegible] కాలదిపాదిదెవక్కళును నము[illegible] [illegible]త్రునాదకారణ దిందశివను। స[illegible]తనెని శకొంబను। యుంన్యులఅష్టతను గళం

[illegible] పుత్రు | [illegible] దవి [illegible] ంచెం దు ౦యు అంశదళ్లి [illegible] పుట్టిద | ఆనదాశ్రీవన హంసోహం దనే యుతంశదళ్లి | [illegible] శ్వరపు ట్టిదను | ఆ యీశ్వరన హంసోహం దనే యుత్రం

[illegible] రపుట్టిదను | ఆ [illegible] హెచ్చు [illegible] నం [illegible] ంశదళ్లి [illegible] పుట్టి [illegible] ని | అదు కారణా | ఆ రుద్రంగె వెలల [illegible] మూర్తి యు నామంగళ్లడు సలు హాడు యుంగ్య

[illegible] ంశదళ్లి విష్ణు పుట్టిద సు | ఆ విష్ణు [illegible] పుట్టిదను | యుంత్ర ఆరపుత్ర సు సదాశివన మూర్తి తానా ని | బ్రంహ్మనరేకరదు | ఆ బ్రంహ్మాంకె [illegible]

[illegible] బ్రంహ్మనె [illegible] ష్టి తదిందవ పుట్టిద [illegible] ఆవా [illegible] ండడ [illegible] బతా మహా [illegible] సకలం | జనత్ సృష్టి వరే జంగ మహ | మెంగాత్మ విష్ణూర్ఖ సాంసారి | క్రిమి

[illegible] తత [illegible] దపిపాద [illegible] అండజా [illegible] తేజు [illegible] వ | జలజా యోని జన [illegible] క్రిమి [illegible] పుత్రు బర ధశ్ర | దనదా [illegible] దితంత్రిం [illegible] | [illegible] త్రిసర్ప

[illegible] హాంగె తూమను ష్టవం | ఎను [illegible] చరాచర [illegible] ల్లడు పుట్టి [illegible] రక్షం [illegible] ంతా [illegible] తెనే [illegible] రుద్రను |

[illegible]త్ర సురర[illegible]। పితా సహస్ర[illegible] యోపర[illegible]హారి। స్త్రం హ్రా[illegible]రుద్ర। [illegible]సుత్త్రే నో[illegible] [illegible]పుత్ర[illegible]యమిత్రాం హ్రా

[illegible] దాన్యియుం త్రి ఉత్త్రియ నా త్రి[illegible]రుంగళు। స్త్రింన్య[illegible] కశివతత్ప[illegible]। అ[illegible]ంతేందడే। పర[illegible] శివనెం[illegible]వస్త్ర యన్నాదిహాసు।

[illegible]చరవాదిహాసు। = యూపరశ్వవ[illegible]దడక్షన వాడ[illegible] ఆరార[illegible]సా[illegible]శత్రే ష్టగా [illegible]యుత్। త్రియూ[illegible]శ్రేవచీతసనా

[illegible]ంశేత్।[illegible]సముద్ర [illegible]ం। [illegible]స్తాత్ సహస్రకాం[illegible] [illegible]సయుక్షవం। తసాత్ చాష సహస్ర రశ్మే। పంచనా దాక్షిణంభవం। తేషాం సహస్రకాంశేత్।

[illegible]ముక్షవం। [illegible] సహస్రం[illegible]హాం [illegible]త వా[illegible]హుం భవారుద్రి। తస్మా దేశహా జ[illegible]దేశం। జు నాదశనసహస్రంశే। బ్రహ్మ్ం హ్మలోకే చితా

[illegible]రదు[illegible] సెందశేయు అంశ[illegible] [illegible]త్రే। ఆ[illegible]ంసెందశేయు అంశదష్ణి నాదపుష్టి త్రా। ఆనాదద[illegible]దశేయు అ[illegible]దల్లి

೭೨

ತ್ವನಾನಿ। ಲಿಂಗ್ಗವೆಂದೆನಿಸಿತ್ತು। ಅದೆಂತೆಂದಡೆ।
ಲಿಂಗ್ಗವು ಶ್ವೇಜಗತ್ಸೃಷ್ಟಿಂ। ತ್ರೈಲೋಕ್ಯಂ ಸಚ
ಡಪರಿಪೂರ್ಣ। ನಿರಾಕಾರ। ಅನಂತ್ರಕೋಟಿ
ಮಂನಿಸರ್ಕಿರಣಂನಿತ್ಯಂ। ನಿರಂಜನಂ। ನಿರಾಮ
ಸ್ಪ್ರತ್ರಿಮಹಾದಿವತ್। ಯೆತದ್ಸಾದಿರಾಕರಂ
...ಡೆ ಆಲಿಂಗ್ಗದ ದೇವತಾದಿಗಳಿಗೆ। ಜಗ

ಅದಕ್ಕೆ ಕರಣಂಗಳಿಲ್ಲ। ಅವಯವಂಗಳಿಲ್ಲ। ಅದುದರಿಂದ ... । ... ದಲ್ಲಿ। ಅನಂತ್ರ...
ರಾಚರಂ। ಲಿಂಗ್ಗಬಾಹ್ಯತ್ವರಂಸ್ತ್ರಿ। ತಸ್ಮಾ ... ಲಿಂಗ್ಗ ... ಯೆತ್। ಯೆಂಬುದಾಗಿ॥ ಆಲಿಂಗ್ಗಕ್ಕೆ।
ಸಹಾಂತರ್ಸ್ಪ್ರಕಾಶ। ಅವ್ಯಕ್ತ। ಆನಂದ। ಅವ್ಯಯ। ಅಪ್ರಮೇಯ। ಅದೆಂತೆಂದಡೆ॥ ಸೂಕ್ತಿ॥ ಮಹಾಲಿಂ
ಯಂ॥ ಯೆಂಬುದಾಗಿ। ಯಿಂತ್ತಿಹ ಶಿವತತ್ವದ ನಿರ್ಗಯ ... ಯಿಂತ್ತ ಪಂಚಸ್ಸೆ ... ಪಾವವೆಂದ
... ತೇಜಂ। ತಲ್ಲಿಂಗಂ ಪಂಚಸಂ ... ಕಂ। ಯೆಂದುದಾಗಿ। ಯಿಂತ್ತ ಪಂಚಸ್ಸೆ ಸ್ಸೆ ಗಳ ... ಗಳೆಹು
ದಾದಿಗಳಿಗೆ। ಪೃಥ್ವಿಯಾದಿ ... । ಯಹುಗಾದಿಗಳಿಗೆ। ಪಂಚವಿಂಶತಿತತ್ವ। ಮಹಾತ್ರಿಕತತ್ವ। ತ್ರಿ

... ರಡಂಗಳಿಗೆ ನಿದ ... ದೆಂತೆಂದಡೆ॥
ಆ ... ವ್ಯ ಅವಸಾನಂಗಳಿಲ್ಲ। ಅಮಲಖಂ
ಗ ... ದಂಡವಿ। ಮಹಾತಿತ ಕೃ ... ಚರಂ। ನಿಸ್ಸ
ಡೆ॥ ಸೂಕ್ತಿ॥ ಪರಂಪುರಾಡಂ ... ಲಿರಸ್ಸಂ। ಲಿಂಗ
ದು। ಯಿಂತ್ತ ಪಂಚಸ್ಸೆ ... ಯಲ್ಲೆ
ಮಹಾತ್ರಿಕತತ್ವ। ಸದಾಶಿವತತ್ವ। ... ತ್ರಿ

...నెల్లకూ । వెలనా తత్వ...
...దంతే । హూ విసరికే...
...ఉత్తంకల్లింటెహూ ప్రీదమూ
...ది౨ । శ్రీ వర్తకక్కై సమస్త నామంగళు
కలిబి౨ । ఆభావదిందమూంటెంయుంకె
... విబ్రం ... ంగళం ... పైసరికై

తాని । పరవెంటు ... వెంజాన్నై యా ఉడెయూరు ఉదె । ఆ లింగదా అకం
ని । తానుమూర్తియుల్లదె । ... జీవిజాళగడదుంతే । ఇ హూ కాని మూడ వెంబ ... । ఇంన్న
...గళినె । తంన బిజువంశ ... యుదిందు । శ్రీలింగ ప్రలింగ నపుంసకలింగ వెంబ మూఱు
తంన్నల్లింటె ... మూని । లింగనై ... । యుంన్న శ్రీ వెంబ ... । యూ ఉడెయూయుం
ప్పిజి । ఆమూయ్యథిందమే హావంకప్పి౨ । ఆమోహ దిందసకల ప్రపంచంకభి౨ । ఆ ప్రపం
తానుజుక్కమూ నియుందనాని । శ్రీవెంచాక్నై । యుంన్న ... నామయ్య వెంబన్నై జాన్నా । యూ

... సద రాచిద బ్రహ్మం ... ఉడె ...
లింగ వెంబ సంజ్ఞా యూ ఉడెయూయుంద
వయుత్రయుం మాడి । తంనల్లియే లయవ...
ఉదె । ఆ లింగ ఉత్తం నల్లి యెం । భావమం
... గళినె తాను ఆజ్ఞాత నాని । అనంత
ఉ ... యూంయుం దడె ... లింగ ఉ ...

స్థలదశకేయు । యి త్రి ... హస్తాలద
దశకేయుతవం౭రూబి హూదెంపుది ంకహ
।యుంస్థ౭ః కలతత్వ । వాడుదె యూయు
రతెంబవయూ ఊ సకళ౭ః కళతత్వ వెం
ద్యంగళు౭లు కలతి యుడు । అదెంత్రె
...ర । యూ౭ నళు ధ్వనా౭సువంతహ

౭కేయు వెంద్రు । త్రితస్థా ... ౭రూబ త్రిరలు । ఆశివ్యు వరళి వండ త్రి మూ... వంమాడి ః వి
వంమాడలు । ఆ ... గురళిగ్గ ... రూపిసూత్రిద ... । కై క్కై మగశై । పరశివభక్తి కొంత్రియుకేయు ।
ందడె । సాదబిందుసహితః౭ః కళతత్వ వెందె౭సూ ధ్వ యు ... స్ప సకళ౭ః కళ ... వాడదెయూ
వె౭సువడు । ఇంతితత్వంగళల్ల ... । యూ౭కళుధ్వనా౭స్పువ ... హాధ్వాకంగళు । యుంస్థ
ందడె । అదు వాజ్ఞానకై అసూచర । ... సదా శివ ... యూ ... రడె ... సకళ౭ః కళతత్వంగ
ధ్వాకమొక్కైకొండు । భక్త రుపూజిసువ ... హ ... కళ ... ౦ ధ్వ । జనకుత్వకా ...

తెపరమూకందగురువె । ఇం స్థ్లళ ... తత్వ
యూ ... హూ పరశివశక్తి కామశునళు ।
యుందడె । శివసదా ... నె । యూ శ్వ
భక్తరుపూజిసువం తహ పూజునె వెదా
... సువెడు । అదెంతెందడె । అద ... ంస్థ
... శివసంకల్పదింద్వనాద ... ందుసంయుక

[illegible]ನುದಾನಿ [illegible] ತತ್ವದಂ ನೆತ್ತಿ
ಪಯಿ ಜಿಕಾ ಬಿಕ್ಷೆ । ಶರಿರ ಬಿಕ್ಷೆ । ರಸ ಬಿಕ್ಷೆ । ಪರ
ತತ್ವ ನಾಶಕರಣ [illegible] ಹಕ । ಸಂಪಾದನೆ ಕೆತಾ
ರಚನೆ [illegible] ಂಸ್ಪತಂಸ್ಪ ತೆಸ ತಾಕೆ [illegible]ಯ
ದಂತೆ । ನಿಜ ಗುಣಾಂತ ಕಾನಿ । ಎಕ್ಕೊಳನ
ರಬಿದ ಂತ್ರೆ । ನಪೂರ್ಣ ರಅನಿ [illegible] ಯಲ್ಲಿ

ಮ । ಅಣಿಮಾ ಮಹಿಮಾ । ಲಘಿಮಾ । ಪ್ರಾಪ್ತಿ ಪ್ರಾ[illegible] ಈಶಿತ್ವ ವಶಿತ್ವವೆಂಬ ಅಷ್ಟ ಮಹಾ[illegible] ।
ಕಾಯ ಪರವೇಶ ದೂರಶ್ರವಣ । ದೂರದೃಷ್ಟಿ ತ್ರಿಕಾಲ[illegible]ನವೆಂಬ ಅಷ್ಟ ಸಿದ್ಧಿಗಳಂ ತನ್ನ ಕೈ
ಲ ಕೆಸಿ । ತಾನೆಂಬುದನೆಲ್ಲಂ ವಯಿತ ಉದೇಶಾತ್ರಿತಾ [illegible] ಗಳ [illegible] ಯಂ ಸದ । ತತ್ವ [illegible]ಯ
ವಂತೆ । ಪುಷ್ಪತಂಸ್ಪ ಪರಿಮಳವ ತಾನತಿಂತುದಂತೆ । [illegible] ತಾನತಿಂತುದಂತೆ ।
ಣ. ಎಂತೆಂದಡೆ ಯಂತ್ರ । ತಲ್ಲ[illegible]ಳಗನ [illegible] ವುದಂತೆ । ಪಾಲ [illegible] ತುಪ್ಪದಂತೆ । ಕಾಷ್ಟದೊಳಗನ
ಅ [illegible] ಂತ್ರೆ । ಯಿಾನುಂ [illegible] ದೆಂಯಲ್ಲಿ [illegible] ದಕ್ಕಿತೆ

[illegible]ಳಂ ಮಾಡಿ [illegible] ಅಂಜನಾಸಿದ್ಧಿ ।
[illegible] ವಮಾಡಿ ವಿಡಿ [illegible] ದಾಂತೆ ನವಸಿದ್ಧಾಂತ
ವ [illegible] ಯ ಉದ ವರಾದನೆ ತಾನ ತಿಂಯದಂತೆ
ನಿಜ ಉ ತಂನ್ಪ [illegible] ಘನತೆ ಯತ್ತಾನ ತಿಂಯ
ಅ [illegible] ಂತ್ರೆ । ಅರಿ ಕಲ್ಲು [illegible] ಕ ದೊಳಗೆಬ
ಲ್ಲಿ [illegible] ವ ಹಾಜ । ಕೊಂಡಿ [illegible] । ಅಯ

108

యూంగం జాత్ర. భై [illegible] ంచౌ చేసి దావి తెల్ప
కల్పించ వికల్పంభ | క్రోదలా భూవు ధ స్త దా |
యల్పస్త్రై సహకవ ం | నై ప్రవర ంకొకొ
ని [illegible] ంత్రివు లత్రి యుం గళం దూర:
సత్పవిత్ర విగళం సమాధానం గండు |
ఱుం స్మృతి న స్వ ఫల దిశి కథినవు | వెం

భిదియఖ్యతె [illegible] ద్వ సంబంధం | యూపుగెత్రియు సం యుతం | యు ధీ వు లత్రీంవు
హరుపతం సం తు యేసు: [illegible] తై అగా వాపులి [illegible] ప్రియుం చ వృ తాలా పం |
ంయు ష్టవం | జాత్యాయు భ్రాం [illegible] గం | శరిరం భావి దాదవి | [illegible] దార్ధం తేనా గతః త్రై
వూడి | స్వత్రిరిం ద్వాది గళం సమాధానం గండు [illegible] గళం సమాధానం గండు |
సాఖ్యాస్య సావిప్రాప్ప | సారూప్య ప్రాయూజిన [illegible] ం బ తు [illegible] దం నళ్లెం బ [illegible] రవు
తెం. దడె || సాత్త్రి [illegible] చక్రుడూ వృష ంచ [illegible] విదాచే కర్ణం | బ్రాహ్మ హాశివవి

ంధాపం | సురూణాంచ వి మోచ రం || సిం
లింగసంభూ [illegible] చెంవ చ దెగౌ హ వూ క్ష
వకస్మా ం జ [illegible] దె హాకొం || చం దుదా
లాప్తూణాంచ రం గళం సమాధానం గండు |
సద్ద [illegible] వి గళ [illegible] దే [illegible] రవు |
[illegible] ం [illegible] బి కప్ప [illegible] కాలకం ౪ ౨

ಆಗಾಚ್ಛಿ[illegible]ಸಾದಧ್ಯತು[illegible]ಲಿಂಗ ಪ್ರಾಣ ಗಾ[illegible]ತೆಗುಸುಗ್ರಾಂವಾಯು ಪ್ರಾಣಿಸಾಂ। ಸುಗು[illegible]ಲಿಂ[illegible]ಪಾಪಭಯಂ [illegible]।ಪ್ರಾಣಲಿಂಗಸ್ಥಲಂ[illegible]ಯೆಂದು
ದಾನಿ।ಲಿಂಗವೆ ಪ್ರಾಣವಾಗಿ[illegible]ಪಂಚಾದಿಷ್ಠಾ ನಗಳ[illegible]।[illegible]ಗಳೆಂಬ[illegible]ಪಾತ್ರೆಯೆಂಬುದಂಬ ಮ।ತನ್ನೆಲಿಂ ಗವಾನಿ।ಲಿಂಗಕ್ಕೆ ತಾವಾನಿ[illegible]
ಷ್ಠಿತವಾದಂ[illegible]ಲಿಂಗ ಸ್ಥಲದ ನಿರ್ಣಯ ಇಂತ್ತ ತರೆ ಕಾಷ್ಟಲದ ನಿರ್ಣಯವೆಂತೆಂಡೆ[illegible]ಪತಿ ಲಿಂಗ ಸತಿ[illegible]।ಮಿತಿಂಯುಕ್ತ ಸದಾ ಶಿವ[illegible]ಪಂಚೆಂದ್ರಿಯೆ ಸುಖ[illegible]ಶರ
ನಾಷ್ಟಲವಮುತ್ತ[illegible]ಂದುದಾನಿ।ತನು ಲಿಂಗಕ್ಕೆ ಹೆಂಣ್ಣಾನಿಷ್ಟಬಳಿಕ ಪಂಚೆಂದ್ರಿಂತು ವಿರವಿಂತೆ[illegible]।ಹೃದಂ[illegible]ವುಲ ಮುಧ್ಯದಲ್ಲಿ।ಪರ ಮೆಶ್ವರನ ನಿಲ್ವಿಖಿ।ಆ ಸ್ವೆನ[illegible]ಯಲ್ಲ
ದೆ।ತಲ್ಲಿಯ ಸಹಾನಿ[illegible]ದು।ಅಹಂಕಾರ ಮಮಕಾರಂಗಳೆಂಬ ಮುಖದು।ಶಿವತ[illegible]ಂತ ತಿಧ್ದು[illegible]ಂಕಾಹಂಕೊಹಂವಿಲ್ಲದೆ।ಜ್ಞಾನ ತೃಗ್ನಾನ ಜ್ಞೆಯಂಗಳೆಂಬ ನಿಧಾತ್ರ[illegible]ಂಗಳಂತೆ
[illegible]ಮಾಡಿ।ಮಿಾ[illegible]ನವವಸ್ತಯ್ಯಾಮ ಲ।ಕಾಮ್ಯಕನ ಮುಖ ತೆಂಬ ಪ್ಪಲ[illegible]ಂಗ[illegible]ಂದು।ಅವಾವ ಪಂದದೆ।।ಸಾಕ್ಷಿ।।ಆಪಾವಂಗ[illegible]ಂ ನಂದಂ।ಅನುರೂಪಂ ಪ್ಪ[illegible]ತಂ।ಮಾ

...ಸ್ತ್ನ ... ಯೋಗವಂತೆ ಧ್ಯಾನವಿರ್ಕ
ರಾತ್ರಿಯೊಳನಸುಪ್ರಹವಂ ಮಾಡಿಹಾನೆ।
ತೆಂದಡೆ ॥ ಶ್ಲೋ॥ ಭ್ರಾಮಾಸನಂ ಚವಿಂಗೆ
ದಾರಣಾಂ ಯೋಗವೆನಿಸುವುದು। ೨೦ ಸ್ತ್ನೆ
ಧಿ ಚಿತ್ತಅಹಂಕಾರಂ ವಿವೇಕ [illegible] ಬುಹ
[illegible] ದಲ್ಲಿಸ [illegible] ದಾನಿಸೆಕಾರಿ [illegible] ದ್ವಿಗ್ನ ಸ

ಯು ವೆಂತೆಂದಡೆ ಮನೆ [illegible] ಶಂ [illegible] ವಾದಿ [illegible] ಕ್ಕೊಂಡಷ್ಟ ಯು ಶಾಸ್ತ್ರಂಗಳೊಳಂ ಗಳಂ ಸೂಸಲಿ ಯೆಪ್ಪುದೆ।
ಅಮಾತ್ರಿಕ ಯೊಳ್ಳಿ ಆ [illegible] ಸರ್ಬಿನೆ [illegible] ದೆ। [illegible] ಪೂಧಿ [illegible] ಧ್ಯಾನಯೋಗವೆಂದೆನಿಸುವುದು। ೨೦
ಪುತ್ರಾಣಲಿಂಗಾಕ್ಷೆಕಿ ದೃಢಯುಂ ನಿಂತಿ [illegible] ದಾರಂ ಪರಂತೆ [illegible] ಯಂತತ್ರೆ ವಧಿವುದಂ। ಯೆಂದುವಾ
ಸಾಧ್ಯಯೋಗವಂ ಮಾಡುವ ಕ್ರಮವೆಂತೆಂದಡೆ। ಇಷ್ಟತ್ರೈ ವರಸೆಂದ್ರಿಯಂಗಳಂತ ಜ್ವಹಾರಿಯು
[illegible] ಶಾಲಿಂಗವಿದೆ ತಂ ನವಸ್ಥೈತಂದು [illegible] ಬುದ್ಧಿ ಚಿತ್ತಅಹಂಕಾರಂಗಳಂ ನಿಲಿಸಿ ಸರ್ವ [illegible]
ಮಲಾಧಿಸ್ಥಲ ಯೋಗವೆನಿಸುವುದು। ಯಿಂತು ಅಷ್ಟಾಂಗಯೋಗಂಗಳ [illegible] ಯುವೆಂದು। ಅಧ್ಯಾಗುರು

ಜಿರಚಿತ್ತನಾದಿ। ಆಧ್ಯಾಗುರುಲಿಂಗಸುಆವ
ಸ್ಮೃದ್ಧಾರಣಾಂ ಯೋಗವಂ ಮಾಡುವ [illegible] ಯು
ನಿ। ಭಾವಮನಕರಣದಲ್ಲಿ ಧರಿಸಿ [illegible] ಂಡಿಪ್ಪು
ಲಿಂಗೈಸಿದೆ। ತಂನವಸ್ಥೈತಂದು [illegible] ಂಡು। ಮ
ಪರಿಂಗಳ [illegible] ದು। ಮಹಾಮಹಾಪ್ಪು ನಲಿ
[illegible] ಗನಿ [illegible] ಬಸುತಿ [illegible] ಅತಿ [illegible] ಮರ

...ಸುತ್ತ... ಪ್ಪನೆ
...ಕೊಂಡು ಭಾಗಹಾರ| ಯು[illegible]ರೆಡನ್ನು
...ಂಡು ಭಾಗ ಉದಕ| ಕೊಂಡು ಭಾಗಹಾ
...ದ ಧೂಪ ದೀಪ ದಿ... ಡು ಟಿಕೆ ಯ ಕೊಂ
ಂಡು| ಇಂತಿ ಪತ್ನಾಚಾರವಂ ಆರ
...ರಿಗಳಂ ಮ...ದು| ಕಾಸ್ತೆ ಮಂ...

...ವೆಲ್ಲ ಸ್ಪಟ ಪತ್ರ ನಾ ಯಾವ ಯೋಗವೆಂದೆನೆ ಸೂಪ್ಪು| [illegible] ಪ್ರಸ್ತ ವಾಚರ ಯೋಗವೆ...
ನವ ವಾನಿಕೊಂಬುದು| ಅದಿಲ್ಲದಿರ್ದಡೆ| ಕಾಂದು ಭಾಗ ಶಿವದಾಸ್ತ ಕೊಂಡು ಭಾಗಹಾರ| ಯುಯರ
ಗ ಕೊ... ಎರಡನೂ ಸವ ವಾನಿಕೊಂಬುದು| ಅದಿಲ್ಲದಿರ್ದಡೆ ಕುಲಸಿಕ್ತ ಪ್ರಿದಖಾನ್ನವ ಸೂ... ವಿತ್ತೊಂಡು
ಬುದು| ಇಂತ್ಪನ್ನ ಉಪಸ್ಥಾನಿ ದುಭಾಗ ಇ ಕೆದಸ ಕೊಂಡು ಭಾಗ| ಯಾವುದರಿಯಾದಿಯುಲ್ಲಿ| ಮನ
ಗಳೆಯೊಂ ಮಾಡಕೊಂಡು| ಇಂತ್ರಿ[illegible] ಕರದಲ್ಲಿ ಮನಪವನಗಳ ಸಮಾದಾನಿಶಿಕೊಂಬು
ತ್ರಿಂಗಳಿಂದ| ಷಡ್ಡಾಕ್ಷತ್ರ [illegible] ಚಾರಕ್ರಮದಲ್ಲಿ ಆಚರಿಸೂದಿ

ದ ದೆನ್ನ ಯೆ ವೆಂತೆದ...| ಕಾಂಡು...ದ್ಧ
ಡಕ್ಷ...ನಿಕೊಂಡುದು| ಅದಿಲ್ಲದಿದ...
ತಲುತ್ತ ಕೊಂಬುದು| ಅದಿಲ್ಲದಿರ್ದಡೆ| ಅಂ...
ವಮ ಪೌಷ್ಪ ಕಲಿಂಗದಲ್ಲಿ [illegible] ವಹ
ದು| ನವದಾರ್ತಂಗಳಂ ಬನ್ನಿದು| ಕಾಂ ಪ್ಪ
ಗ| ಪ್ರತ್ಯಾಚಾರ ಯೋಗ [illegible] ಸಾದು|

శ్రీదండద్రుమాసవేంమ...పరాత్మని
నిద్రా హా ఆపావసేం గు ఆశీర్వాదక
ష్డు ప్రకారేణ నిహసు డోం దు | ౨ రూ బి
దు బి ష్టూ వం చూ ఢ లు | ఆ ఇ ఇ గు ఋ
స భ్య గం తు స లా మ బం | స న్న య హా
సూ హా ం యు క ం । ౦ ం గ దు న్న బ నా బా

ప్రవింతి కత్త [illegible] । దానికి [illegible] చుం
లదేహోసోహ దశి[illegible] యు ॥ ఇంద్ర్యపుహే
ంతెందుదాని [illegible] ద [illegible] పవర్ణి యుసరం
[illegible] యు వెంత్రెం దసు ॥ సెష్టి అవిం గ్గా ప్ర
సుధాదుః ఖరంగళ సూ అజి దుంతే జుడవ
దిసువర్ణి కసుఖి యూ [illegible] హాంది. గప్రు

ರೂಬಿಸೂತೆಂದು। ಬಿಂಕ ಹಾವರಮಾಡಿ
[illegible] ಸ್ಥಾಂಗಯೋಗಂಗಳುಂಡೆಂದು। ಆತ
ತ್ರಿ [illegible] ಇದುವಜ್ರಿಸಾಧಿಗ। ಯಮನಿಯಮ
ಪ್ರ[illegible]ದು। ತತ್ಪುರುಷ ಪವಂಕತಿಡಧಿಗ
[illegible] ಸ್ವಸ್ತಿಕಾಸನ। ಬಿಂಹಾಸನ। ಅಪ್ಪಾಕ। ಭದ್ರಾಸನ
[illegible]ಂಟಿಸುವದೆ। ಪದ್ಮಾಸನ [illegible] ಬಿನಿ [illegible]। ದ್ರಿ

ಬ। ಆತನಗುಕುಲಿಂಗ್ಗೆ ನಿರೂಪಿಸು [illegible] ಯಮನಿಯಮಾಸನ। ಪ್ರಾಣಾಯಾಮ।
ಕುಕುಲಿಂಗ್ಗೆ ನಿರೂಪಿಸುತ್ತಿರ್ದನು [illegible]। ಯಮನಿಯಮ ಪರಿನ್ನಯ ವೆಂತೆಂದಡೆ। ಅಹಿಂಸೆ।
ಗದಿನ್ನರಿ [illegible]। [illegible] ಯಮ ಯೋಗವೆಂತೆಂದಡೆ। ಬ್ರಂಹ್ಮಚಾರ್ಯನಿರಾಮೆಷ್ಟು। ಪರನಿರ
ನಿಯಮಂತೋಗವೆನಿಸೂದು। ಇಂತ್ಪ್ಪ ಆಸನಯೋಗಂಗಳಾವಾವವೆಂದಡೆ। ಪದ್ಮಾಸನ ವಜ್ರಾಸನ ಸ್ವ
ವೀರಂಡುಕಾಸನ। ಸುಖಾಸನ। ಇಂತಿ ಹದಿನಾರು। ಆಸನಯೋಗಂಗಳೆಂದೆನಿಸೂದು। ಯ
[illegible] ಪಿತಗಾನಿ। ಕುಳ್ಳಿರ್ದು। ರೇಚಕ। ಪೂರಕ। ಕುಂಭಕ ಎಂಬ ಒಕಪ್ಷಿ। ದಕ್ಷವಾಯುನಿಳಿಂಎಕೆ

ಪ್ರಿತನಾ [illegible] ದ್ಯ ಕರ್ಣ [illegible]
ಅಸಾಚಾರ। ಅಸ್ತ [illegible] ತಕ್ಕ ಬರ
ದಿಧಿತಹಿಂತಗಾನಿ ಆಸನ
ಜ್ಞಾನಾಸನ। ಗೋಮುಖಾಸನ। [illegible] ವಾ
ಂಸಿ [illegible] ನಾಯಾಸ [illegible] ಯೋ [illegible]
ತ್ರಿಂ [illegible] ಮಾಡಿ। [illegible] ಸ್ತ್ರಲಾ ಪರದಿಂದ

హి...శ్రీమువం౨ రూపిసూదెండు।
...గు।ఇంన్న ప్రస్తాడాద కీడా ఉదియా =
ది...।౨తాళ్ళనం కొష్టదినప్రసొదాద
౧౨౨ ప్రబొసువ త్రి మువం ౨ రూపిసూదెం
...మాడూదు।ఇంన్న పాదొదక్క దల్లి।నదు
వి...నవం।ప్రబొసువ ప్రము ష్టెదు।

చింక హావం మాడలు।ఆతన్నె గురులింగ్గ ౨ రూపిసుత్తి దన్ను।కైశ్యైమనకె।శివమ్మంత్రోపసంక్షై
యుండదెం।లింగ్గక్కె ముజ్జునక్కె అదు దిగ।పాదొద్దకవె ౨ సూడు।ఇంన్న ప్రసొదొదకె సాఉదె
కవెం౨ సూడు।హిం నెండు।ఆతన్న గురు౨ రూపిత్తిరలు।ఆశిష్యము ను ళదండ ప్రవాసవం
మచింక హావం మాడలు।ఆతన్న గురులింగ్గ ౨ రూపిసుత్తిదన్ను।కైశ్యైమనకె।లింగొదకదల్లి
ఖ ప్రక్షాళనత్తం మాడూడు।౨ రష్మ...తొ...కొం...సుదు।ఇంన్న ప్రసొదొదకవం।
ఆతన్న గురలింగ్గ ౨ రుబిష్యత్తిరలు ... కరం నళ్ళం ముని...తెతె మద్య

రచం దెల...నిం నాదక మె...
మ...రుం ద...।...యుం మా
మా...।యె...వనె।యు...దాదక
పా...ప్ర యుత్న నళిం।మ...
ఆ రా...సెం యుం వూ...
రువె।ఇంన్న...

ನು[illegible]ಶಿ ಹಸ್ತಕರಕಮಲವಂ ಮುನಿದು
ನಿ ಹಾಂಡು । ಅದು ಹೇಂಗೆಂದು ಬಿಂಕಹಾ
ಬಿಂಕ್ಷವು ಮುಖದಲ್ಲಿ ಮುತ್ತಿನ ಸೈಷ್ಟು । ಅಂ
ನಮಸ್ಕಾರವಂ ಮಾಡಿ । ಯೆಂತೆಂದು ಗರು
ದನ ಪಾದಕ ಪ್ರಸಾದ [illegible] ಧು । ತ್ರಿ

ಅದು ಹೇ[illegible]ಸೂದೆ ನ[illegible]ರೂಪಿ । ಸ್ವರೂಪ ಬಸುತ್ತಿ ದರ್ಶನು [illegible] ಮುನಕೆ । ಶು
ವಂ ಮಾಡಲು । ಆ ಅಗ್ನಾನು ರುಳಿದಕ್ಕ ನಿರೂಪ ಬಸುತ್ತಿ ದರ್ಶನ । ತೈಕೆ ಮುನಕೆ । ಶುದ್ಧನು ರವಿಮುಖದಲ್ಲಿ ಘ್ನ
ತರಜ್ಞಾನ ನಿಧಿ । ಮಹಾಪ್ರಸಾದ । ಇಂತು ಮಹಾ ಉಪ್ರಸಾದಂಗಳ ನಿರ್ಣಯವೆಂದು । ಅಗ್ನಾನು ರುಳಿ
ಘೆ । ಪಾದಾದಕ ನಿರ್ಣಯವಂ । ನಿರೂಪಿಸಲಾದಿಂದು ಬಿಂಕಹಾವಂ ಮಾಡಲು । ಆಗ್ನಾನು ರು[illegible]
ಧಿ ಧೃವಾಗಿ ಹಾಡೆಂದು । ನಿರೂಪಿಸುತ್ತಿರಲು । ಆ ಶಿಷ್ಯದಂಡ ಪ್ರಮಾಣವಂ ಮಾ[illegible]ವೆಲ್ಲ

ಷ್ಟ । ಇಷ್ಟ । ಪ್ರಶಿಷ್ಯ [illegible] ಯಾ ಉಂತೆ ಅಗ್ನಾ
ತ್ರಿಶೆಪುಸ ಧರಲಿಂಗದಲ್ಲಿ [illegible] ಶೆಷ । ಪ್ರಸಾದ
ಂ ಸ್ವರೂಪ ಬಿಸುತ್ತಿರಲು । [illegible] ರಳಿ
ನಿರೂಪಿಸು[illegible] ದರ್ಶನು । ತೈ[illegible] ಮುನಕೆ । [illegible]
ನು[illegible] ಪಾದಕ [illegible] ತ್ರಿ ಪಾದಾದಕವಂ ತ್ರಿ

ನಿರಂತರಲಿಂಗಧ್ಯಾನಿಯುಮಾಗಿ[illegible]ಲತ್ರಯು
ದೆ। ಪಾತಕತ್ರಯುತ್ರಂಗಳಂ ಪ್ರಿಯುವ
ಸಾನಿ। ಘುಂಗವು ಬೆಲಿಂಗವೆಂದು ಮುಕ್ತಿಪ
ಪ್ರಮುಂಗಳೆಂದು। ಆಜ್ಞಾಗುರು ಸಾದರಿ
ವಂಮಾಡಲು। ಆಜ್ಞಾಗುರುಲಿಂಗನಿರೂಪ

ಣಗಳಂ ಸು[illegible]ಂನಿಸದೆ। ಮಾಡುವಾದಿ[illegible]ವಲಿಂಗಪೂಜೆ[illegible]ದೆಶಿಸಸಾದು। [illegible]ಲಿಂಗ
ಸ್ಥಂಗಳಂ। ಪಾಂಚೋಪಚಾರ[illegible]ಗಳಂ। ಸ[illegible]ಘಾಸ್ತ್ರಹಸ್ತಸಂಯು[illegible]ಷ್ಟವಿಧಂಗಳಂ
ಷ್ಟಕವಾನಿ। ಉಕ್ಕಧನಕ್ಕೆ[illegible]ದು। ಮಾಡುವಾದಿಗೆ[illegible]ಂಗ್ಗಮುಲಿಂಗಪೂಜೆಯೆಂದೆಶಿಸಸಾದು। ಯು
ರೂಪಿಸುತ್ತಿರಲು। ಮರಳಿ। ಆ[illegible]ಡುಪ್ರಮಾಣವಂಮಾಡಿ। ಎತಿಮುಪ್ಪತ್ತನೆ। ಪ್ರಸಾದರಿಸ
ಬಸ[illegible]ನ್ನು[illegible]ಮುಕ್ತಿ[illegible]ಂಗಸರಗಳೆಲ್ಲಿ। ತ್ರಿವಿಧಪ್ರಸಾದಂಗಳಾನಿಹವೆಂ

ಪೂಜೆ[illegible]ಯುಂ। ಮಾಡುವಕ್ರಮವು। ಪೆಂತೆಂದ
[illegible]ಷ್ಟಿರಹಂಕಾರರಿಪ್ರಕಲ್ಪಿತ
ತ್ರಿತ್ರಿವಿಧಲಿಂಗಪೂಜೆಗಳಂ ಮಾಡುವ
ಕ್ರಯುಮುಂರಿರೂಪಿಸುದೆಂದು। ಬಿಂನಪ
ದು[illegible]ಜ್ಞಾಗುರುತಿಂಗ್ಗನಿರೂಪಿಸುತ್ತಿದ

೦। ಉಪಮಂತ್ರನೆನೆತಕ್ಕದಾ॥ ಅಕ್ಷಯಮಾ ನೆ ತ.ಂತ್ರ [illegible] [illegible]ಂ ಸರ್ವಜ್ಞ ಪರಿಪೂರ್ಣಂತು ಸಂತತಂ। ಎಂದುದಾ ಗಿ। ಜಂಗಮ[illegible]ದ ಸಕಲ ಶಿಕ್ಷಣ[illegible]ಬಾಗಿಹ

ಸು। ಇಂತಿ ಪ್ರಕಾರದಲ್ಲಿ ತ್ರಿವಿಧಲಿಂಗಂಗಳು ವತ್ರಿ[illegible]ಹಾವೆಂದು। ಆ[illegible] [illegible]ಸ್ಥಲು। ಆ ಶಿಷ್ಯನು ಮಂಗಳ ದಂಡಪ್ರಮಾಣವಂ ಮಾಡಿ [illegible]ತೆಂತೆನೆ ದಾನಂಧ ಗುರುವೇ। ಯಾತ್ರಿ

[illegible]ಧಲಿಂಗಂಗಳಂ ಪೂಜೆಯ ಮಾಡುವ ಪ್ರ ಸಂಗಳಂ ನಿರೂಪಿಸು ಸಾದೆಂ ದೆನಿ[illegible]ದಾವ[illegible]ನಾಡಲು। ಆ ಸದ್ಗುರು ನಾದನು ನಿರೂಪಿಸುತ್ತಿದ[illegible]ಸ್ಯಾನೆ ನ್ನ ಮಗನೆ। ಗುರುಲಿಂಗದ ಸಂನಿಧಿಯಲ್ಲಿ ಇದ್ದ

ಬಳಿಕೆ[illegible]ಗುರು ವಿನೋಳನೆ। ಲಿಂಗದ ಜಂಗ ಮ ದೂ ಇದಿತೆಂದು ಧ್ಯಾವಿ[illegible] [illegible]। ಪೂಜಿಸಿ ವಂದಿಸಿ। ಆರಾಧನೆಯಂ ಮಾಡಿ। ತಾನು ಮಾಡುವ ಂತ ಹಾತ್ರಿ ಯಾಮ ವರ್ತನೆಯುಳ್ಳ। ಪವಿತ್ರ ಚರ

ತಸಾ[illegible]। [illegible]ಸ್ಥಾನ ವರ್ತನೆಯುಂ ದ ಗುರು ಪಾ [illegible]ಯಂ ಬಿಸಾ ಅ ದೆ ಮಾಡುವ ದಿ[illegible]ಗುರು ಪೂಜ[illegible]ಯಂ ಬುದು। ಇಂ[illegible]ಪೂಜೆಯಂ ಮಾಡು [illegible]ಪ್ರ ಸುಮೆಂತೆಂದಡೆ। ಗುರು ಮಂತ್ರ:

ರಂಗಳ[illegible]ವಿಮ[illegible] ಪ್ರಸಾ ಯಾಮಾ[illegible]। ಉತ್ಸಾಹ ನಿ[illegible]ದ್ಧಾನ ದೊಳ[illegible]। ನ ಮಾಡ್ಪಿ[illegible]। ಅ ಷ್ಟಾಂಗ[illegible]ದಲ್ಲಿ ನಿ[illegible]ತಸಾ ನಿ। ಇಂದ್ರಿಯಂ ತೃಪ್ತ ಧ್ಯಾನ[illegible]ದೆ[illegible]ವಿಲ್ಲದೆ।

ಜ್ಞಾನಗಂ। [illegible] ಗಂ [illegible] ಜ [illegible] ೦।। [illegible] ಂಗಮುಂ ವ [illegible] ಂ ಗ [illegible] ತ್ರಿವಿಧ [illegible] ಗ [illegible] ದು [illegible] ವಾಣಿ। ಗುರು [illegible] ಶಿವಲಿಂ [illegible] ವುಲಿಂಗವೆಂದು ತ್ರಿವಿಧವಾಗಿ [illegible] ಂದು
ಆಧಾರಗುರುಲಿಂ [illegible] ಸುತ್ತಿರಲು। ಆಶಿ [illegible] ಸ್ವತಂತ್ರವುಲವಂ ವಯಿಗೆದು। [illegible] ತ್ರಿವಿಧ [illegible] ಂಗಳೂ ಆವಾವ ವಸ್ತುವಿನಲ್ಲಿ [illegible] ದುಳಸ ನಾಳಲಾಡದೆ। [illegible]
೧೦೦ ಗ್ರೆ ಹಯಾದಿಸು [illegible] ಕೈಶ್ಚೈ [illegible] ಪ್ರೋ।। ಮುಂನ್ನ ದತ್ರಿಬಿಗಂ [illegible] ದುಗ್ಧ [illegible] ಸರ್ವಭೂತಾತ್ಮ [illegible] ಸಂತೆವೆಸಮು।। ಎಂದು ದಾನಿ। ಗುರುಲಿಂಗ [illegible]
ಪಡಿವಸ್ತುಗ [illegible] ಕಾಲು। [illegible] ಶಿವಲಿಂಗದ [illegible] ಂತೆಂದಡೆ [illegible] ರುಪಾಧಿಕಂ। ಅದ್ವೈತಾನಂದ [illegible] ವಂ। ಅಶಾಧ್ಯ ಶಿವನಿಂದಂ ಶೃಣು। ಅತೆಂ ಂ
ದುಧಾಣಿ। ಶಿವಲಿಂಗದೆ ಃ ತಳಸಾನಿ [illegible] ವಂತ್ರವಬುಂಗ ವಮ್ಮಂತ್ರಿ। ತತ್ರ [illegible] ವಿಶ್ವಿಲಾ ವುಕ್ತಾಃ ಸಪ್ತಕಾಜಿವ ಮಹಾ ಮಂತ್ರ

ನಂಕ [illegible] ಸುಗಸೆ। ಶ್ರೇಷ್ಠವಿಧಾಚರ್ನೆ ಶಾ ಡನೊಪ [illegible] ಗ [illegible] ತಾಮಸ ಸಾತ್ವಿಕವೆಂ
ಸು [illegible] ಠಂ [illegible] ರಾಧು ಸಭತ್ರಿಯೆಂದೆ॥ ಸೂದು॥ ಇಂ [illegible] ಸ್ವ [illegible] ಸಭತ್ರಿ ಯೊಾಉದ ಯೊಾ ಯಲಂದ
ಆಹಾ ದೆಂದ [illegible] ಹಾ ದೆಂ [illegible] ದಿಗತಾವು ಸಭತ್ರಿಯೆಂದೆ॥ ಸೂ [illegible] ಸ್ವ [illegible] ಯಾಉದೆ ಯಾ ಯೆಂದದೆ।
ಗುರು ಪಾರ್ವ್ನಂಪಪ್ಪಂತ್ರಿಯಂ [illegible] ಆದಿ [illegible] ಶಿವಾಚಾರದಲ್ಲಿ ಮಾಡೂ [illegible] ತ್ತಿವ = [illegible] ಭತ್ರಿ ಯೆಂದೆ ನಿಸೂದು। ಇಂತ್ರಿತ್ರಿ ನಿದ
ನಿರೂಪಿಸುತ್ತಿರಲು [illegible] ಗುರುಲಿಂಗಂಗೆ ಪಂಚ [illegible] ಪಂಚ [illegible] ವಾಲಿಂಗದಲ್ಲಿ [illegible]
ಶಲಿಂ [illegible] ಬಿಸ [illegible] ದರ್ನನು [illegible] ಬಿಸು [illegible] ದರ್ನನು॥ ಸಾಸ್ಥಿ॥ ಏಕ ವು [illegible]

[illegible] ಸ್ಥಳಗಳಿಗೆ [illegible] ಯೋಗ್ಯ [illegible] ದ. ನಿತ್ಯ ಕೈವಲ [illegible] ಶಿವಲಿಂಗ [illegible] ವಾವಿಳಿ ಪೂಜಿಸಾಧಿಗಳು [illegible] ಯಂ.
ರಾ[illegible]ಸೂ. [illegible] ಯೋಗಾಯ ಒಂದಿದೆ | ಅರಿಂ[illegible] [illegible] ಧನಿ[illegible] ಕಂದ ಕುಳಿ ದೇವತೆಗಳು ಪಂಚವಕ್ತ್ರ ಬಿಜ ಬಿಂದು ಕಾಳಾ[illegible]ನಿ | ಪಂಚವಕ್ತ್ರ [illegible] |
[illegible] ದೇಭಾವಿಶಿ ಪೂಜೆಸಾಧಿಗ ವಿಶ್ರ [illegible] ಅಡಿಗೆ ಸಾದು [illegible] ಸಂತೆ [illegible] ಪೂಜೆ ಯಾಡ ದೆಯಾಂಯುಂಡದೆ | ಆರಿಂ[illegible]ಹ
ಸು | ವಾಹನ ವಸ್ತ್ರ ಅಲಂಕಾರಂ. ಗದಶ್ಶಕ್ತಿ ಪರಿವಾರ ಸಜಿತವಾಗಿ | ಆಪೈಶಿಕ ಪೂಜೆಸಾಧಿಗ ಸಂತೆ [illegible] ಪೂಜೆ | ಯೆಂಡೆನಿಸಾದು | ಇ[illegible]
ದುಳಿತ್ವ ಗಳು [illegible] ಶಿಷ್ಯ [illegible] ವ ಮುಲವಂ ವನು ನಿಧು | ಂತೆ [illegible] ಸೋತ್ರ ನೈಶಿವ ಭಕ್ತಿಂಯುಳ್ಳ | ರತ್ನ [illegible] ಪ್ರಕಾರ
ಆ[illegible] [illegible] ಭಕ್ತಿಂಯುಳ್ಳ ರಾಜಸ ತಾಮಸ ಸಾತ್ವಿಕ [illegible]ದು | ತ್ರಿವಿಧ ಪ್ರ[illegible] ವಾಗಿಹುದು | ಅ

ಘುಸ್ನಾಂಗೆ [illegible] ಆಶಿಷ್ಯನ ಮಗುಬಿಂಕೆ ವ[illegible]
ಭಕ್ತಿ ವಿಧಭಕ್ತಿಯ ಬರ್ನ ತಿಡುಹು| ಆಗ ವಾಲಿ[illegible]
[illegible]ಯಾಣೇಶ್ವರ [illegible]ಗ ಹಸ್ತ ಅತ್ತೆಂ ಕು[illegible]
ಶಿವನ ಆ[illegible] ಲಿಂಗಳಲ್ಲಿ [illegible]
ಭಕ್ತಿನಿರ್ಣ[illegible]ದು ಆ[illegible] | ಶಿ
ಮ| ಬಿ[illegible] ವಂ[illegible] ಡಿ|

[illegible]ಜ್ಞಾನೆ ಸ್ವೆ[illegible] ಯುಳ್ಳಿ| ಆಜ್ಞಾಗುರುಲಿಂಗದ ರೂಪವಂಕೊಡಲು|
[illegible]ವಂ ಮಾಡಲು| [illegible] ಗುರು[illegible] ದಕೆಸು| ಶೈಲ್ವ ಮನಕೆ ಭಕ್ತಿಯಂಲ್ಲಿ| ಆ[illegible]ಕ್ಕೆಲ ಉಂಡೆಂ
ವಂಮಾಡಲು| ಆಜ್ಞಾಗುರುಲಿಂಗದ ರೂಪವನು ತೆರ್ದೆ ಸು| ಶೈಲ್ವಮನಕೆ| ಭಕ್ತ ಮಾಹೇಶ್ವರ ಪ್ರಸಾದ| ಪ್ರ
ಶಿಷ್ಯದಂಡಪ್ರಮಾಣವಂ ಮಾಡಿ| ದೇವಾ ಶಿವಲಿಂಗಪೂಜೆಯುಳ್ಳಿ| ಯಿಷ್ಟ ಪ್ರಕಾರವಾನಿ ಹಮಕೆಂದು|
ವಲಿಂಗಪೂಜೆಯುಳ್ಳಿ| ಶು[illegible] | ವಿಚಿತ್ರ ಪೂಜೆ [illegible] ಪೂಜೆಂತೆಂದು| ಮ[illegible] ಪ್ರಕಾರ
ದೇವಾ[illegible] ಪೂಜೆ[illegible] ಮನ್ಕೆ[illegible] ಬಿಂಕೆ ಹಾವಂ[illegible] | ಆಜ್ಞಾಗು

ಆ[illegible] ಮರಳಿ [illegible] ಮಾಡಿ| ದೇವಾ
[illegible] ರೂಪವಂಕೊಡಲು| ಆ ಶಿಷ್ಯವರಂ ಸಕಳಂ
ನಾಲಿಂನ್ನಿ| ಶರ[illegible] | ನೈ[illegible] ಶಿವಾನಿ
ಬಿಂಕೆ ಹಾವಂ ಮಾಡಲು| ಆಜ್ಞಾಗುರುಲಿಂಗ[illegible]
ನಾಶಿ ಹಾಡೆಂದು ದಿ ರೂಪವಂ[illegible]
ಗುರುಲಿಂಗನಿಕ್ಕಾ ಬಿಸುತಿದ [illegible] ವುದಕೆ|

[illegible]
ಸುಗ್ಗಗಾಡ ನರ [illegible] ಪವನ್ನ [illegible] ಲು | ವುಳ್ಳ |
[illegible] ಗಳಿಂಗಳಿಂತೆಂದನು ಕೇಳೈ ಮುಗ
[illegible] ರೂಪಿ [illegible]
[illegible] ಸಾಡೆಂದು | ಆ [illegible] ಸು
[illegible] ಹಾವಂ ಮಾಡಲು | ಆ [illegible] ಗು

ಮುಗಳೆ [illegible] ನಂ [illegible] ಡಿಂಭುದು | ಪತ್ತು [illegible] ದವ [illegible] | ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ
ಆಶಿಷ್ಯನ ಕೇಳಿ ಕರ್ಮ [illegible] ತೆತ್ತುಂದ | ದೇವಾಂಗ ನಿಂತ್ರ ಉದುಪದವೆಂದು | ಅದ
[illegible] ನುಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯವಂ [illegible] ಡೆಂ [illegible] ರೂಪಿ [illegible] ಪನರಂಗಳಂ ವಮನಿಸು | ದೇವಾಂಗ ಮಗ
ಕೇಳೈ ಮುಗರೆವ ನಾಗ್ರತ್ರಿ ಮುದಮ್ಮಳ [illegible] ಗಳು ಬುದ್ಧಿ | ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ [illegible] ಬುದು ಅಬುದ್ಧಿ | ಅದು ನಾಗ
ರುಳಿಂಗ [illegible] ವಿಸು [illegible] | [illegible] ಮುಗಳ [illegible] ತ್ರಿ ಮಾಣವಂ ಮಾಡಿ | ದೇವಾಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ
ರುಳಿ [illegible] ವಿವರವಂ ಅಡಿತು | ಪಾಪವಂ ಬಿಟ್ಟಿ |

ನೆರದುದು | ಮುಕ್ತಿಗೆ ಸಾರ [illegible] ವೆಂದು | ಅದ
ಗಳು [illegible] ಬಿಂಕ ಹಾವಂ ಮಾಡಲು [illegible]
ಬಿಂದದಕ್ಕೆ [illegible] ಗದೇ [illegible] ಬಿಂಕ ಹಾವಂ [illegible]
[illegible] | ಭಕ್ತಿ [illegible]
ವೆಂಬುದು | ಆ ನವ ಪರಿ [illegible] ಮಾಡೆ [illegible]
ಪಂಚಾಪತ್ರಿ ಯುಳ್ಳಿ [illegible] ರಾತ್ರಿ ಮಾಡಿ | ಸು

ಲ್ಲ [illegible] ಶಕ್ಕೆ ವಿಲ್ಲ | ಇಂತ್ತಿನಾ [illegible] ನ್ನಂ
ತಂನೋ [illegible] ಕರಕಾತ್ರ ರವಂ ಮಾಡಿ | ಸ್ವ [illegible] ದ
ಅ [illegible] ರುಂ [illegible] ದಿಂದ ಮುತ್ತೆ ಯುಪದೇಶ
ದು [illegible] ವಂ ಮಾಡಲು | [illegible] ಗುರು
[illegible] ಳಿಕೆ | ಇಂತ್ತು [illegible] ಸುತಂನ್ನಿ [illegible]
[illegible] ದೆ ಕಾನ್ನ

ನ [illegible] ಇಂತ್ತು [illegible] ತಕ್ಕೆ ಮನುಷ್ಯ ಜನ್ಮದಲ್ಲಿ ಪುಟ್ಟಿ | ಪೂ
ಜಾನಂದ [illegible] | [illegible] ಮುಕ್ತಿ [illegible] | [illegible] ವತೆ ಅಗಾಡ ಡಿಂದು ವಿಚಾರಿಸಿ ಕೊಂಡು ಮಹಾತ್ಮಪ
ಂದು | [illegible] ಗುರು [illegible] ಂನೆ ದಂಡಪ್ರ [illegible] ಮಾಡಿ | ದೇವಾ [illegible] ಹಿಂಗಿನಿ ಇಂನ್ನ ಕೃಪೆ
ಲಿಂಗನು ಕರುಣದಿಂದ ಮಾಡಿ | ಹಸ್ತ ಮಸ್ತಕ ಸಂಯೋಗವಂ ಮಾಡಿ | ಮಾಂಸಖಂಡವಳಿದು | ಮಂ
ಸುರುಲಿಂಗ [illegible] ನೆ ಮರಳಿದಂ [illegible] ವಂ ಮಾಡಿ | ತಂನ್ನ [illegible] ಡದ ಅಡಿಯಂ | ಬೆಸಗೊಳಲಾಡನೆ |
ವೆಂ [illegible] | ಮ [illegible] ದು | ಅದು [illegible] ನೆಂದು | ಆ [illegible] ಮರಳಿದಂ [illegible]

ನ್ನ [illegible] ಸುಕೃತ [illegible] ದವು [illegible] ಪುರುಷ
ಇತ್ರ ಹಾಸ [illegible] ರುವಂನೆ ಅ [illegible] ಕೊಂಡು ಬಂದು |
ಇಂದ | ಯ [illegible] ನೆ ಉಪದೇಶ [illegible] ಮಾಡಬೇಕೆ [illegible]
ತ್ರಿ [illegible] ಮಾಡ | [illegible]
ಆ [illegible] ಲಿಂಗನು ತನ್ನ ಶಿಷ್ಯ [illegible]
[illegible] ವಂ ಮಾಡಿ | ಭಿಂನಹಾಂನೆ [illegible]

౭౨

శసు[illegible] స్త్రే కృత్త స్థానే [illegible] డిజల రజసు ఇంత్ర ఇం[illegible] పసు ఖదు [illegible] డిసు వెంధా । [illegible] పుత్రి యుంగళ [illegible] వానే [illegible] త్రి నేత్రాది స్థాతినే [illegible] ఇంత్రిమూ
ఆనంతాపుత్రి యుంగళూ । ఇంత్రి తాపుత్రి యాంగళ్ళా వానవేండదే । [illegible] బెండు । పుంజ[illegible] వసదిండ । జీవకను । ఎంబ త్తెనాళ్కు లక్ష జీవకాని యాయెూ౽ి యు[illegible] గళ్ళ
భహాను । అండజ స్వేత జరాజా యుజా । ఉద్భిజ్జా । వెంబ చౌ[illegible] కళు [illegible] ఇంతి చౌరాశి గళి[illegible] యోనిసు వనూ । ఇంత్రే జౌర[illegible] గళిం [illegible] వ [illegible] । ఎళు లక్ష జల । [illegible]
ఎళు లక్ష వృక్షకుతండ । ఇతెుళు లక్ష రుమరాదిగళు । [illegible] త్తు లక్ష [illegible] తు చెబు । దిగళు । హాంనెూం[illegible] పక్షి । ఇంత్రి వెళ్ళ లా హాం దుర[illegible] యు [illegible] ఇంత్ర హాంనెూ[illegible]
దులక్ష మూక వరాశి । హాదినాళ్కు లక్షదె వరాశి । హాదినైదు లక్ష జీవరాసి । ఇంత్రి వెళ్ళ [illegible] హూడి చౌరాశి గళ ౽సువ డూ । ఇంత్రి చౌరాశి గళూ హూడిదడె యెంబత్తనాళ్కు లక్ష
యెూ౽ి [illegible] బళ్ళి వరాశి గళ్ళెందె ౽సువ డూ । ఇంత్రిం మెు[illegible] త్తనాళ్కు [illegible] గళ్ళ నెమనుష్య [illegible] డూ హూం ప్పద యెూ౽ి ఇల్లా మెుప్పదనెంయిల్ల । ముప్పదళూ హారది

೯೭

ಅಸ್ತಮಯಮಾ [illegible] ಯ ವಹು [illegible] ದೀನಿಕೆ [illegible] ನುಕಾಲಿ [illegible] ತುಲ್ಲಿ ಪುಟ್ಟಿದಡೆ । ನವೆತ್ತು [illegible]
ತ್ಸನಂತಶಾಂತ್ತನಹಾನು । ಉದಯ [illegible] ಡದ [illegible] ಉದ್ಭವದವಿ ದಳ್ಳಿ । ವೆಳ್ಳ [illegible] ದಮ್ಮ [illegible] ಣಂಗಳು । ಯು [illegible] ಬಿಂಧಕ್ಕೆ ಪರಿದ ಇಂತ್ರಿ [illegible] ಪಾವವೆಂದಡೆ । [illegible]
ಶ್ಶಯಿಂತಿ ಅಯಿದವಾ । ಪಂಚೆಂತ್ರಿಯ ಂಗಳೂ । ಇಂ [illegible] ಕಮ್ಮ [illegible] ಯಿಂಗಳ ವಾವವೆಂದಡೆ । ವಾ [illegible] ವಿಪಾವ ವಾಯುಗ [illegible] ಇಂತ್ರಿಲ ಧುತು [illegible] ಂತ್ರಿ [illegible] ಂಗಳು । ಇಂತ್ರಿಯ ನವಾ =
ಯುಗಳಾ ಪಾವವೆಂದಡೆ । ಪ್ರಾಣವ್ವಾ [illegible] ಸುಮಾ [illegible] ನಗಳು [illegible] ದೆಡದತ್ತ [illegible] । ಇಂತ್ರಿ [illegible] ಯುಗಳೂ । ಇಂತ್ರಿ ಯಂ ಚ ವಿಶ [illegible] ತತ್ವಂಗಳಾ ಪಾವವೆ [illegible] ಯಂ
ದದೈ [illegible] ಬಿತ್ತಹಂಕಾರ [illegible] ವಾತ್ತ ನೆ [illegible] ಗಾ [illegible] । ಇಂತ್ರಿ ಉನಂ [illegible] । ಇಂತ್ರಿ ನಲ್ಲ ಊಕೂಡಿದೆ ಹವ. ಯುವಾನಿ । ಬ ರಿಯುಲ [illegible] । ಆದವಹಾಕ್ಕೆ [illegible] ಮಾ [illegible]
ಥ । ಆರು ಹಾನಕಶ್ಶ ಮುೂ ಅಂಬಳ್ಳ ಕತ್ತ । ನಾ ಲ್ಲಿನೆ [illegible] । ಇಂ [illegible] ವಲ್ಲದೆ । [illegible] ನಲ್ಲದೆ ಪುರುಷ ಪ್ರಮಾಣ [illegible] ತಸಹಿತ ಯುಪತ್ತ ಅಯಿದು ಬಿಳಿನೆ । ಇಂ

సాఆత్మప్రాశరశక్తే ఉష్ణంత హసంపుసా [illegible] గళ్ళకంతెం [illegible] యూ [illegible] విరసంప[illegible]యు ప్రత్తిరపుసావిరగాదే। యుం త్రివెల్ల ఉ[illegible]బాతవాని। ఆబండు ఉరూపాని
హాభుప్రుష్యంస్కృఆశిసుఆవావకృపుర్ంగ శింద ఎకైనాగపు పః వకు। ఆవా[illegible] [illegible]మైనాదిబిహాకెయూంవుండడే। ఆతభుహా ంఖాతహంయుగంగళ్ళావావపెంహూయెం
డడె। ఆనంతే। అఖూత। తపరదే। త్రా రబు। తండబు। భింబు। బిం[illegible] [illegible] ఆపుదాంయుక్త [illegible] నిరణ। మణ్భారణా। విశ్వార గ[illegible] పేసు। అలంకృతన్నైతి
ంప్యుగ త్రితాయుగ। ద్వాపార। కలియుగ। ఇంత్రైఅష్టాదసంయు [illegible] ంగళైనిబ [illegible] ఉత్రిహాడు। యు [illegible] యుగంగళ్ళాళనైపుసుప్పబు [illegible] ఉ[illegible] [illegible] దంయా యుందడు
సాబు।। సప్తజుక్కృతంపాపం। పుసుప్పాల జ్ఞానతైతసు। కప్పూగ్ణాబు [illegible] తెలా [illegible]। కప్పూగ్ణా ద [illegible] ంగత: ౧౦౩ుండుదానే। ౨ దు[illegible]హా రణా। సుకప్పూగదిం
బుసుపనసు। దుఃఖిప్పూగది [illegible] ంభత్త సాలు [illegible] [illegible]ంబదని బని [illegible]వసు। ౨ంక్ళయుం [illegible] జివరా౨ గళ్ళాళ్ళనైబహుం

... మానసక్కై [illegible] మూను । 3 విలవర శామంగళు [illegible] త్తపృదు । సప్తమాసక్కై ఉదతాన్ని [illegible] వదు । డ దరాని [illegible] తాడకె । నుంచహ్న దప్పు చ్చిద
... గురు [illegible] దలు ప్రలాడకె । ఆ [illegible] సుహ ఇకొండ [illegible] దిం [illegible] తృంప్తి నాంబుదు । ఇంస్రు అష్టమాసక్కై ఆ శ [illegible] సమ్మ [illegible] సంపూర్ణకాని । అ
[illegible] తేను [illegible] త్రిగాండు । నవమాసరదక దంగళంతెగద్దు । అతిచెప్పెనెళుపుష్టవ [illegible] వవ [illegible] జాన్నైనాదయువాని । తంనెపూ [illegible] సంన [illegible] అవసాగ । అ [illegible] డకె
ఆ [illegible] యల్లి । ఆయాశ్వరసు । ఆబిండుక్కై మాయామునవంతం [illegible] పొవనెసు । [illegible] లాడకె । బళిన [illegible] వసబిందు జారిరి యజుపరబిండ జున్ని [illegible] । అ [illegible] తెండదడె ।। సామ్మెవృతం
జాహం పునజక్కతా । జా [illegible] బాహం ఘనంస్పృతం । నానాయెనా [illegible] హ [illegible] నెని । మాయా [illegible] జా ।। ఎందు [illegible] మూ [illegible] యహ [illegible] యల్లి । [illegible] దబ్బిసన
సు । జూళిసువదిరదల్లి । [illegible] పది ంద । హ [illegible] వల [illegible] ద [illegible] లదల్లి [illegible] పిడదడెకాని [illegible] లదల్లి [illegible] యుహాసు ।

ಸಲಾಡಕೆ । ಶ್ರೀವಸು ಅಬಿಂಡಕ್ಕೆ ಎಂಗಣ ಎಡತ
ಎಂದುಬಾ ನಿ । ಆ ಬಿಂಡದಿಂ ಬಿಲೆತ್ತು ದಮ
ವಸು । ಶ್ರೀಯವ ಶ್ರೀ ಶಿತಪುಕ ವಾದಡೆ ಹೇಂ
ಮಂದದಿಂದ ಆ ಬಿಂಡ ರೂಪ ಹಾಂದು ।
ಮು । ಯೆಳಕ್ಕೆ ಯುಧಿಕಕ್ಕೆಂ ವಾಸ್ಸಿಂ ಳಾ ಕಾರ
ಸಕ್ಕೆ ಅಖಿಳ ಮೆಳಿಗಳು ತೊಪ್ಪಡು । ತಿಂಥ

ವರ್ಣಿಸುವರು । ಅದ್ದೆಂತ್ತೆ …ದಡೆ ಸೌಪ್ಸಿ । ತಾ … ಯಿಂ ಬಿಕ್ಕ್ತಂಚ । ವಿಷ್ಣೋ ೭ ಧರಪುವಪ್ಪ ಸೆಚತ್ರಿಯಿ
ಧನದಲ್ಲಿ ಬರವರು । ೨ಂಕ್ಕೆ ಆಬ್ಬಂಡ ಗಂಡು ಹೊಂಗಾ ನಿ । ಹಾಚ್ಚಿವಣ್ವೆದಪೆಂತ್ತೆಂದಡೆ । ಪುರುಷನ ವಿಂಯ್ಯ
ನಾಮುಗಳು ಹಾಂಮುವಳು । ಯಿಂಕ್ಕೆ ಯೆರಡು ಸವ ಮಾದಡೆ ಕ್ಕೆ ಪುಂಗಳ ಕಾ ನಿ ಹ…ಟ್ಟಿನನು ।
ಯಿಂಸ್ತ್ರೀ ಶುಕ್ಲ ಶ್ರೀ ಶಿತ ಯಾಂಯು ರಡಾಕಾಡಿದಲ್ಲಿ । ಆ ಬಿಂಡ ಬಿಳಿವಪರಿಯೆಂತ್ತೆಂದಡೆ । ಪ್ರ
ವಚಾಂದರ । ಹಾದಿಗಾಲ್ಕನೆಯ ದಿನಕ್ಕೆ ಕೆತ್ರರುಧು ಪ್ಪಿಸಾಂಬುದು । ೨ಪ್ಪತ್ತೈದನೆಂಯು ದಿನಕ್ಕೆ ಸ
ಳೆರಡಕ್ಕೆ ಅವಯುವಂಗಳು ತೊಪ್ಪಡು ಪ್ರತ್ತಿ ಮಾಸಕ್ಕೆ ಸಂಧುಗಳು ತೊಪ್ಪಡು । ಚತುರ್ಮ್ಮಾಸಕ್ಕೆ

ಚಾತಾ ನಿ । ನವ್ಯ … ತ್ವಸನಾ ಬಿಡಾಯು ತ್ತೆ
ಗಫುನವಾದಡೆ । ಗರ್ಭವ ಗನ್ನ … ಸ್ವ
ಯಾಸಾ ಯನಾದಿ ಯುಕ್ತ ವಸಾತ್ಮ … ಸಂ
ದವ ನೆಯು ಕಾಲಕ್ಕೆ ಸೌಲಾ ಕಾಲ … ಬಾ
ಪ್ಪಗ ಅಂಸಂಗಳು ತೊಪ್ಪಗಡ । ಂತೆ ವಮಾ
ಕಾಲು ಬೆರಳು ಜುವರ ಗಜಿನಗಳು ಬಳಿದಡು ।

జ్వరు నవత్రీ నాని। సమరతి సమకళసె
త్ర హానుకళ్ళు పుట్టితె వరు। ఇంతస్త్రీపు
ష్టిసంయోగవం మాడిదడె। పావి యయా
యంత్ర స్త్రీపురుషరిజ్వరు అంగధ్వానిన
డిదరె। ఇంతహానుకళ్ళుపుట్టుదరె। ఇ
౦। యంత్ర రక్తకణాంశ [illegible] రుమహా

ముసుఖాదిందసంయోగవం మాడిద్దరె। [illegible] ఇసంబ [illegible] నాని పుట్టివను। ఇంతిస్త్రీపురు
రుషరిజరుగ। వికారశబ్దేష్టి ఇంద। సంయోగవం మాడిదవల్లి। హుట్టిదమక్కళు ఉరియుంటెందడె। పురుష
నిపుట్టివను। ఇంత్రపురుషలింగధ్వానింయోని। స్త్రీ అంగవికారియోనిప్పి। సంయోగవం మా
ళానిష్టసంయోగవం మాడిదరె। శివయోగవింగాకుషొవిరమానిపుట్టివను। అంతూచిత్ర
ంస్త్రీపురుషర సంవ [illegible] దవింద బెంధవాదపరియెంటెందడె। మెలుకరకొమయూ
అ [illegible] కొలదిందలాదడు। ఇంత [illegible] స్త్రీ [illegible] డిబరిదు। జీవన్ముక్తసహి

హరిజ్వరు। చిత్తపల్లవదిందమ। తేడిదరె
అంగవికారియోని। స్త్రీలింగధ్వానియోని
డిదడె। [illegible] యాని పుట్టివను।
పురుషరిజ్వరు। వికారదెష్టి ఇందసూ
మూ [illegible] యన్నదిందలాక
తకమ [illegible] దు ॥

[illegible] ಪುರುಷ [illegible] ಡ ವಾಗ ಸಂಬಂಧಿಸಿದಡೆ ಗಂಡು ಮಗ ಪುಟ್ಟುವನು। ಇಂ ನ್ನು ಸ್ತ್ರೀ ಪುರುಷರಿಬ್ಬರ [illegible] ಸಂ [illegible]
[illegible] ನ ಸಂಬಂಧಿಸಿ [illegible] ಹೆಣ್ಣಾಗಿ ಪುಟ್ಟುವಳು। ಇಂನ್ನು ಸ್ತ್ರೀ ಪುರುಷರಿಬ್ಬರಿಗೆಯೂ। ಸಮಯಕ್ಕೆ ಸರಿ ನಡುವಾಗ ಸಂಬಂಧಿಸಿದಡೆ। ನಪುಂಸಕ [illegible] ಪುಟ್ಟುವನು [illegible]
ಶುಕ್ಲ ರಕ್ತ ಮಿಶ್ರದಿಂದ [illegible] ಆಗಿ ಪುಟ್ಟುವನು। ಅಂತಹ ಸ್ತ್ರೀ ಪುರುಷರಿಬ್ಬರು। ಋತುಕಾಲದಲ್ಲಿ ಸಂಯೋಗವಂ ಮಾಡಿದರೆ। ಇಂತಹ [illegible] ಮಕ್ಕಳು ಪುಟ್ಟುವರು। ಇಂನ್ನು ಸ್ತ್ರೀ ಪುರುಷರಿಬ್ಬರು ಬಿ
೪ ತ್ರೀ ಪಲ್ಲವದಿಂದ ಸಂಯೋಗವಂ ಮಾಡಿದಲ್ಲಿ। ಪುಟ್ಟಿದ ಮಕ್ಕಳು ಪಶಿ ಯೆಂತೆಂದಡೆ। ಪುರುಷನ ಚಿತ್ರ ಅಂಶನ ಸ್ತ್ರೀಯ ಮೇಲಿದ್ದು ಸ್ತ್ರೀಯ ಚಿತ್ತ ತಂನ್ನ ಪುರುಷನ ಮೇಲೆ ಇದ್ದು। ಸಂಯೋಗವಂ
[illegible] ಡೆದಡೆ ಪಾರದ ಬಾಲಿ [illegible] ಗಳು ಪುಟ್ಟುವವು। ಇಂನ್ನು ಪುರುಷನ ಚಿತ್ತ ತಂನ್ನ ಸ್ತ್ರೀಯ ಮೇಲೆ ಇದ್ದು। ಸ್ತ್ರೀಯ ಚಿತ್ತ ಅಂಶನ ಪುರುಷರ ಮೇಲೆ ಇದ್ದು। ಸಂಯೋಗವಂ ಮಾಡಿದರೆ ಜಾರರೆಂಬರಾಗಿ
ಬಳಲುವಳು। ಇಂನ್ನು ಪುರುಷನ ಚಿತ್ತ। ಅಂತನ ಸ್ತ್ರೀಯ ಮೇಲೆ ಇದ್ದು ಸ್ತ್ರೀಯ ಚಿತ್ತ [illegible] ಪುರುಷನ ಮೇಲೆ ಇದ್ದು। ಕೂಡಿದರೆ ಅವಳಿ ಮಕ್ಕಳು ಪುಟ್ಟುವರು। ಇಂನ್ನು ಸ್ತ್ರೀ ಪುರುಷ

ಪ[illegible]ಂತ್ರಿ | ಲಕ್ಷ್ಮಿ[illegible]ಯಿಶ | ಕಾವಿಂಶ | ಪ್ರೀ
ಕೆ[illegible]ಲಿಜರು | ಉದಾಹರಣೆವದಲ್ಲಿ ಹಂಪ್ಪಿ
[illegible]ಪ್ರಾರ ಬನಾನಿ ಹಾ[illegible]ವನು | ನುಡಿಕವಾನಿ
ಕ್ಷಾಡಿದರೆ ಇಂತ ಹಾಮು ಕ್ಷ್ಯಳು ಪ್ರಯುವರು | ಇ
ನ್ನೆ | ಕಳದು ಪಶಾನಿ ಪು[illegible]ಶಾಲು ಕ್ಕೆ ಇನ್ನು
ಕರು | ಇ[illegible]ಂತ್ತ ಶ್ರೀ[illegible]

ಪ್ಪಿರಿ | ಪ್ರಹಾಸ್ಯರಿ | ಆಸ್ಯಾದಿಶಿ | ತಪನಕುದಿಶಿ | ಅಜ್ಞಾನಿಶಿ | ವೇಷ್ಟಿಂಶ | ವಿಕಾಶಿ | ಘ್ನ | ಹಾ
ದಶಶುಗಳ ಪರಿ ಎಂ[illegible]ಂದೆ ಡೊಪುರು[illegible]ಶಲ್ಲಿಗೆ ಸ್ತ್ರೀ | ವಿಯಾತ್ರೀ ಸಂಗ್ರಹವಾನಿ ಬಂದುಕಾ | ಡಿ
ಬಂದುಕಾ | ಡಿದರೆ ವಷ್ಟನಾನಿ ಹಾಬ್ಬವನ್ನು | ದುರ್ಗಂಧಿಯಾನಿ ಬಂದುಕಾಡಿದರೆ | ವೆ[illegible]
ಂಷ್ಟು ಪುರುಷನು ಸ್ತ್ರೀ ಸಂಯೋಗನವಾಡುವಲ್ಲಿ | ಉದಾಹರಣದಿಂದ | ಹಾಬ್ಬಿದ ಮುತ್ತಳ[illegible]
ಬುಡಿಕೊಂಡು ಕ್ಯಾಡಿದಕ್ಕೆ[illegible]ನಾಗಿಪ್ಪುಜ್ಜವನು ೪ ಇಂತ್ತಿ ಪುರುಷನ್ನು ಹದ
ಗಪ[illegible]ಲ್ಲಿ[illegible]ರ ಜೆಡದಿಂದ[illegible]ದಪ[illegible]ಂತೆಂಡದೆ | ಸ್ತ್ರೀಗೆ ಸಾಂ

...గుణవంగె ... ॥ ...
దంత్ర హా భులక్షణాంశేళంతెందడె। త్రినె
నెయదిశక్కె పుట్టిదరెభుచ్చివంతనహా
రిత్రనహాను। హాంఛత్రనెయదిశక్కెపు
ట్టిదడెనెయదిశక్కె పుట్టిదరె। కొబరిను
దరె రాజనహాను। హాదిరాఅనెయ

న్నసొనక్షత్ర ... వత్తు:॥ ఇంత్ర బిందదదుక్షు
రజాస్థలెయంహాడివాహా ... య ... సంధిఖదడె। పుట్టిదనునశ
ను। ఆఅనెయదిశక్కె పుట్టి ... తనెడయహాను। ఎళనెయదిశక్కె పుట్టిదరె। హాం
ట్టిదరె। ద్వాడ్వనహాను। హా ... నెయదిశక్కె పుట్టిదరె। హావియహాను। హాం
హాను। హాదిమూ ... అనెయదిశక్కె పుట్టిదరె। పండితనహాను। హాదిరాళ్ళనెయది
దిశక్కె పుట్టిదరెశివయోహా ... రన ... ॥ ఇంతి హాదిరా అను పురుషలక్షణా

త్వక్షుంపెళ్ళెం । ఆపిండదడ
క్షన హాను । గాల్యనై యు
[illegible] చూపాలియు
[illegible] నాందనై యు
[illegible] పృష్టిదకె ।
[illegible] శ్లు ౪౩౦

త్వత్స్వ [illegible] పాల్లి । దినిచల్లవదిం
దినక్కై పృష్టిదకె । పాపియు
హాను । ౦తెం [illegible] వన్నై [illegible] పృష్టదకె । దా
దినక్కై పృష్టిదకె । తికావియు హాను । హాం
[illegible] నియుహాను । హాదిన్నైదక్కైయు దినక్కై పృష్ట
సూత్రియానలక్షణం గజ్ఞ్యు [illegible] పెండడై ।

ర్గశి । ంఋ త్రి స్త్రీయుల [illegible]గాం న[illegible] । గ్రంథ స్త్రీ ప్ర
డరె । కొష్టనా నిప్పుచువను । [illegible]లబాధ[illegible]నిబండు కూడ్ని
ఊచవునగా నిప్పుచువను । గ్రంతు స్త్రీ ఉదాబనధింద
[illegible]భంతెఁదడై । పురుషునుకంకామీను [illegible]ండునూ[illegible]డిద
[illegible]నానదింద । స్త్రీసంభా నవంమ్మాడిదురె । గ్రంతహ[illegible]
[illegible]స్వరవనడదు । పురుషం నె చంద్రస్వరనడిచానెసంబ[illegible]

పంచ|జంగమ ప్రాణ [illegible]
ప్రయజనూర శ్రా ౨|షుసబంజ్ఞిత్రెం దృష్టె
ప్ర బంధ విశ్వె రీ పండితారాధ్య ప్రబంధ ప్ర
ప్రబంధ సత్తా రీ పండితారాధ్య ప్రబంధాన
మ సద వత్త సార భక్తి మురాంలు మహాత్మ్య బు
[illegible] నాం [illegible] సర గు [illegible] రుకి
[illegible]

బరగ|భంక్తి నాసరక్త [illegible] ద్రుసుద్ధజంగమ పార వస్సనక్షత్రి|సస [illegible] ండులలో
కృ దంగా ౨ యాడి|బ [illegible] వ సుఖా ంబు [illegible]|సమాసిలలసై లా [illegible] సెండ్రైగురా
రీపండితారాధ్య ప్ర [illegible] డితారాధ్య ప్రబంధ విరుర|పండితారాధ్య ప్రబంధోరు హార|
తార|పండితారాధ్య ప్రబంధ [illegible]|సూ [illegible] వింద్ర మంజరశతప్ర|కారవసు నిబంధ [illegible] కరణ
ంగమ లింగప్ర సాదో [illegible] సుదాతరధి౨ మగ్న|సుకృతాత్మ [illegible] తి సేం వసా
త్రిగధి గంత [illegible] గుచరితం బొసంగు [illegible] ప్రథమ ప్రకరణ
[illegible]

రా రాధ్య విరాజి|త [illegible] యన్న
పండితారాధ్య ప్రబంధ [illegible]|పండితారాధ్య
పండితారాధ్య ప్రబంధ విస్తార|పండితారాధ్య
మ [illegible] తనమా [illegible]
ధ|సుకర ప్రణిత [illegible]
సో పా రె ౪ ౨ ౯ ౨ గు [illegible]

[illegible] నిన్ను బాను ప్రికైవలెన్ నేయం ప్రాణంబు దాని [illegible] యన్నవన్ను | భావింపు నిజమిర
[illegible] ప్రాణ చేర్వ | సంగతంబు నన్నెయ్య సంధింపువచ్చు | వా రకవయిను తంగు మూరి మావయోగి ||
[illegible] డు | నుత్తయుం పురిశులు [illegible] యబు | సుత్తమును భావము న్నుకుం రంజెపుం బడి యె | మూరి వి మ్మె నాడ్డ [illegible] శిరాజు |
[illegible] రనె | శివింప్రిసం [illegible] భావ | భూవి [illegible] రధంవయుక భుతవుకుం బరంగె | లాలిత మతింగ మలాదేవి భావ | మెశ
[illegible] ప్రాణులును ప్రాణలింగు | [illegible] ంగదాల్లరము వినంబడు నాక | ప్రాణలింగ ల్లయు నల రుభక్తి జంగమము | ప్రాణంబు గాం
[illegible] ను లింగంబ [illegible] సడిల్లం [illegible] నిక్కు | కనుచు వెండ్డిలయు బసవక దండ్ర నాథు | పురభక్త మండలి నా

[illegible] నోదుర్గ [illegible] ంజ్ఞసాదం [illegible] యిం [illegible] హా చిద్దేవయర్ప [illegible] గ్రదయాస | విచా [illegible] చిక తను వచ్చు ఓది రయింత్రనే [illegible] జంగ

[illegible] నైతెంచి [illegible] సువమాత్రిలో [illegible] ంగ్గడ [illegible] ప్రాణం బెసరి నిరూపా జంగ్గ [illegible] మంత్రస్మరుడు దాకు మను డతెంచ్చిన మితమే మహత్వ మె మున వచ్చు బసవ | శివశివ జంగ్గమ [illegible]

[illegible] ప్రాణ | [illegible] శివ [illegible] గ్గమాత్రితనైజ ప్రాణ | హరహర జంగ్గమా శివతత్వ [illegible] ప్రాణ | హరహర జంగ్గమాయతనైజ ప్రాణ | బాపురె జంగ్గమ పరిపూర్ణ ప్రాణ | బాపురె జంగ

[illegible] బాపు జం [illegible] గ్గమ ముపర ప్రాణ | [illegible] బాపురె జంగ్గమ పర ప్రాణ | నల్లనా జంగ్గమ సంద్ధిత ప్రాణ | నెల్లనా జంగ్గమా నిత్యనైజ ప్రాణ | నిత్య జంగ్గ

మ [illegible] పూజిత ప్రాణ | సత్య జంగ్గమ లిం [illegible] గ [illegible] ప్రాణ [illegible] మ లింగ్గ [illegible] చిత ప్రాణ | దివ్య జంగ్గమ లింగ్గ దిబిత ప్రాణ | ప్రకట జంగ్గమ లింగ్గ బంధుర ప్రాణ | సకల

[illegible] ప్రాణ [illegible] సత తావద్ధాగ్గ ధన్న మును నివేదింప్ప ధర వచ్చు ంగా కళ | తన కిచ్చిన నివేదింప్ప దాని చెల్ల వచ్చు | త

వ్రాసినారదశ్వదారి [illegible] సంగ [illegible] మ
త్రివర [illegible] సుశ్లోలశిష్యులనేక | వుడికించి
౨౧ త్రిగర్గ్గి తెలుసు [illegible] వంశ్నాది త్రవ్రి
లచులను శ్వతి [illegible] ఘలాలితకల్ప
త్రి [illegible] వుంచి తరత [illegible] నవంయబునాత్రియ॥
[illegible] చు౨పాబబాగాకాంక్షనఫుల [illegible]

పిన్నపద్మ [illegible] బుంబువదా [illegible] ంఘునశ్వేడుకవైత్రికత్రికనె | [illegible] లించదె [illegible] ంజలులు డుకుపమా
విడ [illegible] శివు [illegible] డుచుడిజ్జలతువ [illegible] ంగుశాంతుంగనుల అరిని యోగకాశ్యకనె
త్రిస్న | కలశింప్రె ప్రి వుఘలకేవరి [illegible] పాదిరాదుఋ [illegible] నొవృతవుధకవుశ౨ంను
వల్లిరిభ్రాసురాంత్య | రితపల్లవితకారజి [illegible] విను వి [illegible] ప్రరలు సళ్లిలవ [illegible]
౨రతిశలియ్యాపాంగ్న౨తన్ [illegible] వళ్లి | తరసపంతె [illegible] దెల్యం | ఋసవండునల
చద్వినాశిశ [illegible] | లశ్ [illegible] లువ [illegible] వరు | | దయఁళ్వపడి [illegible] ంఢ్యకా [illegible] కుని |

ద [illegible] యంగా [illegible] సంగాలుకొరకై
శవిరా [illegible] ములికరమ్యం దాక్షియుష్టి
సంఖ [illegible] మహేశ్వర [illegible] | కాల
త్రై | సంపుమగా చనకాళియేగా డుచు
ంజైసప్తకృత్తులు దాను | ససధృశలిలము
పయుంజూడగ్ఞలంబంఢ [illegible]

శ్రీ శమితమెత్తంజ్ఞా।శిశాత్రబిజ్జలగ[illegible] చితనాంధర్మ[illegible]ంశిశతసీ[illegible]ఖర్వమకై త్రిపద్మ।తజ్జర్కతేస్సంశారతళితే[illegible]।నిజార్కత్రహాంతాహర ౨ఖిత్రైకవిర।కనారతజూ౨హ్వరకె[illegible]తవర
శక్తు।అంతరుత్రాత్ర[illegible]నియుదాత్రశిత్రైక్ర। వుద్గార్కంత్రశిలబధూతా[illegible]జా[illegible]।నైబర్కత్రలంత[illegible]వాల[illegible]హిత్వుబిత్రాసఖ్య సజ్జనవుఝు।వూహెశ్వరప్రఖ్యవూబి
దెవా[illegible]ఖ్య।దంక్షితని[illegible]ంక్షితశ్రాచీవు ంజ్ఞితాంత్రశ్రాచవుడిహాలువూచ।[illegible]వుదలింప్ప[illegible]త్రంప్పజుడత।వదలిం హ్రజూసలువదలింపుజతి।నిలింపుశివునా
జ్ఞా[illegible]రింపుభలు[illegible]లింపుజూగవు। లుస్తూలిధ్రుంనిత్రి।రఖూడ్డింప్పబిజ్జయునోడింప్పగబ[illegible]।బిడింప్పజుగవులలిల్లాడింప్పుదు హ్లూ।శిక్షింపుశిష్టరక్షింప్ప[illegible]వుంగ।[illegible]
[illegible]ం[illegible]తలుబరిక్షంప్పుంజాలి।పనివడె మె[illegible]ప్రాన[illegible]వు[illegible]పునతరక్షువనప్రకాశితవిత్రి।బసవాంచ్చి౨ంచ్చిరబ్రంహ్మాయ్యస ౨పుడ[illegible]ఆస్వశ్రజ్ఞి[illegible]
రం[illegible]జైన[illegible]లంజ్ఞేశిజుగతింజె [illegible]ం[illegible]ంన[illegible]మెల।వృత్తంబయి[illegible]నధవక్వాయు౨ష్టరహా।తోత్ర లుచె[illegible]కతన్నహ్ర[illegible]లరేస్త్ర।బధ్య

[illegible]త్ప్రరునైశాగనక యుండ్జె శి
త్పమంత్రయ్యుశో।బసవకుమారులపజ్జ
భినుండ్జెంబాడి।తెతెత్తనుండక వలిలం
౭౦ పలనయెత్తెంపి।ఆసలార మాచయ్యన్తు
ండ్జరుమడివాలుమాచయ్యవు।విశ్వోంత్సక్ష
తబారుచదన।గత మధుపుడన్న సం[illegible]త

వ్రుండు।సుకొళిభి ౨౨వైపల్లనొళిగాంవ కృలు।బసవ వృడేంబుంగ్గవ ప్రతికాప్రత్త్తి।నసరార రెయుండ్జె
న్లెంగాంగు।ఊస్లంయుక భక్తి సూదుంబుగునుగతి।రెప్లెలచెల్లు హాయుశ్రీలంబోవ।కావుకబస
రెన్నరుడు।లోలతంగలగధి మెంలుకన్త్రి భక్తి।ప్రమ్ముసలెంచి యమస్థజనువ ప్రిల్లి।సంవ్వాబిదేవయ్య
దుసులకైరన।నామువురు సుక సంయు[illegible]తనణంబ్రి।తామరసముల సుద్దాత్రిల మెత్రకై।౩౯౧
త్రైచెలితి నాకొండ్జ।రక్షింపుస్త్రింపరాణవుకేసె।కలియుగభుద్రిసాక్షైపిరభత్రి।నలితనున్నోక్రి
దయె[illegible]దన।శ్రితభక్త వర్గ।వశీకృతభక్తర్గ।జాతవిరమార్గ।బిబాహ్పతసఖాంకశేవర వాధిభుయ

యుగాంగ్గునడంన్నున మాక్షుభక్తిమహా
వనొంగల కాలమెల్ల।రెచుక్షుబసవేసక్తి
యుమునల నైరంగ।బస వ[illegible]సంత్రలో
అంత్రకత్వ దృష్టితా క్రాంతి[illegible]గ్గ।వంత్రుల
ప్రకరుణాసము ప్రబిభక్తి వకదసంబి
శాండ్జుబహుళప్రచండ।శరణార త్నర

నేరె౦నే మజికాలుమాచెయన్న ... హాయిచ్చు
౦చ్చెక్క విజు౦తుతడక్క శూరత్న ... క్క
జత్రిమెతెల్లవిన్న నజినిల్ల౦కై శికలు ...
రి|నాజక్తజనులు నేన ... నమ హ్రీ|తూని
ఇక్కత తిత్రి|హడవి సరాప౦గ్గవులు బా౦
సాక్షాద ... మహాత్రైగ్ర ప్రాణముత్త౦డ్ల గ్గు

మజిహామ|కడుజడ౦నె ... గా ముసువిక్రి ... రవుల లరగపక్షక్షేత్ర ... బలు౦గ|పురిధవై
సుజనులు మైత్రాక్క చూపరు ... ౦పు ... రలుశక్కి౦పు|౦బాపముకులుస౦ప్పి౦పుభూతనైర్గ్
స౦కీర్తనేలు మైత్రయు|శౌలనరృమమువా ... గనణకొ౦డి హాయు|యెతెరపా ... దవి౦పుసా౦పాప
నమనేసమ హాలి౦గ్గనేములు|దళినర౦గ వారుసు౦దాశు ... ర్మి ౦చ్చిత్రసుపమరతి౦దర్శనో
డ౦గ్గమైత్రి|ప్రవుధ పురాతనక ... దివ్వా ... కములా౦త్రర౦గ్గు౦డై ... ననదిశి|శ౦కరే
... హనమ్ము౦బానీ|ఱెల్లా౦క్క ధరు ... రికేశ్ష౦గ్గనమ్ము|బసహి౦డు శివునాజ్ఞ పరిపూర్తిగా

ల్లాలి౦గశ౦భుడుమదిగలరౌన|విరతసా
౦పు|నేనా౦శమప్రిల్లనక్క జికర౦జిల్ల|వృషభ
ర|జనాతిదినిక్కలు౦గూరనడుర౦తు౦బా
జ్ఞాపనమునే|మే 2చాలుమాచయ్యమరి
బ్ర౦హ్మయ్యనిర్వాణాన౦దు|స౦స్కృతత్రైక్క
కే|అసవులునేను౦సహప్పనేది౦తెచ్చినవ

వంశ[illegible]డనే తుంగనమును పుణ్య[illegible]గనాక్షా రమనంత్రయమంగళకలంబె[illegible]ంబువిరంబూడెంగాజొర్ధ్వమునుచవ।బాడిపారివెం [illegible]యరంబసుచుడుకెంచి।ధుడిపాలు
మూచంద్రసంజకుడు. గులకేశరని।బసవన్న పాత్రగంధెపుష్పగడవిశ్రవిదప్ప।[illegible]శరకెంత్రరంగ[illegible]పొంద్ది।ంబాపురెజంగమప్రా ణవలికే।బాపురెజంగమప్రాణసంధానీ
బాపురెజం[illegible]గమప్రాణప్రాణదాతా।బా పురెజంగమప్రాణసంతా[illegible]నల్లవ[illegible]నమత్కల్పవత్రాణా।నల్లనాజంగమ[illegible]వతతప్రాణా।బాంగ్న [illegible]జంగమసంత్రవప్రాణా।బాంగ్నరెజంగ
౫౭ మసహాజుసంప్రాణా।మఝుబా[illegible] గ్నమమంగ[illegible]ప్రా[illegible]బాపుజంగమమంబొంతసత్ప్రస[illegible]ంబునుస[illegible]జంగమప్రాణి। యుకెంజెల్లకెంజెల్లకఖిలలోకములు।విరె
నెపుజిరనెపువిశ్వయజ్ఞత్రి।అఘ్రపసా ంబనుపము[illegible]బంచ[illegible]తల్లినాథు 2 బత్రిసఝు మిఝియుకం[illegible]తల్లినాథు 2 చెత్రికు[illegible] లమునంగ।తల్లినాథు 2 కత్రినవకంబసంగ।
తల్లినాథు 2 విరతవక్రంచెరంగ।తల్లినాథు 2 యల్లకఃర్లిధుయముగ ంగ।తల్లినాథు[illegible]ంటి[illegible]డసంగ।తల్లినాథు 2 చెలికాంటి ంఢసంగ।తల్లినాథుకెంతమాచుర్కకభసు

...ఘన్నాడు కెవముం ద్దుమోపులఘంగ్లి । శేషకె ఎవెంచెమునెకవినాశముం జెప్పి । ంజెం [illegible] ంపుముపుత్త్రబాణంపు [illegible] త్తగాని వేలఘోత్త్రం డెకె ంద్రెవప్రంమ్మి దేవుండాతడె దేవదేవుండుగాడె । కొని యెటుభూ
యుత శెకెంగూర్మాక్షున్ వారలకసు । చనునెకెు ఘుంగసంశోదులపనిభు । బూక్షండపుట యర్పనక్షత్త్రగాబూ ంచి । భూపాలిం ప్పనేరవము వాచ్యం జ్జీబా డు । తొడె ఘనెరవము దురసమల్లె యుల్ల । పాడం
క్షనెరవము పసుపు మురిత్ర । వశెరంగ్గనెకెశెవముకే బ్బిమాచెయుం । పసు [illegible] దాశి శెబసవం [illegible] ంటాలు । బూమ్మ [illegible] పహిరిభో రుకసూచి । అన్మ మాగణాదా జికెంత్రంత్ర ప్రేమ క్రిక్కొంచె [illegible] వకాం [illegible] చు
నాసరుచుపెన్నసు । శంక్కించు గరతి [illegible] [illegible] కౌలు నైజా స్త్రి । మహాబి [illegible] ఘువహా [illegible] ంబ్రియును । సూచి [illegible] బసవ [illegible] కంబనాంద్గి । బిచ్చ ళ్ళిసడె వుదిబి క్ష్మి జడెలిసి । శేట్టణాతెకెబాస
నెకసుగాబుదయు । ప్రాణంజ్జుకెంగా రపు ంబ్బిదెవయ్యల్లి ప్రాణంజుకె [illegible] ద్దసత్తదె యుద్ది [illegible] సక్తంత్రి ప్రాణాబండవ [illegible] గుబాసలు దెలుప । ప్రాణం ఝటి తొనెలబసవయ్యయుండుట । నాశ్వదలం
పవెరాక బిక్షుబింజెకక వంతెయుకె వన్న శెరలెనె ఘత్తె । మత్కకర్మములాడు [illegible] ంతెయరుసు । శాక్షిం [illegible] బసవ యణ్య [illegible] రుంగళ్ళ । శ [illegible] పసులు మహాదెవుండెరుగు । శివ

ము ప్రిస్త … యున్న …డంజెప్పె మ
భుకొంనిలింప్పి। యుక్తప్పరశో కాత్రంత్త
ము శోకాత్రా …త్తైయున్నావాండు।బా
గము సము సుజ్ఞాయ త్త।బాంగ్రెజుంగ
… …నెక్కేపలుకులు దుష్కర … బా
… నగబుడయు ప్పి। పసుగానజుంగ

బిస్మ మత్రికవిశనత్రహస్తం డ్రై … తన … మహాదిరాజుయుంగా … త్ర।తాడద … వాలగం
…ండైయు … వాండు। … కలికేల … ప్పియు మెన్ను …। … రాజింతెక్కడికి।బస
పురెజంగము ప్రణావిశి … బాపురెజంగము ప్రణాస … పురెజంగము ప్రణాప్రయాణ।బా
ము సము దుఃఖచిత్త। … జ్ఞాసలు … పడంగ … జువ … యున్న … డు।ముతింబెర్చి
సతద్భా … నజంతిం … బాఁరింప్పు … డు।వరచనేము సుజంగము ప్రణాము నెన్న … బా
ము ప్రణాములగు … సత్తు … పాతి … ంగ … జైశియు మునిబాల్కున శేయుచు …

… యు … నారు।బసవంన్న శింన్నరప్రి
వండడెంన్నరప్రభుకొంనిశి … యుస
పురెజంగము ప్రణాస …।బాంగ్గరెజం
యోక్కె వలరిబసవనికి।సుతభక్తి సరము
సయుదియెవిదిశ్రేష్ఠండు … వనరుచు
ండు।బాపురెజంగ … ప్రణాములిచ్చెంత్రి।

[illegible] ఓంనమో పరబ్రహ్మదేవ। నారాయణ తత్వ
[illegible] కల్పవృక్షా ఓంనమో పరబ్రహ్మదేవా
[illegible] ఓంనమో [illegible] రంత్రర నాయ్య। హా ఓం
నంద్దశయప్ప। హా ఓంనమో రం నమో నారాయణా
వెనచుదవిదేడ వెడవెష్టు [illegible] ంబిబ్బి। దశ
మత్రఖంధు రత్తైనిన వశిష్ట [illegible] వనాచ

ఓంనమో పరబ్రహ్మదేవ। [illegible] [illegible] ప్రబ్రహ్మదేవ। నారాయణ లక్ష్మి
హా ఓంనమో రంనమో [illegible] హూంకార దేవా। హా ఓంనమో రంనమో సదాచార పూరా। హా ఓంనమో రంనమో దేవా రక్ష
నమో రంనమో మహానగా వమ్మ్య। హా ఓంనమో రంనమో దయాకరమ [illegible] హా ఓంనమో రం [illegible] యజ్ఞనాయక
వెన్నుఆది విలాసింప్రేమ [illegible] డలుచు శోభ। వసుధం [illegible] ఖచహిస్మాంగ్రా లుచునలు। హా
రుచుదు [illegible] [illegible] త్తుండను చమ్మ ం [illegible] ను పుచ [illegible] యుండ్యెల్లఅవసరర
[illegible] వుమంబ్రెరంభునకు [illegible] [illegible] పాత్రక విన్నలబింద [illegible] డరు [illegible] నప్పిరెబ

ఓంనమో పరబ్రహ్మదేవ। నారాయణ పాదిఓంనమో రబ్ర
తక్షైశి। హా ఓంనమో రంనమో [illegible] రిక్షతమ్రైత।
యజ్ఞరాజి యప్ప। హా ఓంనమో రయజ్ఞశిదా
సులుచుపురపురంబా [illegible] చుదద్దు।
ఋనపశిహారిజ్ఞాచయప్ప [illegible] వుమడు
ననాడు చెల్లయెమిశెయుచునన్నవాం

భాతినాని[illegible]{ వె | తెరండ[illegible]వాత[illegible] | [illegible]రకన్నిపడపడిచినవంర్నిపె | నమ్మెయుంచ్చి। తెరనెరింగ్నెధననెదవిద
మ్రండ్రె। వరియింత్రచూసనిం[illegible]వనసు | లంతరయు। జూచికెన[illegible] లోసదాగుడుసత్పుత్రవప్రెవుంజెసి। బస | దన్నెనెంచెరబ్రో[illegible]యనుజూచి। అసమ
నకాత్రాంత్ర[illegible]గుచునారం[illegible]నాయ | యనునాతండ్రి[illegible]కులం[illegible]దు। గ[illegible]బ[illegible]ంక్షనాచెలి[illegible]ండ। వుక్తనైరూరమునిసియ్యమ | ప్తనైరావును। వుస్కుఖవుసురంజ్పూ
౯౨ [illegible]తెనెండు। ఆజ్ఞకదిపంబయునాంనితె | నెండు। సుష్టిరనునారత్న[illegible]రంబో[illegible]రలోకవెల్లసూన్నరంబయెన్నెనెండు। ప | రమూర్ధతత్వంబులుబంయులయెన్నెనెం
డు[illegible]సురథవుబిన్నింబయెన్నెనెం | డు। సావునెరధ్ధముబిన్నిరంభయెన్నెనెండు। కొంభక్తియుత్తినెన్నింబయెన్నెనెండు। సాఘూరిశ | [illegible]జోనతభోంక్తెనెండు। గాయులునె
మ్మనెంన్నిరబ్రింద్మదెవ[illegible]వనూత్మతప్ప | తెంన్నిరబ్రింమ్మిదెవి। నానణధారకెంన్నిరబ్రింమ్మిదెవ్వనా। నునెరాలన్నకెంనె[illegible]బ్రింష్మదెవి। | నావునెరానకెంన్నిరబ్రింమ్మిదెవ్వనా

గాపుకను। భాసలు పలుకంగ భాసలు
రవెదంపు మా[illegible]ంగా పుకను। భా
వగాడు [illegible]నవుక్షము గ వెరవక పుట్టెల్ల
[illegible]మ మహేశ్వర పక్షవర్ధనులు। పడిహ
[illegible]లింగుంగాని [illegible] యవ[illegible] మంబ =
గారుభుమ। [illegible]ంగెజం

దేవ। [illegible] డు [illegible] ంత్రిణాశిక బాసలు [illegible]యు[illegible]। యెసం
రంభము గలుసుక్కై బసవేశ్వరు[illegible]కు। [illegible]ంగేము వప్రియురిగి కవిధమ్ము। [illegible] బాంగ్లేమ
బింబు బింబితి?। ఆకుచు సా[illegible]గండె [illegible] పవాండకు పుత్త్రము కులశి త హస్తుండైరియువ
రులకు ంబిల్ప ంబ్రియుక [illegible] కాణకచక్రంబు కంటు। పా పికైక్కై కభక్త భవసం
డుగులకైరంని [illegible] పూరకుండె। శివభక్తి రాజి కిభూ విజానిప్రె
క్షమము। దాడైర [illegible]।–గ బసవం గ్రబుంగన ము ప్రతి గూపుకను। బ

గమాకవలి యుక్కై కంచుకా క [illegible]
ముప్రాణ పదమను భాష[illegible] రశిపత్రకు
[illegible]రమానురాగ సంభరితాత్ములము। ప
ఘులం దప్పె। మావికుపాలు లందప్పె మహ
క్కై। యువుంగాక యుకు చుంయుంత్రంత్ర
సవంగన్న ప్రాణరాష్ట్ర పబలింతెంతెంచె।

డు సౌరింప్ప్రౌ[illegible]ను నికేశ్వ[illegible]వ్యక హారశ్రీ। వేగను డుము తత్త్వంబు [illegible] సంబిది రతుకానొ ఫుకేళ్ల శ్రీ। [illegible]శ్లైఙ్గుబుక్తైబుం బనేస్త్రాసనితో। వేణాక్యం డానత్తి యుపేసె
కొంత్తవుశృతులంబినరనియుడెంగ్గంజు తఠ్ఠాశు। పల్లికినె నాలత్క్యటునె[illegible]గ్గు। యాబాడు త్రైంజెరి యుంప్రెదమురంగనేఙ్గంగ్గినలవ డునెంయుతరులకు। వూరనుఙాష్టయేము
డు బొవుయురుంగ। నానెచారిఖంగ్గినిం [illegible]యుద్వొకెదన। గ్రత్స్రాత్మ్లకుంత్రా నాఙ్గ్గంజు। నృకనడ్గ్గ రుదయూరయత్త్రింగ్గంజు। ప్రా కాలింగ్గముర్కైప్పడంగదద్ని[illegible]పు।
ప్రాణింజుతద్రుపత్రినిధువ్రైనిబుంగ్గవు లింగ్గంజునరివనకు[illegible]బ్రా నాలింగ్గ[illegible]నువి[illegible]। సత్వమిప్పిదయనిబుప్రతంబు సుచు। నిత్యబుంగ్గ[illegible]కిరిష్టచెక్కవకుద్ధ
[illegible]ంద్దిబాన్నితంబానత్తిర్షెనెప్పిభావిం ద్దుచెయుప్పిప్పఘటు। తెలపన్నవ[illegible]। పలుకంగవక్షునె [illegible]నిరింయుసు। కడు వంగ్గవక్షునెనాభాంపిఙ్గె। నదుసరుల
సువుత్తినాంద్రికునవ్ల। తెలపంగ్గనేరు భుంరదలంబినేహ్లమువ్ల। పరి[illegible]చెరిలుంప్పిరెరుగుబంగ్గ నుప్రాణ। పరిఙ్గాడ వేంకటే[illegible]ండు

ప్పాయ[illegible]డా విసను | చలు పొదిశి లవంత్రులు పదినెలు [illegible] లంజు నంట్టి | పంన్న గాశి పుర[illegible] భుజగళం ట్టి కలువు తేం[illegible] విరు వి[illegible] దెవుండ్టె | యి
భుశజ్జ గా[illegible]కెలిశ్వరఠంబూప్ర | అసటారం[illegible] పుత్ర జెం[illegible]శిపుంభూగ డు [illegible] శివంతె[illegible] దెవుండ్టె | వెంషు డొం[illegible] భలయి ంపైలు నప్రి | త ఘన తమూడుసం న్నలశిపుం
భూ[illegible] | విరచింక్షు చుసెలు జును బ్బిసుతిం [illegible] ప్రవులప్రి[illegible] యు[illegible] డు విక వములనైనక్షా క్షనూయి | తనిలియూశ్వరుదకతల దవినిపూంబి |
౧౨ శరవములు వదంతయు విచిత్రసప్తస్త్రి | ఘరితు ంధ్రు నవింఢ్వ భద్ర రకుండ్ట్రి | విరావిరానేత్రి విరత[illegible] రగు | విరగణముపె[illegible] లు నై డ్వారు | జ్ఞ ఘ భావ నగుండు సంపై [illegible] చిద్రు[illegible] దఘ
డు వి[illegible] యుండ్టి వము ఘసంగ్న యొ|| జా మునకొక్కన చా యువ ప్రమయు | [illegible] జాతి సుపునములు || జానముకకొక్కన జాళి పూంతలుకు | జానముక కొక్కన చంద్రంచు
ంతొడను || [illegible] ముక కొక్కనజానప్రసూవం షు నైనా ంజ్జగానికి [illegible] సొంకప్పం [illegible] దిగ [illegible] పభాగ గృషొ తెలవి మిభాం దప్పు చు [illegible] రక్షిం యింకై

కరిపృష్ఠమునేనదను । సురరంభచంద్రేంద్రజ్యులు
ంబిహారసుధాకరంధ్రసంగతిసంధ్యావన
మారుచిరదంబునైసంజ్ఞ । యమిప్రస్త
మైనాచితనయు । ఆరంభయుండుడేరెండినితా
ములుపగినెడవిని । తొమ్మిదవెప్పిరియుడ
వసరవెల్లు[illegible]నకండ్లుసులర । శివయోగ

విరంధ్రజాంగ్ధముక్కు । వెండ్రయ[illegible] త్రిస్థానముత్రిత్రిపెలువంగు[illegible]రంజ్ఞు
రసవంయువ్యక్తిలింగాచర[illegible] [illegible]ంబు[illegible] [illegible]రజ్ఞుసనాబి । ఆసనా
తవైరాయుంక్షేరుకంగ్నవలయ్యు । ంబట్టి[illegible] [illegible]రకులదావరపాల । తొలనెబాహ్యలరెండెరా
వసరమూలు । సకేసర గిత్రజాండ్రరుకవిలియులు । ఆకారయుండుకొథింభుండపుచేరవులు ।
[illegible] ముర్త్యాత్మక్తు । రెపీవుక్కయిరిరయుస్థ రస్సారరు । యెంరసంగుడుతెకార్యమైరిరింభుండనుండపు ।
[illegible] శివ్వెస్తెయుంజికైముద్దరావు । కృష్ణదకక్క జంగ్మనుంబుప్రిత్రివచ్చి । రెండ్వారుశివ[illegible]జాగరిప్రేజె

లాకైర్మునగలమానుపాభక్తు । ల[illegible]ంగా[illegible]క్తు
మ్మభక్తులత్రూశృర్యముంక్షి । యేగుమిగార్య
సులంనరణలు । కరంయుంగ్కెబిరింగామ్య
కైష్టణాభాషలుకెండెవిపలికై । దక్షిణప్రత
ంబరతెంబింయూచెక్కుబసవక్తుమైరా[illegible]ల
సుక్తు । దావరపాలురచెతన[illegible]దిదిశిరయుపు

నయ[illegible]డావిసను। చలుపాదిత
ధనకనాయకలక్ష్మరథంబాక్షి। ఆసనూరం[illegible]
జూపు। విరచించె బునెబునుభ్బగుతిం
౧౨ రమములు వదంయు విచిత్రసత్కృతి। ధరితు
డు విజయుండై వముఘసంగయ్యె। జూ
దాపు। జా[illegible] మునకాకానే జూవ్ముకూడ౦

లవ౦త్సలు పదివెలు [illegible] లంజము నండ్రు। పంన్నగాశిశ్రేయూక్తి [illegible] చుకలం
త్రత్త చి౦జూ[illegible] భాగడు [illegible] వంతెన్నిదెవుండు। తెంపు డొందె పేలయి
ష[illegible] ప్రవుల ప్రతి[illegible] డు దికములన్నె కన్నె మాయి।
౦ఢ్య గావి౦ఛ భ[illegible] కుండు। విరావినా నతి విరత[illegible] రగు। విరగణము వెడ[illegible] లునై దుర్వారు।
ముకకాకానె చారయవస్త్రముయు। జూ[illegible] జాతి పుష్పములు। జూనుకకాకొనకబాలి
షి। నెనా౦ఝ్ణగాకి [illegible] మాంకళం [illegible] దిగ[illegible] భోగ

డు। కలుకు కేం[illegible] విరుపిశ్శ దెవుండు। యి
౦జైలు కజి। త పుకమాడు సం[illegible] ల శివు౦
తనిలియాశ్వరు దక తల దలనిపూ౦చి।
స్మృభావను౦డు సంనిజై విద్య. ద్యా। దక
పూ౦తలు కు। జూము కకాకానకచ౦ద్ర౦డు
౦షెలె లమిబూ౦ద్రు చదు [illegible] రశేన విం[illegible]

[illegible] రతు చౌండడంయస్య[illegible]దు। ద
[illegible]ంగ శశ్రీ[illegible]యరాంగ్గఘ్రాణాంగ్గ। కొంగ్గ
గాంజునుకాం[illegible]నుడికైశి రాజు। అవిరల
[illegible]ష్ట ఘుగాతై[illegible]నై[illegible]దినగులు। కేళ్ళుబ్రిలి
।పంక్తు[illegible]గాంజెరియుంచుభక్తి లింగ్గము
[illegible]త్తు[illegible]శ్రి[illegible]గారి। లిలనప్పు రపుని వాళి

ంజ్జితపాస్సంజ్జితవాదో[illegible]రస్ప[illegible]। కాంత్యా[illegible]ంత్య[illegible]శక్త్రసభక్తి
చరళుండుపిత్త్రమాంగ్గదకైశి[illegible]గ[illegible]కారదప్పుత్ర[illegible]। త్రిధితుండు[illegible]త్రిష్ణాదేవయ్య।
భక్తిరేకౌవృతాంప్పుండేప్పు। ధ్రువదం[illegible]శివనాగమయ్య। పరిచిత్ర[illegible]వముక్తవరగు
ల[illegible]ష్ణగాంగ్గప।ంబయి[illegible]కంగః[illegible]ండెు। పయుభక్తి సౌప్రాజ్ఞపట్టవ
ఖు। పబుభక్తి[illegible]రాత్రిభ్రేద్రిదె చు[illegible]ఘు ఔకౌ వస[illegible]లకాలకంఠుండ్డు। అలిభుపశిండి
ంగ్గయ్య। గారిం గస్తురి మొాన[illegible]యుసు। వరలుముత్తెపురంగ్గవల్లి[illegible]। తొ

కాంత్యంప్పా[illegible]ంత్యాండెసె[illegible]యస్య।
అడకెడుభక్తి మైవడింద నశిరము। గుడియు
గాంరయుక్త। గురుభక్తపదసక్తగురిచెకాళ్ళ
ధనులు। ఓంచెంగ్గలక్ష్మ[illegible]యూనెకంబదినే
యారతుల విరుభద్ర। డెలంబప్పుకూలి
కలప్రితపులుతొప్పి దివెలు। ఓంఖలరిచేప

భం గన్నలీన గన్నికులింగ। మునుజున్నిబ | శ్రీవత్సస్యాస్త్రైత్రయం పో। ర రక్తతూల[illegible]నన్తి జనత్రి। కాంత్రం దమ్రార్పజాత్రన్నవంతిం | దెంప్ని। శైవపారిశివయోగ[illegible]త్రిశ
రుత్రే।౦ [illegible]లగానసుత్నయాబసవన్న | విశ్వము। దబర పాలత్రుల చెతన[illegible]రుల వృషు। మూరారిధ కర్తలు వ[illegible]పావు దేసును। బసవన్నిడు | ౦గ[illegible]పుత్రజీనాపుననుబసవన్ని పా[illegible]భక్త
నగముల।[illegible]డనపోవన దుష్టతచిత్తులను | ము।౦గనూడదత్తు[illegible]పారకులు[illegible]డింపు। నహజ్జైకలింగ[illegible]వరతంత్రి। మహిమయందు పెనరె | శుమహాదిరాజుయన్న। మదనమహాప్రకను
[illegible]నుజత్రి। వదకరినుడిపాలు మూబిదె | ౦యన్న। ధవళికా[illegible]గరిత[illegible]। భవసుఖిరింగ్ని[illegible]ంహిదెవంయన్ను[illegible]విశ్రుతఘ | త్రివిఖ్యాతకీర్తి। ది పురు[illegible]త్నుం ఘ్నతె
ఘుంగుబూ[illegible]యన్న। పరవాదిరంజకభ | ంజనకుభక్తి। పరుడు[illegible]విరాజ[illegible]ప్రపన్నుని[illegible]తభక్తి[illegible]లన। మగుండప్ప | మొాళిగనూరిదెవంయన్న। స్ఫితప్రతాపుం
డువి[illegible]డవి। దూతిపాపుండునల | కెత్రప్రింహయన్ను। దిక్పత[illegible]। ది[illegible]ారకర్త యన్నగారు[illegible]ర్యాధికు | దంఢ్ఖనగప్పళ్ళుండ్లవార్య। చరప్పండా

మరి[illegible] తలవేడుభక్తుడే హైకేదేహ
తం బెశరగా కెరనుకరశెనుంగిరణా। న
ధించి। బండ్లెంయుండ్లోండ్లోండ్ల పాంచ
ఘులెక। పాకడు సెండ్లోండ్ల పారలా
రింగనాచి। అతిచెలితానండ్ల శివంతో
గాంజెజెంగ్ల మూర్పునాము గావించి।

లకేసు ఘులరె[illegible]ంచ్చి [illegible] తినిష్పత్తుసుబరదార్ర ణుంలెకస్తు[illegible]। తనిలి
ణముల నిరణముల[illegible] రయుల భక్తుకె గ్రా విషయెం ప్రియెంద్రియు
ంచెప్పండు సు। బ[illegible] లాసు [illegible] నిదియుజూతె। సుగముల లాండ్లె[illegible] సుంగూడ
లిచిడెయు। నన ఓదా[illegible]సుండ్లు[illegible]ండ్డముల। నిత్రిందు సానంద[illegible] ంత్రిందివెునః
నరిత్రి। దవిలియు[illegible] జ్జిచండెంబకావులియు॥ మతనమాశ్వరుకేనుసమర్పణాచెశీ।
త్రాణుసుకెఃకాంచు పక్షత్తులుమరచి। లింగ[illegible]ంజుసెండ్డవిలిసుండ్రైయుంఖు। శంభ్లిగా

త్రాణముత్రాణము గరిపెదించె। ప్రాణ
గౌరెలవిషయెంద్రియావలులుసం
కజ్జునంచి। ప్రాణు తెరిష్పద్దా నసుభావం
త్రాణా। చంయు వముక పారలాలిచిశంభు
త్రమపుపుకాదార్పితంజూహింజి। త్రా
[illegible]దియుకొబసవలింగంజ్జు। అరిచెవ్వ

సంగతుడు వభాష్య మాన్యత్వ నను [illegible]
[illegible] యనంగ నొక్క దంభాపడికి నెంచ్చి। [illegible]
మియోనికై వివదించ్చి। కి వయాస్యు
౫౩ వనచక్షు। నివిహింయానవ ఫలితరులతర
ంకైరియు ల్లభూపు। వగపు నిబ్బాస్యులు
గూడి బడేయు। వుల్లమురబియు

మున [illegible] కవవముల్కి [illegible] పతింసదిశ. మునె [illegible] సు దానె వరచాయుల్కాష్టి। త్రసుప్రదా
మూవక [illegible] ర్లలు [illegible] సు డుగాల్లించ్చి। తాపమ్మెదింపన్సుతకన్నారింఛ్చి। నై పౌరంగుడువవిు
లుతెమి నైరిందొద్దిదింఛ్చి। చొన్నపదింప్ప గ్రిమెడవిరహాలలకు। ఘాదింప్పనివిణుదశావ
మె। వివిధజీవన్నుత్తి విన్న తెన్నకెన్నెం [illegible]। ఘవుభత్తి ఇలసాపరవక్రఘావపుష్పనెత్తొక్క నిరుపా
జ్జురమునండయున్నవదియు। [illegible] సారంజుసుకృత్తవృత్తి। వెనాకవయ్యాపుర్లలు నెమిను
సువిష్కి [illegible] ప్తాన [illegible] సుచాల తెంచూత్తి రెతెకయు

నిదియాకె [illegible] సునాక॥ [illegible]
ంతెడెంచ్చవుశంత [illegible] ండుబాలుక
ష్ణంపుంత్రు। తావిభుంతా యుక్తచా
ధికావక్షశిపుసు। బాస్త్రమితెంత్రియు
రణాంబకంగ్ను। దానెన్నింబడునకవఘలు
బింపు। తానయ్యెయున్నిచెండంబకా

గుణోహరుని పతిందల పనైహడుచు
పారండనన్నునైహవల్లభుం శిఖి। దలప
ంగ్నముసంష్టమున్నాండ్లైయయున్నతెరం
హారుని తోడనరవియుంచి। తనుని =
ష్టుడు వచ్చెసంప్మానసు। వరితలువ్వు
సకను [illegible] జులునరినెనెని। ౭౨ [illegible]

నూ। ందలబ [illegible] స్తృతంత్రతుంజుతె
ంగ్గడలపంగ్గందద్రూహ [illegible] త్రైనసాభ్యాంజుడప్పు। నైహవిహోంధన
గుదానిదింతెహాక్ష మత్తియ [illegible] ంగాహ। నరిచినతనప్రాణానాధుండాద్రైరవనజాక్షింహో
లువహడెంగదావునంభనుష్కూ। నెనరిలునమ్మంగనంబిలవునశజ్జ। వుదినపానిదినూ
గ్జలువుపులజ్జింయు। పనుంగానదురువహాత్రీనపతిత్రూవవుయునకు। వునను
యతిపాసుంయుం [illegible] ల్లుంగాక్షి। వుగలన్నుడునగండెగువుత్పతెంగవంయు। మగహా

౭౨। నైలువెలవలఘులుచెష్టంగ్గనైజ। వెల
గుచుండదన్నసుదత్తలుంష్ట। వురచిలి
కృతెవునసుబంష్టుడునెు। చదిమనైహ
త్రివహాలిశెంయుచునె। వరితెగొబ్బెం
నవుంసకంచునెదిల్లివచ్చు। పుంన్నపుం
రుస్వాంధ్రగావురుగుదురదిక్షమున

ంతొ నన్మిష్ట్రపన్నదను ందానవుంగృదినేతేత్రి
డెతెశె। హూనుబూనా బంధ్భుశ్రీఘ గునేం
చుబూసుఖ విభేషు వరునంధ్భయునాంని।
౯౨ క్షివముశ్శుండైయుశ్చాండా। తనదృష్ట్లె
చరింపుదయో। పులుతెలుదాంతునొ
డ్డింయునుబ్రుమురక్తిదనాంయుఘ్హావనె

ంయుకోమురింయు॥ తెలంయుదానునుందనెతెలుపునకాత్మ। దలపరిగ్గడోంచుతత్తలంపునెం
ఘనాంగి। పుణ్యునుందానునుతనేపలుకునువుష్టు। ంబలుకుభావిబంభేప్రభునెంఘుయునాంగ। వ
ంభినుకునుచునున్నిబ్జ్ఞానాన్నజ్ఞానేంయుగము। నైవిరల్లింశ్లేజెంంయునెంధ్భయునాంగ్ని। మొరునుదా
నాపి ప్రైనెలింగ్గమూర్తి। కనుచుభావేను చూపులను చూచు విదమొ। నరములముష్టినెగం
పునశిపునకనుచు। నెబినాత్మనాలింగ్గనేము శెంయువిధమొ। వినుతింప్పనెత్తనొపునవూత్ర
నైన్నరముజివాయుక్తతనెక్కవునుఖినాత్మ। ందలపోంయుతలపోయుందాంబురుషత్వ। వు

భిడెంగిచూచుందానునుందనెచూపునె
లచునుతానునుందనెవలపునుందగిరి। వల
నునుందనెంతెలిసెంయువునవి। ంమొరశెనె
ష్టనైంనునునుచు। హరువునెబిశెనెంజా
లనుచు। తనెవిభుందలచువిధంబ్జైవెం
లకుచరతినెలితెంత్రరాంయుంప్పు। నెలు

సకవైనరెవిచరాపునెరాప…నేనుచు|పలి
తినెనుచు|నాదవి ంతెంకభ్రుడలకునుజోవ
బ్రాంత్రరపురాభానురక్తి|వురికుండ్రైత
ంతెరుంగరిరింతునవు|మాదవరియా
యామువెన్నెపూరితనుగ…లునితాం
గనెర|…ళ్లింగ్గప్రసక్రి…ద్దావ|సా

శ్రీ తాళంజ్ఞాతవిష్ణురనునిమాసురత్ర…స్త్రజ్ఞావాతిసరిరివాళ్లించెను|న్నిరావర్ణవర్ణువెన్నాపహార = నులతనె…డ|గ్యారవుల్తడాంచునెరానరా
రిప్రెణి|పదనురనేరానిరంభాదనకర్జె…ంజె|ఉపవింశ్రేదకైనవుపచారవితతుల|వుపచారవు లెంగాకహాడయురికనుచు|ంబానరురి =
నుధానవురచియుక్తాండె|ఆనలారకనింతెంత్రియుప్రవర్తనవు|ఆనదృశంజ్జైయొాపు యునునుమలుగాంగ|యెుదెనశిపునారి
వునునావలిగాంగ|రిలయూగరిత్రవేసెష్టానెంఝెు|ఆలరినుభానసంజ్ఞైరివ్పపిల్లితనరు = వుండ్ర…నతతింతునననర్ఘ|వురిన ప్రేణి
త్రవర్ణుకబిషంయుచెరితె|వులిరుప్రత్యాహారమైసంచితవుగ|వరలింగబాంగ్గవునుబిష్ణ విష్ణు…ఖరతరంజైనమూత్రిర్ధానను
రూప్పరిర్ంగ్గంజుధారనంజునను|రిస్థితశివయోగరిప్రాసమాధి|యూశ్రుర్నునుబనరం బనునవమాధిగను|హానరంయుల్ల…ంస్త =

మున్ప్రీతి శాశ్వతం[illegible]గళిత్రాత్రి సేవ్యమానుండు హ్యండ్డా న్డా ద్దు రు మమ్మాత్రీయము నాకే। శ్రీ హ నవే పశు నిద్రా పశులు లకు నిద్రా పోంయునే యోగ నిద్ర చాపుడునే। పురుష వయోగనిద్రా దితవేళ్ళి।
నతవనమాత్రీయము నిన్ని [illegible] గుణా బూడ్డెం గడు డొక్కరు బ్బిబుడ నిదపనిధి। వడింబాలన ముద్రై నిపాయము చుభాతి। అరంయుంగ్గనిమ్మై ర్పుమ్మెయము న్నిశ్చయము। నరజినిం[illegible]
యుంవములగబుంచెబుబానె। సన్న త్రానం క్షనిచ్చింపి పానముకు। వింప్రమశివనిలనుం త్రైడానుశియేము। వానరకరక్షులంబాత్తునైనాహ రుని। ననుచుహృత్తుశ్రానశ్యానుంజెని
౫౧ నబువారుశితో త్వరలాభిమ్రి। వము లగంద్దునైనాలింగ్గమూత్తిమేననం చద్భాన్నరుబిద[illegible] సునిత్తనుదారిశు। బునితపంజ్జా వృతత్తపనునావింజ్జి। పుడమింబుప్పిన
[illegible]పుప్పమువులంబూనె। దాడనికానిన ంజుదో చునైనాంగునను చ్చ[illegible] నడనుసహాశి దళాజ్ఞములం బూనె। పునధూపభూమ్య సంగతింౘ్ర
నాన్నదు। తనును విబ్బాత్తునంబుండ్డునైనా ంయనితలంబి। [illegible] శాంస్నంబిదనధూపసము ప్పనాచెశి। అనుపమునిరాజునాంబితజెనాతు। లా

అసురకాననమునకక్కె మొయు కృష్ణుం చేసెచెప్పెను । న రనాథులకు … గడిపాడి సౌఖ్య …లు । శిలాంఘ్రులు । విధిదెలి…నాడు చేసెను । శూలి …
…భక్తనాడు చూచెను । లింగంబులు రంభి… లికన్నె విషయము । సంస్థల … …రితరంబు … సురుపకృష్ణ సత్కృతి పారణంగు దండ్రజెళి । స ంతజెతులాడక సత్యుయులుడుగ । గహ
…ంత్రిశరణత్రిపుళిచెలంగను । సద్ఘనస్తుతి శెయుశక్తింబనాంగ్ల । సన్నుతా రంజబాష్ప … శి । తంత్రారంజూ చలవిక్షేపవులు మునేన । విశ్వంభు చెరుచ ధి … వరాడ్డి
మనసు …క్షణదవిలిక్కరకెంత్రికెను = ములు । రవితాత్రైరణావులు భ్రువిక్షిత …ంచు । ప…దిలింగంబులోపలనస్తమింపు । వెలిచూ చు దృష్టిందను విక్షింపు …ను । కలవ
డలింగంబునంజుబి …డుగ …బ నములుండలంపునదృష్టి । సన్నుతాంత్ర బర్హిష్కృతంబు పరచి । కలితాత్మదళపద్మకర్ణికా నుధ్వ । విలసనుండను ప్రాణవిఘురంజ =
యుక … ప్రవ్యక్తమానా … సుఖముం । నిష్ఠుడంత్ర శివం తోగనిద్ర … డు ను … బసవంబ్రిభావసద్భావంబుసూ చి । అసలారసాచెవృ బసవం…తై ।

...పతిని ... దీప ... ప్ప ... శ్రీకాదర్పకవేహా ... రాని విషమ్ము । తరుమిడినెండ్లెడి ... ంపు । కరణి నెంచ్చెయుడ్డా రంగారాని విషమును । పురుతరకలమహేశ్వర

...వయి । కరణి నైష్ఠ్లనుం వాస్తు ... విషము । త ... వెడుదప్తల ... ంపు । కరణి నెన్నినయుఝంగారాని విషము । తరిమిడివు ంజెడుదావానలంబు । కరణి నెంచ్చెయుం

భారంగారాని విషవము । వి ... భ ... వనిషాజరాజగునగలడచు ... వించి స్వారికరాత్రు పులు ండెన్నియె । ప్రాచిరవక్షు నెదాంబ్రాతుకనుచు । జనులప్ర

రా హాత్తు ... త్తుల కాయ ... యుం డ్డు ... నాయునుండు ... ంచి । అంగదభో నింప్పెనా ప్రసాదంబు । ... దెండ్లియ ... డు ।

రండ్లనాయుకుడు । నిండ్లారుసత్తున్నె ॥ యతిదులుకాడ । జింగన ... వెకాంబులంద్దు । బింగాచ్చక్కత్రియాలిలాకుపుత్రె । కట్టురి యుంపుశిషుంబు ... విచా ... చిక్రలు ...

సు । ... రసుజాపృతమానియానిక్రో లుచుసు । శిను ... త్తువ వుండ్లియా ... డ్డిరెలుచునగు । తనువృన్నాంబులడ ... పాచు ... ।

అనుకానమునకు నెయు శ్రీ [illegible] చేసెను । న
[illegible] నాడుచునను । లింగంబునంబెట్టి
[illegible] త్రీక నత్రిమశిబెలంగను । సత్యనాస్తుతి
చేసను [illegible] నదరిలికర కౌంఠ్యము =
దలింగంబునంబెట్టి [illegible]
[illegible] గ ప్రత్యక్ష [illegible]

నసాజాలసు [illegible] ఆనందడి పాడె సాస్త్ర [illegible] ళు । నిలాంబు
లనెప్పి విషయము । సంస్థ [illegible] తరుబడి [illegible] సత్కృతి దారాబంగు దంబశి । స
శయుశక్తింబనాంగ్న । సత్కృతానంద్జబాహుజు [illegible] శి । తంత్రంబు ఎబుబిక్షె బవులు
ములు । రవితాకైర నావులు [illegible] విక్షిత్తంబు । ప [illegible] లింగంబులో పలనత్య మింపు । వెలిచూ
నములు సుంధలంపుసు దృష్టి । సత్కృతాంత్ర బగదోశ్శిత్రంబు పరబి । నరితాత్మ దళపత్మ కర్ణ్గా
సుఖమ్ము । నిక్కిడెలశశి వంతెనగ [illegible] జాంగ్లడు సుగాత్మ బసవంత్రి భావసద్భావంబుసూ

నిధిదెవ [illegible] డు చేసెను । శూరి లె [illegible]
ంటఁబె తులాడన సత్రి యులుడుగ । గ
ముసున । బిక్కంబును చెరుచి బ బిచికమాడ్కి
చుదృష్టింబదను బిచ్చింపు నను । సలవ
ముద్ధు । బిలసనుండదను ప్రాణాబిబ్బునంబ =
బి । అసలారనాచెన్ను బసవంత్రి మెరి ।

ములు॥ అశ్వమేంఢీయమున [illegible] రమ్మనవి ంఢ్జుఝంగ్గమ [illegible] స పవవరీ [illegible] ంఝు వెడ్డ॥ అప్ప [illegible] ధరన్ని స ఖ్యా భీష్ణంత్రి [illegible] మును రీ। ంజెట్ల రెము.
ప్రతి [illegible] వస్త్రముదానపడ్డి। వాలువంగ = సెలువంగ్గనైన్పవత్రిరంభ్జ [illegible] ంవున [illegible] యుండ్జె। నారణ్యండ్జొబసవన్నిపూస్త సంగ్గ త్రిశే। అంగ్గనరయున్ని మాసఫు [illegible] గ్రప్పు
శ్రీఝంగ్గమ్మంబలరదఙ్ఞుకేన [illegible] ంత్రి మోవనైవాబరంయంత్తమె [illegible] త్రస్సమెయ్యు। ఆహ వ్వర [illegible] ల ంజ్జేంయు రె ప్పె॥ వెంఢ్జయు బోయులు విత్రాంత్రిభాంభ్జు [illegible] రుత్రె
సాదవ [illegible] నశ్రుతిమెనరిగ। అమృ [illegible] కత్రు [illegible] శివ [illegible] దంజ్జు। [illegible] వఖ్యా [illegible] ంప్పర్గిగంఢల [illegible] దరెరి। [illegible] ంజ్జరుగ [illegible] ంప్పుదంఢ్జనాయునుండు। చంఢ్జర నాన్న విషంబ్జులుంగూ ఛ్ఛి [illegible]
ంఢ్జు [illegible] నుదాల్పునైవాపంఢ్జుయు [illegible] ।ను త్రాంబకు [illegible] ధనె [illegible] వంఝు వెప్పి। [illegible] రగరా త్రివం [illegible] ధ్రుఢళంఝు। గరళంఝు వచ్చెనైకాతంయు న్నల్లె। అనమాన్షునివలనె త్రా గ్గి భాగ్యములు
ను [illegible] సాహసు [illegible] నవ్వి [illegible] దులగుడ [illegible]। అపావనవమునానె [illegible] నవచ్చెనసర [illegible] ద్దులుత్తుగుల్లు నబాంగ్గినె ంజ్జినలు। నెగళి విఘాచర్రెలుగనంభ్జు

నలుగ్రి[illegible]నాతిమి[illegible] [illegible]తొందరపంత్రారవములు। గలుగు దేవస్వర్ణంబైన[illegible]ను ద[illegible]గణితశైలరత్నా విలింగ్న ములు। నానాప్రతిష్ఠిత నైనసెండ్లుగొండా
సుజే। [illegible]నా[illegible]తరదా[illegible] [illegible]పుచంద్ర[illegible]డ తన్నజయుండగంబులకె। మంతకుయుతులు లారకొర్కల దేహుండై దివ్యులపా= రుసభక్తము దవరించరించె। భవదుఃఖ
లారక్తలదుఃఖముతెర। భవదుఃఖహో రుభక్తపం[illegible]ంచెను। వ్రాలి దేహులారంయు నిలిదేహుం[illegible]స్రాతమూర్తుసత్యత్తమె రువుసరించె। దుష్కృ దసత్త్రధాతువుయు
౨౭ ంసెలారి[illegible]సుంద[illegible]జ్జి చూ[illegible]డు గతి[illegible]శివ ప్రసాద పృథ్వీంగ్యుండను శివసాగమంవృక్ష్యనిధారుసరించె। అల్లప ధికి దిప్రత్యయమువుచూడ[illegible]డస్సును।
దజ్జింద్జుబసవకదండ్లగాయ[illegible]ండా। శి వసాగమంతుండగారిం[illegible]నెంలిదిపా[illegible]ధారలు వరకె। బసవన్న వేసుకొలెశివ [illegible]రయున్నసురభి। వెసని పృథిలజున్నే
నిశారకోష్టా। అంతక్రంద్యను ప్రతఫారా వలిసూచి। యున్నతరి[illegible]నుబ్బజులు బిజ్జలుడు ప్రక్క చ[illegible]ని స్తుతింపుసనవనే వేలసెలారె=

తవదత్త [illegible] శైవి.రథ [illegible] సురా [illegible] రతిపోసె తనకున్ రత్ర యో [illegible] తత [illegible] సుచేసున తృష్ణహాన్ని తాము. సుమ [illegible] వయును వి2క్షరామయ్యా||

కాపు [illegible] గంగ వింపె కు బ్రిశ రంయె [illegible] | బాణరుచేం నాళత [illegible] ంగేబసవరదంష్ట్ర సాధు | ఖ్యాతమా [illegible] రంగా రవింపు భుకు త్రితిష్ఠ

తైనా తన్ముచు విజ్జు డుండ [illegible] యాగ్మవిండ [illegible] డిప్పు | [illegible] వుముంచే చెవింద [illegible] తపెసంగ | డె క్షేత్రుంయు [illegible] రజెలు వహాప్ వే| సక్రు [illegible] రాయ

[illegible] రపడనా త్తుచు [illegible] గాఢ [illegible] సుచు | [illegible] ధిర్ యుసుచు దజ్జంగ్గవు [illegible] సరు | బ [illegible] న యల్లుంయు పుడాభారవ కర్ణంఘ్ను | పశిండె యూ క్షిప్పంచ్చె భ్యార్య

సు [illegible] 28 వు వియుదు: [illegible] రిమెడ్డి [illegible] వురిన్న 2 ంభింపు | శివనా సమున్నవ [illegible] యుప్రి కాసుచు | తవివి బిజ్జలు సభాష్టవిశిందా త్రిచ్చి | తతులప్ర

[illegible] ంగదగ్గు [illegible] సుంనాశత్త మాధవ [illegible] దొచు రైవారాశింగలయు | [illegible] సచుభైరుంక్ష వాయసతసు ప్లాయు |

త్రీతకతాం[illegible]యతాపై||[illegible]నా ల్లితెనొకప్పుయమ్ముకు[illegible]కాళపృచళ్లయుమన్మనరాంబ్రిండానవెనేజాంరి|పడిపడిదప్పులబసవళా యుదానెపడకుండ్లనియుండిపట్టెనా
కునాబిజుకు[illegible]తాత్మండగు చు|[illegible]కుతింబిల్లరయుంత్ర|అంత్రదూరముకరివనరికి ప్రాల|రింత్రదప్పులగుం జ్ఞివితండెబ్లునట్లె|యుబిరయుబింయెూశ్శ్రు
కృవెంకు[illegible]|యుదిచూడ్పుమెర జయ[illegible]వరకు[illegible]డకెక్కడనె చయూశుడుండొట్టె|యెుక్కడనెక్కడనె దభక్తుడుండ్లు|కక్కడ కృడదత్పుభాంత్రరంబును[illegible]శెక్కనె బస
25 చ[illegible]తానె[illegible]యుర్సుం[illegible]యు నున్నొల్లియుని ప్ర[illegible]గ్గడిపు|ప్పుట్టుండు భక్తులచుప్పచెకళ్ళాను|శివలోకముకకెంనిసిద్ధరాము ండ్లు|భపుమెూలబస్సవంర్నింబరిరించు
చెరిని|[illegible]రంగనికుండుదక్షాలద్ధయు ంజుదెరచి|బసవ[illegible]ప్రసాదప్పుబసవంర్నివెండ్లియుంగల శి|మనుజులూకంబులకనెకభక్తులనెనె|
[illegible]డ్డిరకసహూభ[illegible]లండ్లరంశు|భ త్రత్తవిప్రస్థవరూ[illegible]సు[illegible]ననుణాంస్పేడయుఖు|బసవవ [illegible]పెర్చతాత్మజకు|ందతియ

[illegible]క్కాకన్నబంభాదివి[illegible]గ్గసంక్రైహాతుల లిలం[illegible] [illegible]దృష్టా వసంవర్త|వంక్రా [illegible]యుక్త్రి[illegible]ంగంబులంత్ము|ంగతిదాం
[illegible]లుగజ్జె[illegible]రియాములత్తరిచెటకజుంగ్గ మంగళంమెతెంబ్రి|ముక్తయు[illegible]గ|క్షుంగ్రమాగమ్ముమతాసెవతివర్త వసుగ[illegible]ర్గదండనచూడ్డేలవియుచిప్ప
లుగ[illegible]రాశిచెలు[illegible]మయుత్రి యుపు|శ్రీంతంగవిరించియుపొడుచివెరిుంపు||[illegible]ంజ్జెర్మయునెలనాడుమింజ్జుబంగ్నమమ్ము|దా ంజ్జించియుధర్మమంత్రయేుచెడదడవ|బి
[illegible]లుబండ్ల[illegible]పెష్టైలమాడ|లజ్జుంగ్గ మంజ్జునెన్నల్లంతెనరక|దప్పించియూరాబుతెనంయుర్ధమదు గ్నెజ్జనాబసవన్నెజుభక్తి మహిమ|సంధిమువృత్తులయ్యాడల్లాండ్డం
[illegible]న్నక్త|బ్రుండ్జంబ్లు[illegible]ంపుంచెప్పె సుండ్జెట్టులుగుంతిమ్మలోక్మపష్కరిజ్జునమిరియు|సంగ్గయుదెవుండ్డచక్కనవచ్చినెసలికంబ్బ డునగం బ్రహాసితాస్తున్నడనుదు|బసవ
[illegible]శివుముజ్జుపంకేజుంబ్లునెకు|ముక్తుల రంజ్జ్లగనెప్పెబ్బివమ్మ[illegible]ంన్నసూపె|సత్వైశయుదెచూడుసహజుంబ్బయునుండు|ముక్త న్నచాడనాంచియుక్తజురాబలరీ|ముక్తం

తియునొదరియునుదాను। గురుదేశ్క
ష్టింటిసొప్పాంగ్లద్రైప్రణాపిల్లి। సంగయుదే
తినృదుమధురసదాంబితనిత। వితత
౨౨ ప్రి।అసమసకలకింయోగాధన్యుంజా
నసలాగభక్తిస్యహాంయుండ్లగాంగ।మా—
తిపరేశలంబాబుచుస్త।తన్నుమనొదన

నాసక్తస్యరవశలిల్వెసంగునేపుడిసంగ్గమెష్కరింజునకు। అనన్యశరతికెంగియాసంగ్గమెశ।న
వుంకసద్గురుశరణ।మంగ్లెకరిథిబిదయాంబుధిమయింబి।తనప్రసాదమువెష్టిషుంకశివాచా
సద్గురుమూత్రినిసుతింపుచుండ్ల। నంత్రనాదంథ్రగాయకబలదేవుంఢంత్రనరిపుప్రోలికరునగది
యు।జనపతిరాజసంఘచక్కంగెష్టచుసు। చనబింగజంగమాచర్స్తులురియుచునుస।అ
—స్పండుడునకలెశువమాదిరాజ [illegible] పాలుమాబిదేడయప్ప।వెంచుభక్తంపూ=
నిదిదనపరతంత్ర [illegible] శర్వభేస్తులకు। సర్వధనంబు

రిష్టసద్గురుమూత్రినియాకృతిగాంత్రి।అం
రిమకునిష్టిదరిచెప్పహారుండంమ్మెనిష్ఠన
జ్జులుడు।బసవంచుదొడ్డెరబంథ్రిసంప్ర=
సమశిఘున్నంటేచంక్రబసవన్నందనకు।
యప్పముంకాదిగాంగ।పంక్రహధరుభ
ల్లుసమమంతెగ్గబుకనుండ్లు।వంగాయులు

[illegible]త్తులంతి[illegible]దె।పారణాతకంబయ్యనె
[illegible]డులకుంగ్గమెళలుంచ్చునాంగ।నస
వారుపంజలజాని యుంచ్చుమురువంబు
ములువేడుందాకంచులునను।లాదిమా
జ్ఞ।అనుదినవర్ధమానాంగ్గుండైయు
హాస్సార్ధవిశేషప్రియుండై।౦దవిలిపుచ

ష్టించుసంకీర్తనముసేసి[illegible]రతులింగ్గమూర్తియు
నారులింగ్గంబ్బుయుదిరాప్రాణ[illegible]నదయునై[illegible]ంచ్చైభక్తి।పుదయుంచ్చు
తానెపరమశంభుడయుంబుభాతివత్రలింగ్గ[illegible]నాసుధవమునసుంబాలు।దవిలి
గ్గమునదపుబడునిడునడపు।గాలింగ్గపూజాక్షనత్రియావిలయు।లాలసంబవమునాల
త్రగర్భబ్బునంబ[illegible]మూర్తిగానిసర్వవిధులునహజుంబ్బపాటిల్లె।కర్పూనయుగాదికర్మ
రాజ్యాలయధర్మ[illegible]డిచి।రసుంక్షుంగ్గబల్లదెవదండ్డనాయకులు।దండ్డింపైగంగ్గాం

గు।సంగ్గతరస్సా[illegible]డసద్గురుమూర్తి।।యు
కెబమయుంచ్చి[illegible]యుదయుంచ్చెపుష్పాము।పూ
సద్గురుపదధ్యానంబుచేసె।వెదసూత్రం
త్రిడలునను।ఘనతరలింగ్గజంగ్గముభక్తిని
నిశ్చధన।కర్మకర్మరశివధర్మశాస్త్రదె।శివర
జ్ఞందసమ్మునిజముగయు।[illegible]రియుంచ్చెన

కలప్రసంప్రమపష్పత్తసప్రులుసుబ్రంక్షి ంద్దీశత్నమిలు। గొరిదిహాహంబ్జశగర్హాహేసభాజారికాసావేలులుబ్జపశేముంబ్బి। యొకా రింతెప్రపరమెకాంత్రముసంజె। దాకారు॰

డిశానసుండభవ్వండిశ్వరుడు। శంభుం డ్డిదానంయూపత్తిభ్రితేయష్ము। శంధ్యాండెరంగప్రషధమహత్త్రంబాల్లి। అదియుండాహరము గానర్ధింబురింపు। సదమతెష్ప మూల్పుజగ

ములపుష్పైకరుడుగాసంత్తశిలాదుం డ్డుదశ్శ చిరతత్తిష్టుచ్ఛాంచిమెచ్చిరబు। తానన్నంయొనిబుంజైశంబ్జికైశు। మాశితభ్జిష్మాభి ధానంబ్బుండాపై। వెంటిశిలాదప్రుత్రుండున్న

నంభిశ్వరుండునంబరంభిశిరహాబ్జిపైనం త్ర। చిరమహాహత్యాచార్యప్రచారపాలిన్నమత్తిదునేబ్బవనంబుగను। అనమసక్షత్తిబాతాద్గ జ్ఞుకానివసుధనయూసకుండ్డబన్ధనా

యష్కరముతింగన్నెపద్రెసంబ్జునం వ్వు। కరముద్ధిబారన్నశిశ్వరజానానేడి। సునగ్రహారణ్ణ మ్మవిభూతి। మనుచున్న మం జ్ఞంగమాదిరాజుతివత్తిన్నమత్తిమహాదాం

నెఖ్కెత్తెక్లైమిబ్బిగామిననెా= మఫలముశ్రీసం వరజ్జె యునెబ్బిసేవిహాద। సం నంబయెన్నాష్టంబ్జునన్ని సంభవం

[illegible]దియను ఘుణుఁ బండితము
[illegible]ళిం గజంగము సా[illegible]కర్షవిను
[illegible]హాత్ర్య|విం బ్రియరా[illegible]శక్తియుత
[illegible]సా[illegible]సెబ్బ విం పండితము ల్లు|న
[illegible]కాళింయఖుంగము ముసుంగభల
[illegible]యుక్తి పెక్కునం దొలి[illegible]ల్లు|తవిలి[illegible]

ళ్ళిర్లా జియర్గా రాక్షస|[illegible] కారణ యమునకు రాస్తా[illegible]ంపు
[illegible]సు ఖావ్యుతవన ధిశైగాలాడ[illegible]ంద్యు[illegible]రంతా|ఖండితాం[illegible] శృక
కులకే గుశే|ంజాపురావరాయ ంర్భ్య పండిత విఘ్నుంద్య|భా[illegible]పురావరాయ ంర్భ్య పండితేంప్రం
ల్లవాపండితకత మండిత తాఫు|కల్లనా పండితసంభిత శివత్రి|ముజుఁబాపుర పండితకేము[illegible]బా
ంద్యు|ంకసుగాం జ్జవింపు రస్కృ[illegible]తంజుగాంత్న|[illegible]ప్తన్యవిరవా హెశ్వరాంకోండపే|ధన్యుం[illegible]
బసవకదరత్నసా యసుకేండు|సంతత[illegible]ంత్తెం[illegible]ంట్ట్[illegible]పే|జంగమంబండతచరితమె

[illegible]రా[illegible]సముద్య ద్భక్తిరతి|
[illegible]మలు ప్రష్ట|రెప్పిజంగము[illegible]ష్టుయుబ్బి
ష్టు|బాపురావరాయ ంర్భ్య పండిత[illegible]రాష్ట్ర|
ర్ష|ముజుఁబాపు పండితమల్లి[illegible]ఝియగసుం
షుడు రితఘు రఘ్నం ధ్యుఘు గుండె|శివభ
క్తరెన[illegible]|ప్రష్టయుహరియుకునే

మునే శ్రీరమణ గురమణ శిరశ్శేఖరమ
పూరిరుచనాపూర్ణణాక్షరమాయాత్రిక్।
దుర్వి[illegible]రగురు వృజుంగ్గమమునసె
[illegible]నవంత్రయయునుతెవిరంతు న్లనాళా
[illegible]ప్పణ్ణంబప్ప వృజదరయాసం
[illegible]రయ్యను విలునాన్త। శుకరం

కనాయడునను। అవి లోత్ర విష్ణ యెంత్త్ర[illegible]యను [illegible]గం చెంప్పు। నలిలసుఖాపభాగాప్రకంబం
శశిష్ట త్రిసాదసంసా[illegible]కంప్పింద్పు। శిష్టత్రిసాదసంశితనరిబంజ్జి। తను మనోనుకారి వెదరముదా
కృపా భావంబు వాంఛాచు భక్తిసాకసంగు। వైష్ణరపాయున్న[illegible] వద్దసున్న దైవముని ర్యాణముసో
సంగు। అవిజుంగ్గమంబుదావిదివింగ్గమునగ్గ[illegible]కతమువింతుడెమ[illegible]గ్గంబియాసం =
గు। యువింతె[illegible]ంభమంత[illegible]భక్త్రలింద్ర గరభాదలియ్యాన్లేనన్ను రిభుజంగ్గసెసంగ్గు। పవి
బన్నెనసునననయంబు[illegible]ంచులసం ద్రంగా[illegible]యు।[illegible]ంత్తయ[illegible]

ద్యుపూవిరిహా పాప్పుక్తతన్నెరమిమమాత్రిక్।
సంఖ్యతనునుసోధరవిపెదరముద్రారం
వత్రగనమున్న। విశ్వ[illegible]వన్నైద
గు। అణి భక్త[illegible]పుకంద్ధ స్పంప్రతి।
సైయువిలుపృష్ణ భావిశ్రరయుక్తదువి
సా[illegible]పదవి। చింత్రింపునె సొల్లత్త

౭౪ ననైదుంగను పుష్పాభిషేక పచ్చకర్పూర బంగారు భక్తి ... సుశ్రీ ... జు౹ ... ౦తరు బుకొని నంతయు వల్లి౹ ... సారక వి తంగాకొంయకు మ ప్రా వం నైచుకొంయు
ద్రవములు యైన్నైన భక్తిమా ప్రతింబు గా మ౹ వికంబు ... ౦ ... మధ్య ముసను లింగ ౦గ్గవు ౦బు సు రెండు ... శ్లా ౦ డ్డుగునెగుకు లింగ మూర్తి౹ రెండు ... సొ
...రంగు ఘుమఘుమ వత్తు ౦డ్డినైన ...౹ ౨ంజ్జనేయు శ్లో ... ౦ ... ౹ ... ౦ క్షు రికిక్షు వి రి కి కి మావి౹ నె ... శిక్షి కొర బికె వి కి త్తు ... లు ౦త్రి జా త్రిసాసు ప్ర ల బ్జో ౦ ... మను౹
...తి మంగళ నములు లక్ష ౦భా లు ప్రయుగ్మ ...౹ వడిగా నే భ ... యి ౦ చుమ వ క వు ౦ డ్డ ౦ గ్గు ౹ తే డి ... కి బడ తవ ౦ గు డు పు చ ౦ డ్డ ౦ బు౹ ... డ్డ వ శి ర రా ప్రు ౦ డ్డ మైత్రా కా వి౹ కి వి ... వెద్దం
...లు గా సంకల్పు౹ కొమరు భక్తు ౦ డె వి వె యసను మతి వి౹ భా వి ౦ చ్చే వి ౦ కి ... భ జి ... ౦ బు వెల ౦ గు ... భక్తుల రనా ... ప్రు ౦ నాల్గు దరుదు౹ భక్తి త్తా నె ప్ర ద్దు భ జి యు ... ల
... సుత సంతతం బు౹ భ వు ప్ర ... వ ౦ బు వి భ జి ... ల ౦ యు౹ ... క్తుల ... ప్ర ... ౦ బ౹ ... లు పు ... ప్పుడు౹ భక్తుల యెడ్డ డె భక్తు

లఁ [illegible] బద్ధి [illegible] ంపు వెలయు |
శరం [illegible] త్రి శ్రీ శైవముద్ధి పాశబద్ధాత | భ
న శివ [illegible] స్వరూప || అధ్య గురుమూర్తి
వలి [illegible] మూర్తిగి తను సంగసన్నిభొ
[illegible] మూర్తిగి మును యొాగ ముజ్ఞ సంజ్ఞను నశి
వి కాలాష్టక నగ సంగ [illegible] మూర్తిగి | అక [illegible]

సాక్షాత్ శివభక్తి తె [illegible]
క్తి సదపూర్ణ ప్రసిద్ధిత సాకార [illegible] మరాశ | [illegible] సమ్యాయుజ్ఞ భవ [illegible] సల్లిల
కాయం బహ [illegible] ఖండ [illegible] మూర్తి [illegible] | గురుమూర్తి [illegible] వాచర లింగ [illegible] మూర్తిగి | ధరం బ్రహ్మ
తము నశి మూర్తిగి తనం బ్రాణ సంగ [illegible] మూర్తిగి సారమంత్ర [illegible] యాధారమా
వితావు | మును భా [illegible] జ్ఞ [illegible] వితావు | [illegible] జాప్య [illegible] లింగమూర్తిగి తె
కొమ్మ జిలి [illegible] పాకృతి ంచ్ఛలింపు | సతతరాజు వడు

[illegible] | సురభక్త చిత్త ప్రకటిత
భక్త శమంబిరప్రబలప్రభావ | భక్త సత్వం
ంగావతార వి [illegible] మూర్తిగి | దరం [illegible] ర్షా
మూర్తిగి | చారు [illegible] ఘాత [illegible]
నరుసారాధక శోభన [illegible] మూర్తిగి వసుం
పచారం బ్బలంద్దు | రమణాంగరపకగ

...జు [illegible] దళ [illegible] క్షవేసి [illegible]
జి । ఘావజ్హాంత్రవుఘ్ష [illegible] శ్రు త్ర
లంచాడు । చుసుజంగ్గముమ్మపాడవేశజ
౭౩ వంబ్రిజబరిల్లు చుసు । అంత్రరిక్షంబు
[illegible] రాలింగ్గావసరఘు చెల్లి [illegible]
[illegible] బ్బగము । పంన్యగామురు

వెడలి । యుపార్వభ [illegible] ల [illegible] పాదమూ [illegible] నా ప్రంబారంగం బాహు ములబలసె । పఖ్షిమ్ముసఖ్షత్రి
వంగ్గనంజ్జెరద [illegible] క్షత్రి । మృదు [illegible] క్తులుబ్రతింగుడిబి [illegible] । ంబడినప్రసేడదంజుంగు
ములుగడి । పా [illegible] దన్నవ [illegible] ద్రి నచిగింజ్రి । ఆదద దూపదిపాదు లాంక్షిగి । యుడదిపగంధ
శనలరులింగ్గ [illegible] । శంత్ర [illegible] ంగ్గ మూష [illegible] జ్రి । పండ్డితె [illegible] ంబ్రస్సతింప్పు చు
చుసా జ్హాపశంబాశరి [illegible] । [illegible] వెల్లుంన్న [illegible] షతేమ [illegible] ండాలు [illegible] ంగ్గ
వంగ్గషస్రత్తవలంతము । ము [illegible] గుజూ [illegible] మార్పుదేవల [illegible]

భక్తులచెప్పు । విజ్ఞలంఘ్యను దలచెప్పంగనం
డువంగ్గగంజ్జి । ప్రసు చుంని త్రిగంచ్చు చుసాడు
ంజును రిశుదెసవెయుంగ । రబడిన గంఘు నిజాద
ను । ఖండ్డితె త్రైశభుసంకృరితాఖ్యలసుబ్బు ।
చునశుజా ఘల్లంజ్జా [illegible] । [illegible]
[illegible] ము చు [illegible] న । అలలరి జంగ్గము లింగ

మణు...ంపృకొ...ండె శ్రీ పృష్ఠ నా పపాదమునకు శివభక్తికి ... ంపృకె ప్ర...ఛ వెశ్రి...ధం వము | శి పెష్టక్తె పరుత బూజింప్పి నంబాలు | శివ
... కె ... జెర్శి నవాడ | వెడుకనె విడులు నాడం నెంత్రం న్మనసు | ... డభక్తిలంగా నింగా...డ దేనకెశియాండెం పిరంబుని వా... నకెల్లనైనాడు నరుబాశిన యుదకంబులు
...కారీరం న్నాభనక నంజ్ఞేనుత్త మును | జా నొంజ్ఞేగా విప్పేను జంగమాప్ప్రనము | లింగ చరనం ... జంగమాప్ప్రనముగా | జంగమాప్ప్రన నాదు లింగార్పనంబు | పృక్త లింగా
...ండె పరుండె నున ంపృ భక్తెతను ం. డను భావను...మును | పను ంగా నులింగంబు ప్ర...గానుకను... | ముకు జంగమప్రాణాము సుధులు త్తను ంబు | లింగార్పణాదు నెం
...రుం గ భాసం ... జంగమాపర్ణ శాతలింగ భాసం ... నర్పమేకంపైలిల నెక్కడు నగ...ంగమాప్పన నెంతసరి నుత్త వారను | లింగ జంగమ పూజుతెన్నంపే
మెకృ...నిన్నెం...ంగ...బి...మన్ను మకు | లింగా...జంగమా...నవు | యం...లింపుని యంద మనెన్నని నెలింగా చరన మలింగ మ్మంగా పచర్య | =

శరణు [illegible] జంగమునా యేకత్వ లింగాలయం ఘు| జంగమ మూర్తియు లింగ [illegible] | [illegible] లింగనె [illegible] | దరికెం [illegible] ప్రాణ సదంబు | ఆరయ లింగ ప్రాణము ల్లేక

గు| శ్రీ [illegible] జంగమ మూర్తియై వచ్చిన రుడు | కాదె లింగంబు జంగమ [illegible] సద్గురుమూర్తి [illegible] జంగమం [illegible] | [illegible] గురుండని [illegible] వలయు | సుజ్ఞాన

[illegible] సద్గురు రూప | మసు చున్నాను నెంతయు దింద్యుత్తమ రిజ్ఞు | [illegible] జంగమ [illegible] మూర్తి దనలి [illegible] గురూ [illegible] ము [illegible] నెంతయు దినుగ్ర వంబు | చెను జంగమ ము శివ [illegible]

నదాలు | ంమనిప ముర్ నెంతయు అదితు దితేస్య | కానస [illegible] గురు మూర్తి [illegible] జంగమని | బాంనంబు [illegible] ము ఎరుదెలింగంబు | అసుచు ంజ్జితమ [illegible] యునే నెపమి | పసు నాసబు

క్షమ పరు [illegible] ప్రవృత్తి | అంత్తె ముంజ్ఞ [illegible] తిభత్తి రసము | దింత్త [illegible] తను [illegible] విశ్రాంత్తి పాదలు | సరు [illegible] ంజ్ఞనె మునయ్యు న్యాసూరసాని | ంగర ముభిలాష మ్మెంగాంగిదంబెచి [illegible] బం

జ్ఞమ [illegible] దస [illegible] త్తి త్తి | మాం [illegible] ండై యుండ్ల ంజ్ఞనా [illegible] ండె సుచు || [illegible] వంన్న గురు భక్తుల శరణంజ్జివము | లింక్తె మాతాం బాల వంక్యంబులాడ | పాపారిభక్తుల పాదములు

౭౦ లింగ్గాక్షరంబు । జంగ్గమ భోగమ్ములింగ్గ
రణంబు । జంగ్గమ ప్రాణము ... లింగ్గ ప్ర
వృత్తిక ... లాంఛనములు । జంగ్గమ క
ళ । జంగ్గమ లింగ్గ భావ ... మా... । దే
త్రి ... గ్గ దేవుకళ గెలిచె ... రంబు ... తా
... మాకారణము లింగ్గ కారణము । జంగ్గమ

భోగంబు । జంగ్గమ తృప్తి రసు లింగ్గంబు తృప్తి । జంగ్గమ ప్రాణంబు ... ంబు ... । సంగ్గత సారష
సారంబు । జంగ్గమ కళ ... లింగ్గత ఫలం । సంగ్గ తాప్యత ... బాహుళ్యంబులు । మరి
ర్పణములు ... జంగ్గ నా ... వళి ... మూర్తమములు । జంగ్గమ కర్పణములు లింగ్గాలయ
ంగ్గ బాహారు ... సంత్తృప్తంబు । జంగ్గమ లింగ్గ భావ ... నిర్వృత్తి । ... లింగ్గ ... । మంగ్గజ సారు ...
జంగ్గమ ... వరా ... నము । విశ్వ ... శ్వేశ్వరుకళ । వెంచాల జంగ్గమ ... నానెనము ।
ంబు మకసలింగ్గంబు మకసం । జంగ్గ ... ంబు సంతృప్తం జెసాత్తి । జంగ్గమ కాంత్తంబు ప్రసార

సావధ ... గ్గంబు । జంగ్గమ ప్రాణంబు సాధ
యముసుత జంగ్గమంబు కర్పణములు । కారలు
ములు । జంగ్గమ కర్పణములు లింగ్గ కర్పణము
లు సల్లసు సారి । జంగ్గమ లింగ్గ భావ ... సావ్య
హాయుని నెత్రెలి పరమేశ్వరుకళ । జంగ్గ
త్త తరాశి । జంగ్గమ కాయంబు లింగ్గంబు

౨౧ ము సంప్రత్తాంచే సక ప్రముంత ప్తాతానా
నజంగ్గ శరీర్గ సన్తాలింగ్గాలయిను ములు ।
డురన్నరహాత్తజితముల ॥ జంగ్గమాంఘ్రు
ంబ్రి చేయటవము । తిరంగు జంగ్గమపాదా
శసుజంగ్గమపాదము హస్తతలంబు । హ
రముగా । శివునకు సంబరిచర్యచెయు

గ్గనైృత్తి యుజ్ఞ । జంగ్గమమూర్తికి సర్వాపరిగ్గంజెుసంత్ర । రంగ్గంజెు జంగ్గము యుంజెు యజ్ఞశి
జంగ్గమాంఘ్రులుసత్సేసంసారదుఃఖ । భంగ్గకరణ గవిషద్ధైషజముల । జంగ్గమాంఘ్రులు
లునిరిజావరదాత్త । మాంగ్గసక్షర్గపూజావిధానములు । జంగ్గమాంఘ్రులుభక్తజనకల్ప
హస్తతలంజెు । చిరలింగ్గమూర్తికి విజంపాలసంబ్రు । అలరుజంగ్గమపాదము హస్తతలంజెు ।
స్త్రచర్మాంబరుగాన్నెకవ్వెది । తద్వింతు జంగ్గమ దక్షిణహస్త తలమేలులింగ్గమునకు సందాజు
సంతెహాని । విశ్షింపజంగ్గమ దక్షిణాక్షరము । దక్షిణమహాద్వేదిన పూజాంరి । జంగ్గమప్రాక

జంగ్గమపాదాంఘుజొంజులుసకల ।
నతజయునచయునివల । సంగ్గతాత్మ
తరులు । జంగ్గమాంఘ్రులుస్త్రీజాతింగ్గా
చెలువార హారునకు శృంగారరసహము ।
నృభూవిధి । తవిలిజంగ్గమమూర్తిదె
ములలింగ్గైక్యసఖులు । జంగ్గమ

...వము లింగ హస్తములు । జంగమ...
వెలు । ...జంగమ దృష్టి ... పా
దాదములు । జంగమ దృష్టి శ్వరు
డు జంగమ భజింపవలెడు డుత్రాను
మ భజి[illegible] తపుకంటు [illegible] నకరి
ప్పు । జంగమ ముఖ [illegible] ంజు ।

నయోనములు లింగ [illegible] ధం[illegible] గానె [illegible] పాయోగెరివిరులు । లిల జంగమ దృష్టి లిం
శ్రుసమితి । హరునక్షమంజో నెంబాచు [illegible] శములు । నేరయుబు జంగమ దృష్టి [illegible] వరలు లింగ
ములాంగ్నెలు । జంగమ దృష్టి యు [illegible] ష్టి । ఫ్రాని జంగమె భజింపు ప్రహారుం
డుచు । శిష్టశనడెశి కుడు చుహస్తములు । చెనకి జంగమ భజింపబశి వుండారులకు । యునయ
ములు [illegible] । జాతి జంగమ భజింపబశ వలింగంజు । నితముల్ వాంజుంజు కింపైతె
జంగమ ముఖము పాదోదకము [illegible] ంజు । జంగమ [illegible] జంగమ వర్ణం

గ రజ్జుబినా దంత్రాలు చు సుంఢ్షనఖండ విష
ంజు । యోరయు గావెలు నాలయో పు
డధిక । తా నారనింజు తక్షే జుకపాలి । త్రా
సత్వం జుదాచి నకరనదము । తవిలి జంగ
వినా । జంగమ భజింపబయెలింగంజు భిం
జు లింగ వర్ణం జు । జంగమ పాదరమతా

...ము రెకె ష్మ బుండ్లినా | డాగ్గసురూ
నేసుచి...పాడి యుండు కృతత్స్వజు | వెడగు
యుతరెత్తాంతె ః కరికొనెతు ండుగుచు |
గవుుంగ... గాసుగేసు వుుంగ్ర
కంత్రసెనెసుపండ్డ పాలింగసుమాత్రి | యసు
రూపవుగుకరుబంఢ్జితు రె | గిలు...

పంబున లింగగర్భవుయునె | సంకృతకత్తృయుండికెసత్వంబు...నె | జారగ్గ వురత్త్రంబున లింగ్గాజ్ఞ ము...
రుపడసంగ్గ విశ్రి యయులపాడిల | ...సంగ్గ...దర్శనసంజ్ఞ...కంజ్ఞ | వుంగ్గళాహృత...ర్ధ వుద్జాన
కరాచ్చుర్ణ...పాండలింగ్గాచరనయుకరె | బు...ంప్పబికయుమజన...యునెకె | తనదవదాన
బింపహ్పసనంబైనె | తరమునప్పనశిఖకరవునుపొడి | అక్కజుం...బుభబ్రయుమహాద్ధనంబు
ంత్రరిక్షంబునకపుండ్డ సు 23 | పొలులింగ్గముల కంబాలయుబుంగ్గముము | ఆలింగ్గమునను
భక్తియునుబింపహ్పసనమును | నక్కబుంబ్బునగచెవునయయసూరాంబు | ...శివభక్తిశరణ

సంగ్గతంబెయుబిసాంగ్గంబునానె | హొడ
గాహ | విత్తతసంత్రమురృతవిస్తరణాప్ర |
ంబుదపుసొాయునెకె | హాని...నరక్షలిలిం
ండనరె | పైపాక్షంగ్గంబండ్డితుపైొలసల్లిల |
బింపహ్పసనెంబునగసు | హాలతయు బుంగ్గము
భర్గశాంయు | మురవిచహాచొండుబొంగ్గము

సుండరు [illegible] సాదరు [illegible] యూ
[illegible] శిరరాజుశం
శంజు [illegible] రాజశంజు
షుడి [illegible] దెవములు
శరసు [illegible] సలిబిస
[illegible] యు [illegible] మంగ్ళ [illegible] శింప్ప

స్త [illegible] త్రశత్రిసంగ్నపక్షత్రిందశరి।౨యత్తు [illegible] సుదర్శ [illegible] ౨ రాజశంజు।౨యుత్రిముశ్రవసర
ఝ [illegible] యుత్రిశ్వసంఖసాత్రశిరాజుశంజు।౨యుత్రిమ్మెవాజ [illegible] శిరాజశంజు।౨యుత్రితావుంగళశి
శ్రయనాశధూపసము యుములు [illegible]।అంశ్మెవెళలశ [illegible]।లంశ్మెవెళలశభవర్గ
శడుసెషుశక్షతగంధపుష్పాదు।లాడబడరాజువదుపచారరత్రి [illegible] సాంగ్ర మ్మెచనులింగశ్మం
శ్మతిలలజ్జమజ్జశమాణింప్పు।సమంవ్వంజుశశ [illegible] రసా౨యుము [illegible]।వృవము చెలిదెవిశి
రవారి।భావ్వంజుచెర్ఫంనుదె [illegible] యుంప్ప।భావశంజు [illegible] ముడుపంజ్డెత్రింద్వుంజ్ఞ।[illegible] సవు

౨రాజశంజు।౨యుత్రి [illegible] శిరాజు
రాజుశంజు।౨యుత్రిమ్మెనాశంజ్ఞశిరాజు
శములు।౨డంగాలవెళల౨ంపునుశొంపు।
గ్నారరచశ।లంగ్నికరింప్పిప్రహాషంజుద
మశపండ్డితులును॥ఆళచనుదెరముండ
శ్వెషంజ్జులింగ్గదప్ప శనాసు।సంస్తత్రంత్రై

[illegible] శాంభవి త్రాణము [illegible] పండితా రాధ్యుల పంచేంద్రియములు। [illegible] కరి పాత్రం [illegible] గావే। పండితారాధ్యుల పంచేంద్రియ ములు। పంచ్యేశ్వర దుర్భాజనములు గా
వే। పండితారాధ్యుల పంచేంద్రియములు। ఖండేంద్రిశేఖరు కరములుగావే। పండితారాధ్యుల పంచేంద్రియ [illegible] గండ భేరుండ [illegible] ప్రత్య ంగములుగావే। పండితారాధ్యుల పంచే
ంద్రియ [illegible] శ్లుభుజాదం డ్లములుగావె। పండితారాధ్యుల పంచేంద్రియములు। పెండ్లియు [illegible] విత్తము ములు గావే। [illegible] యెలక్కైన [illegible] విషయేంద్రియము
లు। మా [illegible] తద్ధము। యరంగని యెరుకతత్తుమురవని వారదు। యెరంగని [illegible] తదగని కేరసు। కలశిపాయని కూర్మికల లెని త్రి। నెలివినేతురర్తంణ్ణు త్రియ
చెడ్డ నడ [illegible] తెంపుచె [illegible] తెన్న। న [illegible] తెంపని తెండ మా [illegible] తెంపుకె వింపని వల పు। నడితెని సంతృష్టి విడు ఉరా నితమకే। పె
[illegible] ప్తు। [illegible] లిచెంగిలు గుర్కె యూపండితయ్యు। [illegible] కొంపు వారక్కె [illegible] అంత్తిని తాంత్త నిరంత్త రభక్తి। మంత్రం [illegible] పండిత

మయూనిక్షోణిందాశిష్ణుశక్తి । శక్తేయాకం
చెంకను । అపరిలకేశవమండ్లయుండ్రకీలు
ఇంతులాశంగజాఢిపాడినాక్షనేను । ౧
లింగ్గంఝుగూప్రినిరయుక్తేసుండిత్తువిష
అరింయురిరివివెంయుహస్త్రములుబండ్లి ।
... వితతి । ... తింప్రశ్నింఢిత్తుని

ద్వవ్ద్విశ్వకృతమున్ని । ఘూరిగ్రింప్రశిఖండజూటచరిత్రాలుచుండు । పాశసృష్టాసృతమాశియాశిత్రా
చుకేలు । తనుగుణాంఝులుదక్షిత్తపాచుచుకు । అనురాగముకనక్షియెశ్వింతుచుచుకు । గణ
లాంఝునిధిదెలితెల్పింయాడుచునను । శూలిలోకనచాప్తిచాప్తాడుచునను । సాంగ్గంఝుగాబహి
ంతొాదళ్ళత్తిసూచి । పత్రిగాంక్షనిఘత్తిపరులలవెండియునను । అనిమిషాధిశుసహస్త్రంబకము
తారాధ్యహస్తత్రయుమనములకెనంతెం । వివరింప్రశ్నునిరుపెంయుగాలుకలు । శివకవిమల్లే
సులసముత్తె । సకరాధికమాగులసక్షిమాగతలు । పునిండుపండ్లితుమగాసతిస్పమానంబ్లె ।

లుచునను । శివ్రుంఘశకనముచ
గాఘులను గాంప్రిరాంప్రిసైరాక్షచకారప్ర
రంగ్గంఝుకంత్ర । రంగ్గంఝురిదకప్రెణ
లు । ఘునుమల్లికాబ్జుకునకనుగవక్షనయె ।
యప్పజింపచ్చకుసరియె । అకనెలనత్తుద్రా
పండ్లితారాధ్యుల్లపంప్తెంద్రియుమలు ।

ములనే। లింగాదేశంబవలిలదోపంగ్న।
జికోత్త్న। రతివిశ్వతో ముఖోరుతయుం
గుండెవయెుకోయనంగ్న। తలపమసైా
అనఘుంయుంచును౦గన్నులారవిన్నెంచు।
చెంపు। వయ్యుయుంచునువాపూర్త
జూయుపెంయాన్న। వృడుడుడంయుంబునసే

నంత్రాధవెంట్లయునాపంక్తితెంత్రండంత్రయునావేకరుశత్రికాశే। శృతివిశ్వతశ్రేష్ఠ రతుతయ
ఘునెంన్నునతియుంపజరభాలుశతకొజికోల్లు। ఘాజోల్లు విశ్వతాహాసునొ౨ంన్న। బూజెం.
ముఖంబులనంత్రకోట్లు। గానైసం౯ వెనాసుకరకంత్లశివస। దానంట్ల గురులింగయుల్లగావెళ్ళి
ంగరవములెయెూడవెల్ల గాంజెయువయ్య। హరుడుయుంచునుంజెవులారంబూజెం
ంనిత్రిరంచు। చెవులకానుడెల్లంబూయుగదం౯ఘుశివ్రుంచుయుంచునువినుంజెవులా
దేలంచుక్షదేసునంబూర। పసునానె౨ క్ష. ంత్రెదననెళ్లయు। చెనుంబూచుచునుట

ంచేనెశ్వతత్రెంపూడంనంన్నలుద్రశత్
ఘంగాహస్రశులుల్లకొజికోట్లు। యులోసన
కనుగవయెూడవెల్లంగాజోయువయ్య।
చు। బెంయునుగాయెూడవెల్లజెంపాలు
రనుతులు। వాడవెల్లవునెనకానైనిం౽
ముఖ్యచుందలంచునునుతెన్నజా౽

౮౮ తిరాంగ|శీతతైళభూత్త్రోసనధూపము నొస్సు|అతిశయజన్మాంగములరాగతులుగాం ... శరీత్వ... తైత్రకాసపడంబు|హారునకన్నిటి... ముపదార్థ... నగాంగ|శమి... ప్రియో
సురా...ంబు,వయన|అమితమ్మ... కాములుపృష్ఠాంబులులుగాంగ|భాగంబు... వసరంబు|౧ విధంబునకంజెల్లెల నశ్లింగాత్తుంకాయజలకంబుశెయుచో
సొబమిబాదవస్తు|ఆలరితజ్జులధారల్లె యుండుమున... నత్తంబాడంబునత్రిశిసుని|కా...రథంబుదాన్లైయుండెడుమునసు|ముల హారునకు సంధమలదునట్టి ఎనలరుత
సుగంపుతాకై౧యుండుమునసు|౧యు ంబ్బమైనాశికిదూపమిచ్చునప్పటి|అంబదావాసనకైయుండుమునసు|౧యూశునకారతు తెత్తైడునపుడు|దాశ...ంగ్నళంబై
యుండుమునసు|ఆరనింపంగబెత్త నప్పటి... శ్రీ|కారుచున్నరమునుదాన్లైయుండెడుమునసు|కానముతన్నులకుంబ్రధానంబు మునసు|తాపిక్షిమునసు౧కాసులి౧యం
...యుత్తమైని|మంత్ర ... లకున్నమానాపంబై|ఆత్తులభాంబ్బాంత్రాదర్శనంబులకు|నేత్రంబుబిబింబ సన్నతినాన్యధంబ్రినాదర్శననఋశ్వసం

[illegible] గడుత। శం క్ర[illegible] తన్వ[illegible] [illegible]ంక్యకు[illegible]డు। అశంప్పి నితంబుల సౌపదం బులశు। సౌరంభ్యత్త గశంపు[illegible]బా
[illegible] నిత ములు। జక్షరుభ్యస ద[illegible]వాడు। ప్రాక్తనసూతన[illegible]నిత ప్ర। సూ[illegible]ండ్లియు భక్తా త్స్నంబాడు। పదుంగానరిక్ష్యంక్ష్యంబాడు
చుంబాసగడు। దుకు సాల్పనేశి బో వశూ లింగ[illegible] అదము[illegible]యుగుతవలీ గూడ। శిలాక్షసంధ్య సౌత్రిద్భుతవడ యు। మత్తిల్లి నిఖిలకృ[illegible]త్తడి బాందప్పు।
కత్రెరం[illegible]నహా[illegible]లహారుకంఠపొంద్పు। పృష్ఠముడి[illegible]కంజ్ఞకంగు। చూపునదేహంబు శూలియుంజ గాంగ। వ శుసముహజ్జిలావణ్య[illegible]ఫలములు। వి
రితె[illegible]విహాశ్వరుకంఠ విరింకు కప్పు తాని చెనవరితంబునగ[illegible] [illegible]తేతైపరంస[illegible]గుతదాసంధ్యసంజు రితాశ్రు[illegible]। తన[illegible]రువుజనన
వారిగాం[illegible]దకరుచితచ్ఛ[illegible]ంబుతడి [illegible]త్తునాంగ[illegible]నసత్రియూరతిగం[illegible]బుగ[illegible]।ం భానరువుత్తుకులు[illegible] యు[illegible]రస[illegible]తత్పవి[illegible]భూవి[illegible]యుసుభగ

పిప్రాణిశ్వర్యము హాయకేయుప్పి|దంబు … సంపుర్ణకేంబా … ంపి|జాహ్నవులలోలిం … తుష్ణశేననుఖకేళి|తుహిహాలింబింద్దే … హాత … ||౹౹ ఉత్సహంబవనుమశ్రీ … యుంగవిత్రి
యము … కు|నైర్మనురితులనైతులుష్టింగ్న| … నద్దదకంత్రాదికస్వశపురస|ముద్దదవ … ంయున్నుతవాకసుండగుకు … హారలిలండెలుచు … హారణ్యుం.దనకే … లయనకృతిహ
రలిలవాగడుద … హింజెపుంబడు … మ్య … హొవృస్తవంబు … సు|మహిమాకరు౨వహా … మంనిత్త్రీంచు|వలహారాంబగుమలు … హాకాంబుకను|వారఫహాకాంబ్రియు౨ంత్రి
వలహారుంబాగడు|ఇమంయుంచైకయ … సామ్యరవంబునకి|రామంయుండగుంగరుకావుంయుంబాగడు|ఆంయుతంబ్రితిహా … లాయుద్ధంబుకహా|లాయుధప్రుంయు
… ంబుకహాంయుదుంబాగడు|పాంశ్రు … భాత్రినే … శ్రుంబ్రెంబ్రియుప్రి|పంచు … తింపు … నగళ్ళమ్ములు|శివతత్వసారస … ంబితమహమహిము|శివతత్వసారము
… వుప్రాణ్యము … బెహముంటునుకృతి … హాని … దగురుకృ … వంనిత్రీంపు|ఆలరుసం … సారమాంయూష్టవంబునకే|ఆలరుసం

[illegible] మిరుమి ల్లె [illegible] సంకెల్ల పరపె [illegible] ని | మె [illegible] లో [illegible] గుఢ [illegible] పఢ [illegible] గ్గం జు గాన [illegible] లు [illegible] పఢ [illegible]
[illegible] ంబునందె | తారిచిక్కెనా సుధా దావం [illegible] దారి | మును వజ్రనాంజు [illegible] ంబైన వృక్ష | కుపారితను బూంత నిగుత్తైన వృక్ష | వాన రార [illegible] పిరుల్ వ్రాపైన వృక్ష | ఘు
నధూప ధూమ్రంబున నగ్గిన వృక్ష | పరగం [illegible] తుల పబ్బిన వృక్ష | కరవమునివెద్యంబు గప్పిన వృక్ష | యొసంగు తాంబూలాదులింపైన వృక్ష | [illegible] సముప్ప [illegible] ంజులులసలారు వృక్ష |
గానిక్వరా [illegible] తానిచిక్కెనాది | తానంబున ంపె సంధాన మెప్పరగ | చెన్నార [illegible] ప్రియము [illegible] ము | సంతతిలింగదర్శన [illegible] త్రంవుండ || [illegible] త్రంబ [illegible] నప్రభు =
వు | సంత్ర సంబెలలర సంస్పర్శన [illegible] | [illegible] ంచెదదాం [illegible] ంపె | [illegible] లింగ్గము సంపె [illegible] | యులయింబె [illegible] | [illegible] పునక్షిల
గళుములపె [illegible] | శరాబ [illegible] నిలాంబుజ [illegible] ము దాల్చున [illegible] గాని తత [illegible] పె | నాతి కుచ [illegible] స్పర్శనము [illegible] | [illegible] తెన్న [illegible] | పం

నిలించు కేళీతంపు మదకరిన్గన్నేనపాత౹ ములయమ్లలి [illegible] ముప్ప ఘ్నఘు ప్తి౹ వాలంతు వశ్యగన్నా ఘుండే క్షేర యుర్మ్య వలలజా వనగ్గా శశ్ప రుశంక్ష తేపలి౹ నశి౹ నవరు
నితాసాతియు శంన్ని౹ పెశంని [illegible] శ్లేశలతార శంగపెశంన్ని౹ జీనిజారపెలండ్లుంప్తశెల్ప గుడిత్రి౹ జీగురంష్టెరష్లతాశిశూరగ్ద [illegible] రుంష్టి౹ అలరుగ ంధత్రి వస్యవయులం [illegible] గుగంబడి౹ నలుపు
చంష్టవుర భావజుహ [illegible] ంజాదిది౹ ధ రష్టిపెంచె న్రుషు [illegible] రువడిం బారి౹ శకఘం [illegible] డిశ యామ్లశదన్నరుం గ్గూడ౹ నైంకొని పాలలూవ లసుదకవులుసేలశినపక్షతిగన్నాసాఘు
౮౮ ంగలశి౹ అంక్తింపుందప్తలూహా ఘ్నజుశం= జ్జులవుళ్ళ౹ రింత్రైన ప్లెశు ప్రైరిం క్తెవెండ్తి రయుసల౹ తిసేదిఘలాడ క్రిడెసల్రక్రుంజునర౹ తవులంజు గుంప్తకతేవుకంజు వెడశ౹ తవలత్తువుది
నెకతిర్లుగుడుపడశ౹ దారింజావినైగరకచా ంఢ్ఝాంప్తేగాసర౹ కెల్లరి౹ తైగుడకాశ్రెకంజ్వాజారశ్రికలంగిగకతొలంగకచలుశంబు తె౹ చెదరక వూర రచడినేపుడగానశ౹ చెదరక వదకెన్బిదబద
[illegible] శా౹ శ్రీ [illegible] ండిచూపకకా [illegible] తవెశ౹ ముప్ర మెంజాదనెలప్పు మాంశ్వరమ్మ [illegible] శ౹ సుడిపడనైగరకసొలయుకేజే ఘ్నే౹ పడశ [illegible] ండనతపు కతాసుపూశ౹ అక్కిలిపరుపకెఅర గశ్మగార

శ్రీరంగ్గమునాత్రు | శ్రీరంగ్గని చ్చెదడు చే
కొలువు | నీనుడింపుము నిర్జియుమునె వ్విం
పు|జకొల్పంబురి కొలువు పుసను కొల్పు
ను|దారంయుంపు నిరిచ్చు మరి గింపు
రంగజకిన్న మాజ్ఞ్ఘ పున స్తిచి కి | పాచి
గమునంజయుల వి | పరసులక్ష్మము

వనంగ్గుతంబూచు | ంజ్జక్క్ణుపరండవినాఘానకొలనరజ్జపహారుంబుూచుత్రివమవరిశం
చున్నా | నందింపు కారింపుజూనంజ్జూనుపవుసుపు | బంధికొబస్త్రయంపుంజ్జకొల్పుజులుపు |
రనలకాపుక్కంపుసాపింపుజెందిరంపుంజె చురోక | హాక్తైనీపజూడింపునెక్కంపుసూచుర్ |
రింపు | సంత్తకముస్వంయుజ్లంత్తకాంత్రస్పర్శి | రరత్తరాత్రంత్తెమైయులరుత్తదృష్ట్లు | బిరమూ
వెదాంత్తములుభవృపదాజ్ఞనములు | హొవికగాపికమత్వంజ్జిహూవిరరంగలబవృష్పంజు
ధనుర్ధరుండెయుప్పుడెనిశరములజ్జిక్వరునను మెల్గుగాండిపరసుతలుబుక్కలుల వ

జూచు | తనరింపు దాపంకంపుదంష్ట్రి
నెకొలుపుంజెనకొలుపునెలకొలుపుత్రిలు
జూరరూరదాబూదలింపుబాంధ్జినావిం
లవంత్రివఘులునిజివవర్గవయల | బ
ంత్రాకెనలతలకతింజువష్టంత్రాంకెలిం
డిగ్రాంగరిరేపు | రరజ్జికన్నవిలనళుకాం

సుమ్మోపునునే లభించయుం గలిగిన ౹ పాపు
సుజ్జైలువునుగలుపు ౹ సుక్షత్రిదేశ్త్ర త్రిసె
కరుపుగంభో శిగ నతింజి[illegible] పిల్ల ౹ పం
౬౨ డ ౹ వుత్రిల్లెపండ్లితవుంల్లచ[illegible]కు ౹ బి
రొపవలింగ్గంబ్బు ౹ గనివిందుల[illegible]డ్డ చూబి
గారుత్రంక్షురష్టి ౹ హ్వాజ్ఞ[illegible]లి పుండ్లు

సు దిపునురూపు రెఖయొయును ౹ మురువునువెరవునువోణేంయొనుజినింయు ౹ పురులునున
షునుగష్టు ౹ లణింయొనుయుతెయ్యునులాగునుషూగు ౹ బాలుపును మెయ్యుపుప్రభూతివిభా
క్షితుల్గొచసాపుంపులయుంతప్స ౹ గండ్లరింప్సినయుఘ్నగతింగుక్తై దవేయుగ ౹ గేమ్సుగాసాపం
త్రరింప్సోవూడ్డిజిరివిబౌవ ౹ గాపరజ్ఞతె[illegible]యునదవేయు[illegible]తెనదు ౹ చూశ్రలూనేరుం
[illegible]ల్లచూచూచన్నత్తు ౹ ఆవెనరులకెతింగ్నుఆభపురిధ[illegible] ౹ గవప్పువులుగ జూచుప్రమ
చు[illegible]రంభిుసాను ౹ [illegible]సాదెనత్తుక్షతింతి[illegible]గులిరియా ౹ శివదెవుంబ్రుభువుచూని

రుల[illegible]ంబ్రిస్సూత్రిన దెశ్వ[illegible]త్రిగ ౹ వెశ్వనునన్ను
తి ౹ భ్జరితవెప్ప[illegible]ంతప్రభూతిద్విష్టరియుండ్ర
క్షితంయప్సకనుదోంయు ౹ నహ్రుత్తినఘ్నగానప్పెరువం
ఫ్జఘుఖ్త్రెవుప్పద ౹ నఖిబిజూక్కిశిరాజు
వుయుజెూచు ౹ నఝేనువునినయప్పం
నెభూతింజూచు ౹ అంగ్గను,నౌతెలవృ

పూర్వప[illegible]నాభా[illegible]క్షం శ్రీ[illegible]
తనంస్తుతిరియుతి|హాదెకనర్ధిభక్తినతిం
ధాచ్ఛన్నామతిరిక్తమైన|అప్లా[illegible]భక్తిని
తస్యభక్తినమగ్రతం దనా|అభిరమ్యలిల
క్షణాడు|ధళధళయుసంబ్రజిలిలుచు
త్రియుంగాంత్రియురంగస్లచెడరాక్షసు|

ఘృతైక[illegible]దదపాగిత[illegible]పాత్ర[illegible] [illegible]|వలదత్రిసద్భావమైనావెతలి|విమా
బ్రతిష్టించి|ఆ[illegible]దానవాగార[illegible]వత్రిగండ్ల [illegible]రడనివెంప్పియుసంబ్రశంసించి|
యుతుసాంగమునను ప్రతిష్ఠ ఛావ[illegible] [illegible]త్రితీర[illegible]రాజు దుపచారనములు లుపొభి
షింగా[illegible]నైయు|అభిముఖుండై హృదయా[illegible]కాలప్పవెతాందన ప్రాకారంగ్నరత్నసు
నాత్మా[illegible]రిత మెన్న దృఢజ్ఞానోగమ్మమై వెలుంగ|గా లింగమూర్తికై యప్పుంజు తింపప్పంజు|మూ
[illegible]త్తి విశ్రాంతిలక్షణమునస[illegible]నము|భాతయోరితిర్యుం బదమునను ముదము|౦బ్రాత్రి.

పొశ్వరాచారమోగ్నకను|సాదియోగ[illegible]త్ర
ర[illegible]బర్హనష్టల్లి భాజునను డు|అప్ప[illegible]వి
ల్ల|సహజులింగై కనిష్ఠాపకతంత్ర|మోపి
జు|యోప్పరింపు డుందవ దంతోనారులం
లంజుదాలంపుమున్ను దృష్టుదుష్టు|బ్రాం
యుబి తిలిసలు పం[illegible]సాధ్యు|నై భ[illegible]

యులు। వెడియుంబ్పడలపోయుదా
నేను గాచ్చున్నేను గ్రెండెట్లనెన। ప్రకటి
మున్నించెశిపుంత్తు చెశిరాజు శిశ్రావా
నను పర్తదుండాఘంబ్లి। వలనె చెమం ప్రల
నములకు। [illegible] డింయునెత్తనికొడంబ
[illegible] శివుండు। [illegible] డునెత్తు

నెపెన్నేనేలు। ఆవరకు దిలింపన్నని ప్రాజా। నావింపుడు [illegible] మురాడి నా [illegible]। యోగం
యింగానిచారవునిశ్చరత [illegible] పెంపు ననత్తొర్కనా కెళ్ళాత్మ లనేను। మానెక్కంబు జారును =
పుడైన [illegible] విదులకుపోరాడుదండ్లె। తెవిళ్ళెయుప్పుకుల్లిత్తి కనాసపరులు। దవిలిభ్భోన
సుధావహ [illegible] లకునను। ప్రాకిభల్లహా [illegible] నాను। [illegible] రాకెశోహుణాడుపా నెప్పానేన =
డునెట్ల। నృడెడుచాండపి చెత్త [illegible] డంగడి చెరిచెప్పు। అప్పకను
రిత్తోంద [illegible]। ఇంతె తెండును పూర్వ [illegible]

షి [illegible] నా [illegible]। యోగంబు
ముక్కింపునెట్ల। వెహానులందపసులు =
నవెనకెండవిలినరివు ఎట్ల। వలచెనెవా పొళ్ళు
వేన్కులు। తడిచిరపరచిచెల్లి డింపవు పున్న
ంగానెకారానులంబాదిరి। పుట్టకెలోం
భేద్దాంత్తి। [illegible] ములుపుందత్తు [illegible]

[illegible] త్రంత్రి సంస్థాపిత లింగం
ర పాత్రములక[illegible]ంత్ర తత్ప్రాణిరంత్ర ర
లింగమూర్తి ధర విశ్వజిగీష మహిం
దాశ| మహంగ జా రి బా ంచ మ గుమ
ములు [illegible] పాములు ద్రోహములుగా
కు చలు కలు దాప్పకగు ము ద్రులు కు|

| ఘోర[illegible] డిక [illegible] దావ [illegible] గు రలావ క్షం[illegible]
లింగ| వంత్రాల మంత్ర [illegible] పరాకం[illegible]| ధర విశ్వజి రచ్చి కవ
[illegible]ం డ్ర త్రీ ముగాకరిం ద్యం జితలాపా [illegible] ధి ద్వి కె ములు క[illegible] యు ద్య్నం గా
త్రి ద్వాశ| మ న్ని కరింపు కయు త్నం త్ర రాం గ| మం న్ని కరించు వ యుదికి తి యు ను చ| పూ హిం ం
త| అక్షిలింపులు పాయు[illegible] ములు| మేము కళ్ళ వళ్ళ దత్రాలు ధి కన్న దూ బు చలు|౨
చి[illegible] మడి మెూకవ[illegible]ంచు చలు| బుడి బు డి బు వ ములు ం[illegible] తెకళ్ళ చలు|

వర లింగ మూర్తి| ధర విశ్వజి [illegible]
కు వుజ వెళ్ళు| గురుడావ హిం చ్చి వర
కేళ లింగమ ధ్వంత్రరం[illegible] స్తు ము [illegible]త్ర
[illegible] సంయోగ మార్గములు| సా హా
శ రిర రిల్లు చలున కొన వింప| వి రి చి కి
కు [illegible] చూ[illegible] చ్చను వ్వ డూ బ [illegible]

మా। పానరుల లెక్కిన్న దకత్రాష్ట్ర కాపప్తనా౯ి లిక్షాల శ్వశకం బులవలన। సావిదిక్షలుపదార్థ వలికుల్థి। గావించిలింగ్నస౦స్కారంబు చెప్పి। ...గల రుహా౦కన్స... స్వా
జెలకు। నవి... ంపునయాబుపసరవె ...శాసుకృభత్రవలికుతువరాంబి। స్కరిత్రితిశెయుచు సంస్కృహాత్పమున(పుల్లి కాజున సుఠడ్జుసకృతిశచరిఙ్సు। తన్లితగ్లూ
జవిప...ంబుహూచే। అత్రిశంయువి ధిరిచేదాతితదత్రిమతిశివాచారసత్కర్మప్రియుక్తి। సకలంత్రి యుకరణసత్పుసాదా ంగ్గి। నసకలికరణంకలాపమెలు। అన
తెంగ్గబింహృసనాత్త్మలకు। సాసన జేంజ్సునలజుడు కెల్లలు। వలవాసంగ్గహూసమయుగరకసూస। ములుభత్తివిశేసాసకలి తచిత్రలకు। వరునవదినధిశుభ...
...భత్రి। పురులలో౦పెక్కిదిన్లంధనత్రి ...లులు। దాపున్నగులుశాభింపుసుహూర్యబిడ్డి। జోపన్నులకునెలశోభనాత్రింయులు। సుబిహితసద్గురుదయాకిడితబిన్న
...దహాంగ్లలకుంబుతేర్థహ ...ంబులలి। యుపలకు... త్రిసాదాన్నశి... లుత్లావరంబులు... తందల ప।ప్రత్యక్షసద్గురుప్రతిబింబమరు

…ంచయాన్ని తి తే
గుణుద్ధిం జేప్పు రెండానెనిచిన్ననుమ
ము… శుక్లేర్లముననూ గుచుండి ।
…ద్ధింభు । శుద్ధిపన్నై ఱ్రింతు చుం
భవబహ్పొంర్తో రాండు ॥ ౧౯ ॥ అతువిత =
…గాదెని । గెలు వమంత్రి ముననగునిమం

…ల్లు । హస్తం … …స్త నిశుద్ధ… త్రి … గుతుమ చెశెన దా కేంబో…
… గునుకుండలర్పుం వస్తులనెహ్లో… ౧౯ శిత్వుండు మిశ్చా మతిష్టే దుం యాబిచిముత్తు భూమి ।
…ప్పు ఘనుద్ధియెం … సు । దెవదెవ్ర నిస క్రిధి నిశుద్ధివడుయు । భావింప్పం దత్త్వ
…తు హాత్రము క్షానిషిద్ధ త్రి నిద్ధ ప్రభోద్ధానిద్ధ వెదాంత్ర సు… క్లలింగ్గంజెు । శుద్ధిచెశె దన
ఘూరదం ప్ప క్షరిపాశు । పత్రప్ర రో గవునైవ మతె మంత్రి చితత్తి । ఆశిలకంఠ్ఠ నామాష్ణరా
త్రశుద్ధి… నాళ్ళుం … శుద్ధి దానబిరయ్యునైల్లంతెబు । భావింప్పన … గానపంచ్చ శుద్ధులు

తనుశుద్ధి జెసుకొండానకుడొవెశ్వమెంత్రై
యాపులబూజాష్ఠానముది శుద్ధిగాక ।
దెదాన్యలిగాతె । యుక్తపదాద్యారికె
నుసు…ంటెపిజ్జ ఘడు । బుద్ధి హీనుడు
శెకవమి । కాన ప్పుంత్రముశుద్ధి కరవము
నకు । …ంప్పచూ …ర్పు కాదెత్త పనుఁ

లనుమెల్ల[illegible]సాంతి।ఖ్యాతసూక్తులు
ప్రక[illegible]లుంబత్రివయలుకేవలము:
బ్రతి।(శ్రీ)కళాకలనేలోపకరణాంబులలో
జాజిలుబింఢ్ల[illegible]సారతులుగావించి।
క[illegible]తి[illegible]బు[illegible]ములుంబత్రిరింయు
[illegible]తంబు[illegible]దంయు

నిశ్శాస్త్ర[illegible]వస్త్రంపూతోదకంబుని[illegible]ంగాపుకను।నాలశికవస్త్రపూతోదకంబు
లుబహుధ।లులువునకుశంబులు[illegible]నములలుగాంగనిస్సాయపంచవర్ణియుక్తాం
బి।జాక్కాబిబిపంబులె[illegible]డుబిబిబలుసలూ[illegible]ంగాబింఢ్లియహారతులుపెండ్లి।పశిండు
[illegible]జితంబుగబ్బి[illegible]త్రమునుుః హో[illegible]త్తదకమ్ముశితలోదకేవముందగునూ
యులు[illegible]హపదిపిసా[illegible]గుల్లలుము:కలభంబుకెస్తూరిపెలయుంబిర్గిరు।కలి
[illegible]లబ్బిగంప్పంబు[illegible]గంబులెడ[illegible]నిడ్డియుపత్రవిద్గాదకపులు।నా

ల[illegible]కిరంనిసువర్ణార్జనకంబుగావిం
సు[illegible]।స్నగ్గలువెప్టెనమునితసం
యూ[illegible]తులలకుపలమెకరండరియు।
ఫలదకములకుశోధించి।ఫల[illegible]లు
గం[illegible]నకుమయుచందనమునుగంధ
కొన్నపడినంబులూడంగాబిరము:

[illegible]
గా [illegible] రి భూతి కైనె నేపాసుండేని
[illegible] ద్దుడు నుపత్తరేశు జి
[illegible] తం బు రసు। తెరియు సత్త్రమము
కలి [illegible] సుం ద్రికులు ధరియుంచి।
ల ద్రితిర [illegible] ష్క లుం దా ప్ర। అదృస

[illegible] సరి యము [illegible] ము సం సుధాల కైనెను
యము। కైస్వరంబులు దినజ్ఞ [illegible] పులు [illegible] దుష్కులుం గలు [illegible] నైపుడు
గాం ధిగ [illegible] ర్ష వేయు రి రి। మహా [illegible] ం జులు వెలిం గడు నవ దర్శన కాయలూ పరిచెందు పా
భూతి కైనేత వరియు। [illegible] త్రిపర్వమా [illegible] యుంష్టు ప్రితనష్టు। రిం ద్రుండు మల్లికా జు [illegible] శిప
తిరస్పరం జిత్తులకెఖుసుం గర్వ మ్ములు। [illegible] నుకగళ్ళము కసపవిత భూతి। శిహ్వురా
ద్వి [illegible] సం ప్ర ధ్యగి [illegible] ములు। గస్ద [illegible] ంష్టం బాడు భటిను। చ దు వృద్ధు వెది

ప్రు నెరవులు। మెం శర్కృభూతి కైనే ము నె నై
సుంక్షేయము రిల శుచి గావిలు। కత్రి [illegible] శ్రీ న
యు రి యు ల్లు। తల్లుం పడెం డ్డి యా [illegible] ంజు రా
యె రా [illegible] అ లక భూతి కైనె నముం స్నేహిం చి
గా ష్పుల్లుం ద్దిం జై ప్పి సయు ల్ల। యు వి వ
[illegible] ను విష్ణించి। మెదలు జొంత్తు న

[illegible] 8 పరమమహామాహేశ్వరపట్టబద్ధుండును। శివ
ద్దుండును సత్ప్రభు [illegible] పరుడును
[illegible] వివేకపరమహితశిక్షక। సాధ్యుం
[illegible] సమోక్త। విద్యాకతంత్రసాక్షిద్ధు
[illegible] విఖ్యాతంబగు [illegible] రాజ్య
[illegible] మహిమలండును। యావద్ధుల

[illegible]త్రి చిత్ర [illegible] నృపుండును। భావ [illegible] రూపుండును। ప్రతాపశౌర్యుండును। దమితరిపు [illegible]
[illegible] ప్రభుండును। హితజన [illegible] రుతసత్యుండును। ప్రజ్ఞతశ్రీ ప్రాణిబద్ధకారణాదీ।
[illegible] గుణుండును [illegible] నాకసుఖనిరంతరుండు [illegible]
[illegible] తకళలంకా [illegible] సంగతవృత్తి [illegible] హర్షంబుదలు [illegible]
[illegible] కృతకర్మ [illegible] మును। [illegible] యుం ప్రతి [illegible] వల్లభుడు।
[illegible] సంపన్న [illegible] ధనుండు [illegible] రంగ వారుణాపుత్ర [illegible]

[illegible] శతకోటి [illegible] ండును। సమయసమాన [illegible]
[illegible] సమిత్రైంశ [illegible]
[illegible] ప్రల్ల। నభూత్మవి [illegible] తథా
అతివిహితనమస్త్రిత్వ [illegible] తులకుమరి
ంగాపునపేదపేదావహానైనాత్తి। శైవశా
యనింయు। [illegible] ణుండును [illegible]

62

[illegible] నానన నాస్త తరల్లి [illegible] దధివనా | వృధివరిల్లు | తానెనప్పుడా నెంత్రి [illegible] | అప్పుడు [illegible] నాగహాడల సంస్థము దెనా [illegible] | తానె విత్రానాశి | తానె విత్రానాశ | తానె విరడాకున [illegible] | తానె
నాకానాశ | తానె ధరశివను నా ద్గా | తం కిందధివనాదిపర [illegible] వి [illegible] | తానె పరబ్రం హ్మానె నాడా | అప్పుడు మానా నాగహాడల సంకల్పు [illegible] | తానె [illegible] | తానెశ
[illegible] తెన్నెరహిత [illegible] హా | మహాభ్రనామునైనా హా | తానె ఆదిప్రణవము | తానె అనాదిప్రణవము | తానె కలాప్రణవము నైనాడా | తం క్రిందధి [illegible] కనాదప్రణవము | నాం
[illegible] | తానె వి వరం జాను నా తెత్రణ | మునైనాడా | అప్పుడు మానాగహాడల సంకల్పము దెనా [illegible] జ్ఞానెదల్లి మొాక్షవిల్ల దెండ్లు | బసనె శుద్ధదెవరు | సవ్వుజ్ఞానెదల్లి రూపిలి
దశిభారత్రిప్రణాశదదవచ సంగ్రహ [illegible] | వృత్తెధూసవూస్త మంగళము [illegible]

ಲ್ಲ | ನಾದ ಬಿಂದು ಕಳಾತೀತ ಪಾಣಿ ಹ | ವ [illegible] ಷರಲಿಂಗೆ ಕೃತಾನೆಂದರಿದಡೆ | ತಾನೆ ದೇವ ನೋಡಾ | ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ||೫೦|| ಪ್ರದ [illegible] ಯುತವು [illegible] ಕ್ಷಿಲಕ್ಷ ವಿಷ್ಟ ನೋಡುವ [illegible] ದೇವರ

ದೇವರಲ್ಲ | ನಾಶಿಕಾಗ್ರ ದೃಷ್ಟಿ ಲಕ್ಷವಿಟ್ಟು ನೋಡು ವ ದೇವರ [illegible] ಕಳು | ಅಖಂಡ ಜ್ಞಾನಿಗಳು ಕಾರಣವಾನಿ [illegible] ವೆ ತಾನೆಂದರಿದಡೆ | ತಾನೆ ದೇವ ನೋಡಾ | ಅ ಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ [illegible] ಭೂ

[illegible] ಮುದ್ರೆ ದೇವರೆಂಬುವರು | ಭೂಚರ ಮು ದ್ರೆ ದೇವರಲ್ಲ | ಖೇಚರಿ ಮುದ್ರೆ ದೇವರೆಂಬರು | ಖೇಚರ ಮುದ್ರೆ ದೇವರಲ್ಲ | ಶಾಂಭವಿ ಮುದ್ರೆ ದೇವರೆಂಬರು | ಶಾಂಭವಿ ಮುದ್ರೆ ದೇವರಲ್ಲ ನೋಡಾ | ಸ್ವಸ್ಥ ಪದ

[illegible] | [illegible] ಪ್ರ [illegible] | ಸತ್ವ ದಾತು [illegible] ಳ ನೋಡಲು | ಆ ಪಾತ್ರಿದ ಪ್ರವೆ ಯುಂಡ | ಕುಂಭಾರನ ಚಕ್ರದ ಹಾಂಗೆ | ಬಳಿತ ಬಿತ್ತ ಕಪಾ ತ ಹ [illegible] ತ ನರಾಂಜೆ ಷ್ಟ ಮ

[illegible] ರೆಂಬರು | [illegible] ಲ್ಲ ನೋಡಾ [illegible] ತ್ರಿ ಸ್ಥಿತಿ ಲಯ ಪುಂದು ಹೋಳ್ವಾ | ದೇವರಲ್ಲ ನೋಡಾ [illegible] ರಿ ನೇತ್ರ ತ್ರಿ ಸ್ಥಿತಿ ಲಯವು ಪುಂದು ಹೋಳ್ವಾ |

[illegible] ತಾನೆಂದರಿದಡೆ [illegible] ದೇವ [illegible] ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ [illegible] ತಾನೆ [illegible] | ತಾನೆ

[illegible] ...ದೇವರ... ರಂದ್ಹು। ಇ... ಬಂಗ್ಳ... [illegible]

[illegible] ಸುತ್ತ... [illegible] ...ವನ ಶಿ। ಅವನ ಪವನ ಸಂತೆ... [illegible] ...ದಿತ್ರಿ

[illegible] ಧನಾರಿ ಶಿವಂದ್ದ ಹೊಕೆಂಡ... ದೇಕೆ... ದೇಸತ್ತುಹೋಗಿ ದ್ದನೆಂತೆಂಾ ನಿಗಳ್ಳಾಂಡ್ಡು ಕೆವನಕ... ಲ್ಲಿಂದ್ದನು ಲೆ ಪಕ್ಷ ವ ಚಕ್ರ ದಾಳು। ಅಪ್ರದರ್ಶ

[illegible] ಮೊಲ... ವರಲಕ್ಷ್ಮಿ ವಿಷ್ಣಿ ಕೆಂಡ್ಡು ನೆಂಡ್ಡು ಹೋಕೆಂಡ್ಡರೆ। ದೇವರ ಕಾಣದೆ। ಸತ್ತ ಭ್ರಾಂತ್ತಂತೆಂಾ ನಿನ ಳಾಂಡ್ಡು ಕೊವನಕೊ... ತ್ತಿ ಕಣ್ಣಂತೆಂಾ ಗ।

[illegible] ಳೆಂಬ್ಬ। ಂತೆಂಾ ನಂಗ್ಳ ಳ ಸಾಧಿಶಿ ದೇವರ। ಕೆಂಡ್ಡಿ ಹ್ವಾಕೆಂಡ್ಡು। ತಾ... ಸತ್ತ ಭ್ರಾಂತ್ತ... ನಿಗಳ ...ತೆ। ಕಡೆ ಇಲ್ಲ। ತಕ್ಕ ತಾನರಿದ... ಶಿಳಿದಡೆ।

[illegible] ಲಸಂಗ್ನ ಮದೆಹಾ... ಭಲ್ಲ ಬಾಸು ಚಕ್ರ ದೇವರಲ್ಲ। ಕ್ಕೋದಂಡ ಚಕ್ರ ದೇವರಲ್ಲ। ನಾದ ಚಕ್ರ ದೇವರಲ್ಲ। ...ಚಿಂದ್ದು ಚಕ್ರ ದೇವರಲ್ಲ। ಕಲಾ... ಚಕ್ರ ದೇವರ

60

...మహాప్నాళ్ళ దల్లి అడ్డువడి | వాత్సనై దేవరెంబిరు | ఆజి వాత్సదేవరళ్ళ | ఇద్దై బెంగ్గళకళసాపు వృక్షాళ దాళగాడువ | చంద్రసూర్య జివాత్సరినె | ప్రవ[illegible]ంహావె | జ్వాళకెంబ

రిదు | ఆ పరత్రి[illegible]దరెందరి దిగ్గు | తా నైదేవనెకూడా | అత్రివరాణకేహా డలసంగ్గవదు దేవా గుబ్బు[illegible] స్వబిష్ట | మునిస్వార[illegible]నాహ తీవిళబ్బి | ఆశ[illegible]యువెంబ[illegible]వస

[illegible] వృషదన (అ[illegible] అది దెన్నె [illegible] భత్తి | సాదా[illegible]గ్గళ | దేవతెంబిరు అల్లళ్లనైనా | హాచాత్రతీవం నాత్రితీవనాతితీ[illegible] తిత[illegible]వత త్సత్రా నైంటె అవర్రు |

[illegible] దేవ[illegible] మహాకూడలసం స్వమదెవా గు[illegible]త్రింహ్యా చత్రి సనపా[illegible] దాళం పత్త దాళు | దేవరిహాన్నదు | ఆ దేవరనెండి హెనైం ద్వు | స్వన్నె [illegible] హాన్నం [illegible] శినె | హాత వాగిహా |

[illegible] దినె[illegible] వృద్ధ | తసుదంబి [illegible] సప్తపద్మా సనద[illegible]యుమున్నంబ్బిడిదు | బిహాంవమ్మూ తెయద్దాబలెంవు నెం[illegible] | సుమ్మూ వ్రాళదతు[illegible]యున

[illegible] నుశ్వనె కెంబ | అ[illegible]ళ్లి దేవ[illegible] నాకాడె | హాత బిత్ర[illegible] నుత్తిదు | [illegible] దృటకొట

...ನಾಮಸ...[illegible]...ಸ್ವಾಮಿ...[illegible]...ಕರಿದು| ವ...[illegible]...ತ್ರಾನೆ ದೇವನೋಡಾ| ಅ...[illegible]...ಲಿಂಗ...[illegible]...ದ
...ರವೆ ಸರಳ...[illegible]...ಶಧರ ದೇವರಲ್ಲ| ಶೂಲಖಟ್ವಾಂಗಧರರು ದೇವ...[illegible]...ಪಂಚ್ಯಾಳದಂಡ ಷಬಿಡಿದಾಡುವ ಪ್ರೇಶಿಯ ಕಾಲ ರುದ್ರರು ದೇವರಲ್ಲ| ದಶ...[illegible]...ರುಂಢ ಬಿರ
...ಕಂಡರಿದಡೆ| ಶಿವನೆ ದೇವನೋಡಾ| ಅ ತ್ರಿಮೂರ್ತಿ ನ್ನೂರು ಕೂಡಲಸಂಗನು ದೇವ...[illegible]...ನಾಶಿಕ ತುದಿಯಲಾಡುವ ಪ್ರಾಣನಾಯಕನು ದೇವರಲ್ಲ| ಆ ಪ್ರಾಣನಾಯಕನು ನಾಶಿಕದಿಂದ| ಹಂಸೆಯೆ ಷಂಗ
...[illegible]...ಕೆ...[illegible]...| ಯೆಂಬಷ್ಟ ಂಗಳ ಪ್ರಮಾ...[illegible]...ವಾಳ್ಕ ಕೈ...[illegible]...ನಾಯ್ಕು ಂಗ್ಗಳ ಪ್ರಮಾಣ ಖಂಡ್ತಿಸುವದು ನೋಡಾ| ಇಂತಷ್ಟದಿನ ಹಾಂಕೃ...[illegible]...ಪುತ್ರ...[illegible]...ಷ್ಟ ಸಾವಿರ ಅರುಸಾ
...ವು ಸೇವ ಸ...[illegible]...ಗಳು ತಿರಿ...[illegible]...| ಯೊ ಳು ನಾವಿರದ ಸಂಸ್ಕಾರಂ| ವುಸೇಬ ಸರಿಸೇಬ ಸಂಗ್ಗಳ ಖಂಡ್ತಿ ನಿಮ್ಮ ತ...[illegible]...ಹ ಪ್ರಾಣನಾ...[illegible]...ನವ ದೇವ...[illegible]...| ಶಿವ...[illegible]...ಗಳ ಯು...[illegible]...ತಾಬಿಧಿರ
...ನಾ ಕೂಡಲಸಂಗನ ದೇವಾ ೯ ...ಬಿಂಗ್ಗಳ ನಾಳದಲ್ಲಿ ಆಡುವ ಸೂರ್ಯನೆ ದೇವ...ಬಿಂಬ್ಬರು| ಆ ಸೂರ್ಯ ದೇವರಲ್ಲ| ಇ...ನಾಳದಲ್ಲಿ ಆಡುವ| ಚಂದ್ರ ದೇವರೆ ಕೆಬ್ಬರು| ಆ ಚಂದ್ರ ದೇವರ

54

[illegible]ವಮುಂಸ್ಟು ತ್ರಿಯಂಬಕಾ[illegible]
[illegible]ಯಲ್ಲಿ[illegible] ವಹಾಂಯುವಶಿ
[illegible]ಶಿಯಲ್ಲಿ[illegible] ವಾಯುವಶಿರ
[illegible]ದೇವರಲ್ಲ | [illegible] ದೇವರು ದೇವರಲ್ಲ | ಮ
[illegible]ಂಗಳಿ[illegible] ದೇವರು ದೇವರಲ್ಲ | ತ
[illegible]ಲ್ಲ | [illegible] ದೇವರಲ್ಲ [illegible]

ಪ್ಪಲ್ಲ | ತಾನೆ ಘಂ[illegible] ಹಾನೆ ಗಾಣಿ[illegible] ವೆಳ್ಳಿವ | ತನ್ನ[illegible] ಸ್ಟಲ್ಲದುದು ಕ್ಷಿತಿ ಹಾವಲ್ಲದೆ | ತಾನಾದ
ಶಂಕರಿ[illegible] ರಾಯ ಧೆಕೈ ವರು ಕೋವಕ [illegible] ಗಳ [illegible] ಲ್ಲಿಸು ಶಿವ ಹಾಯು ವಶಿರ ಕರಿಷಿ | ೭
ಕರಿಸಿ | ಅಲ್ಲಿಂದತ್ತತ್ತಲಾ[illegible] ಹಾ[illegible] ಕರಿಂಗ್ಗ ವಕರಿಯ ದೆಕ್ಕೆ ಜ ವರಾಂ[illegible] ಕೋವಕ [illegible] ಕೂಡ[illegible]
ಕದೇವರು ದೇವರಲ್ಲ | ಪಂಚಲಾಹಾ[illegible] ದೇವರು ದೇವರಲ್ಲ | ಸೇತು ರಾಮೇಶ್ವರ ಶ್ರೀಶೈಲ ಕಾಶಿ ಕೇದಾರ ನಿಲಕಂ
[illegible]ಕರಿದು | ತಾನೆ[illegible] ಕೆಂ[illegible] ದೇವ ಕೂಡಾ | ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ
ವದೇವ[illegible] ಹಾಹಂ[illegible] ವ್ಯಕ್ತ [illegible]

ಕೂಡಾ | ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇ
ಜಮಕರಿಂಯದೆಕ್ಕೆ ಜ ವರು ಕೋವಕ ಕೋ ಪ್ಪಿ ಸು
ಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ [illegible]ಲ್ಲ
ರೇ ಪಾಳ ಮೊದಲಾದ ಷ್ಟಾ ಷಷ್ಠಿ ಕೋಟಿ [illegible]ಂ
[illegible]ಪ್ರಿಂಹ್ವಾ ದೇವರಲ್ಲ | ವಿ[illegible] ರು
[illegible] ದೇವರಲ್ಲ | ವಿಶ್ವ[illegible] ಚನ್ನ |

58

యాన్నిక్కడ నరా గం గ్గళు వేసు జ్జలన్న డె । పనరాగన్ని డు సేసుత్తి పరివారణ । తాకెవ
నెవ్వాస్త్రాకో । యెటంబు । బూకెంత్రియు గుస్సళుతానిజ్జిళు । వచ్చెగ్గి దానే । గవునే । ఆన
భువి ష్ణంతెంత్రింతుం గ్గళుతానిజ్జల్లి । భ[illegible]తక్కాత్రి గళుతానిజ్జల్లి । వునె । బుజ్జి
త్తం । తన్నాధికదెల్లి ఆలిడ్డుత్రి హాదవ ల్లదె । స్వతంత్రిపరబ్రింహ్మా తాకె[illegible]డు
త్రింయు । ఉనకెవ త్రింయు । తాంపత్రి ంయు । గుణాత్రింయు । ఈ[illegible]త్రింయు
ధాతువుగ[illegible]న్నకెన్నె । అవధూ తమద[illegible]హ్మకెప్పే

...నవర[illegible]బన్న[illegible]త్రి[illegible]డర హితప్రతం[illegible]
గం(అ)వేణా గాతో[illegible]లసన్న్వమదేవాగ గ్యై[illegible]జ్ఞా। ప్రతిష్ఠా[illegible]
[illegible]త్రిస్త్రాదాఖ్య॥ అమూర్తి నాదాత్మా॥ శివసాదాఖ్య॥ మహసాదాఖ్య[illegible]। సా
[illegible]। తానే శివతత్వ। తానే పరత త్వ। తానే పరాత్పరతత్వ[illegible]దధిక వా
[illegible]పంచము[illegible] అలం[illegible]దశ
[illegible]నళు[illegible]పానకష్వానె దానను మా[illegible]రడివదత్త

[illegible] అనేంత్రక్కా [illegible] త్రిపదకళల్లా [illegible] తాకెరియుదె। తానెరెండ్లుతిశియుదె। భవతాకంగ్లె [illegible] కళకళగాని [illegible]
త్రిహ్లాదికళల్లా ప్రాంపష్టసంసారక్కళగాని। తన్వితాకెరియుదె। తానెరెండ్లుతిశియుదె। భవసాగరడాళిలబిడ్డినెప్పరుసోడా। అనేంత్రకొని విష్ణుకళల్లా [illegible] సంసారక్కళగాని। త
న్వితాకెరియుదె। తానెరెండ్లుతిశియుదె। భవాగరభవతాళులబిద్దుముత్తప్పి హొరట్టగా నాడె హొళలరియుదెకె ప్పరుసోడా। భిమాన జరామయు। మృత్యు। విపత్తు। చిదు
తజు। సారంగంజి మోదలాదమునికళు అనేంత్రకొడెమునికళల్లా [illegible] సంసారక్కళగాని। తనత్తాకెరియుదె। తానెరెండ్లు తిశియుదె। భవదుఃఖంగళ్లాళనెక
ప్పరుసోడా। ముప్పత్త్రమూరుకొడి దేవతెకళు। అనేంత్రకొడి అసురరు। దేవమానవసంసారక్కళగాని। తన్నితాకెరియుదె। తానెరెండ్లుతిశియుదె। జననమ
రణకళగ్గానికెప్పరుసోడా। ఇకెల్లకెప్పకెడెంగెనజెల్ల। నానునుకుకారుంణ్వబిండి। స్వామరూపత్రియమాతితవహా। పర్షబ్రహ్మం హాతానెందరిదకారణా।౽

57

పొజ్జవత్రైరత్న ఉన్న రంగ్గళుతాని
త్రిజ్ఞతిలయువాదత్కారణాత్తేంత్రిదధి
లొకదనాగగణంగ్గళు। దెవతాకదవ
కొంచిల్లనా రాళకూడ్డా। అప్ర
విరెజ గంగ్గె గాచి ళుతా
దంత్రవధరిహ దెరవరు

జల్లి। దానదశవిధనాదా। అష్టత్రింశత్కళైగళుతానిజల్లి। అరువత్తొక్కాల్కు వివాహ
నవఘ జిల్లనాని। తానెపరబ్రంహ్మకూడా అప్రమేయకూడలసంగ్గమదెవా ఘార్క
గణంగ్గళు తానెదరుద్రగణంగ్గళెల్లాతానిజల్లి। జ్యొంతి శకంజివముహకాళరంబ్బు।
మహాకూడలసంగ్గమదెవా ఘాయొక్క రుద్రమహెశ్వరతత్వతానిజల్లి। విశ్వరూప। విశ్వాధి
నిజల్లి। కోటి ఒకాలరుద్రరుతానిజల్లి। అష్టొత్తరశతప్రళయకాలరుద్రరుతానిజల్లి। శ
నిజల్లి। తె ల్లహనే। తానెసృష్టిదొనంక్షనిత్యపరిపూర్ణనా

కళగళుతానిజల్లి। అవెల్లతన్నల్లిపుట్టు
మత్తెలొకదమహాగణంగ్గళు। నాగ
మహాగణంగ్గళెల్లాతానిజల్లి। తేంత్రిదధి
కమహారుద్రరుతానిజల్లి। కోటిశతకోటి
తకోటిసావిరబ్రంహ్మకాలు। విష్ణుకం
దపరశివతత్వస్వాదా। అప్రమాణకూ

56

...శ్వర్యుతా నిద్దల్లి [illegible] పంచవను
...ప్పరుతా నిద్దల్లి। విశ్వ[illegible]యు [illegible]
ల్లి। తానె అఖండ పరిపూర్ణ [illegible]
[illegible] చంద్ర। సూర్య రెంటి [illegible]
[illegible] తా నిద్దల్లి లవను। ఇచ్ఛె। సురె।
[illegible] ద్విప [illegible] ద్విపం [illegible] తా

ఖ దశ [illegible] దస దాశివ రుపా నిద్దల్లి। [illegible] ప్రశిర। సహస్ర చక్షు। సహస్రబాహు।
ప్పతా చక్షు। విశ్వతో బాహు। విశ్వతో పాద వనుల్లి। మహాపురుష రుతా నిద్దల్లి। ము
ఘున నల్లదె। తని౦దధికవ ప్పు ఘున విల్ల సొడా। అప్రమాణాకార డల సంగ్గ మదెవా
త్రిగుణ తానిద్దల్లి। మలయ హిమాచల। మహెంద్ర। [illegible] వతె। [illegible] చలె। ప
[illegible] తిద్ధి। [illegible] శ్రుంగ బాల వెం౦ఢి సప్త [illegible] ద్రి౦గ్గ [illegible] తా నిద్దల్లి। [illegible] ద్విప। కుశ
[illegible] ల్లి। స [illegible] నిద్దల్లి। [illegible]

సహస్ర పాద వనుళ్ల వరు పరమపు
రుత్రు మూరు లోకవ నివళు తా నిద్ద
[illegible] పృథ్వి। అప్పు। తేజ। వాయు। ఆకా
శం యాచల వెం౦ఢి సప్త కుల పర్వతం
ద్విప। ప్లక్ష ద్విప। శాల్మలి ద్విప। పుష్కర
[illegible]

[illegible] ప్రమాణ కూడి [illegible] మదెవా [illegible] స్తుత కళలాకె [illegible] తత ళ [illegible]

ద్దల్లి, ధ్వన్యాంగ్రగ్రామ వలానె, స్వవలా నె, మంద్రాల్లానె, ఊర్ధ్వలానె, తె పల్లానె, సప్త [illegible] నె వెంబ పూర్వ సప్త లాకంగళు తానిద్ద ల్లి, కాళాంధకలానె తానిద్దల్లి, ఇంతిలా

గాదిలానె [illegible] ల్ల త్ర స్థల్లి ముత్పత్తి క్షితి లయ [illegible] ధారకా, తానె పరంజ్యోతిలింగ [illegible] డా, అప్రమాణ కూడల సంగమదెవా [illegible] రు స్వెద, యజుర్వెద, సామవెద, అధ

ర్వణానె దతానిద్దల్లి, ముదాత్త, అనుదా త్త, స్వరిత [illegible] యెంబ స్వరంగళు మొదలాద అనంత్ర స్వరంగళు తానిద్దల్లి, అజపె గాయత్రి, ఛంధస్సు నిష్టుంద్వ తానిద్ద

ల్లి, ఋగ్వేద ప్రంగళు తానిద్దల్లి, అష్టావి ంశతి [illegible] ళు తానిద్దల్లి, అనంత్ర వెదంగళు తానిద్దల్లి, ఇవెల్లా తన్నల్లి ముత్పత్తి స్థితిలయవల్లదె, ముత్తారు వ్రంచ్ఛ

[illegible] ళగా అప్రమాణ కూడల సంగమదె వా [illegible] మంత్రంగళు తానిద్దల్లి, కొంబ్బత్తె సొల్లు [illegible] దంగ ళు తానిద్దల్లి, అకారాదిక్షకారాంత్ర

[illegible]డప్పెల్లన [illegible] నెబుకడ దెవ్ర [illegible]రె అఖండ [illegible] యాగ మొన్నగె [illegible] ంగసూడా [illegible]

[illegible]గిట్టు [illegible] లోకతానిద్దల్లి | మత్స్య లోకతా[illegible]ద్దల్లి | పాతాళలోకతానిద్దల్లి | [illegible]హ్మాలోకతానిద్దల్లి | విష్ణులోకతానిద్దల్లి | జనా [illegible] త్రిప్పుయ లోకతానిద్దల్లి | రుద్రలోకతా

[illegible]ఢతానిద్దల్లి | సచరాచరం [illegible]గళ్ళతానిద్దల్లి | తానెగురుతత్వ తానె పరతత్వవల్లదె | శైవ [illegible] బ్రంహ్మ వుంజ్జెంజ్జుత్రా ంత ఝామికరం రెరడెయన్నా | అప్రి

మానాస్సుసూడలసంగ వదెవాగళ్ళ ఆది | అనాది ఇల్లదంద్దు | స్వయంబ్రీనవపుదంయ వాసదండద్దు | అల్లిందత్తత్తత్తు అప్రమాణా [illegible] కూడలసంగమదెవాగళ్ళ అంగాలకా

సెనవరు | వెయ్యులల్లానెంస్తీసెవరుతా [illegible]రెడల్లి | గంగాధర నారిశక[illegible]తానిద్దల్లి | శంకర శశిధర నందివాహనరుతానిద్దల్లి | త్రిశూలధరరు తానిద్దల్లి | బ్రహ్మంగ

[illegible]రు [illegible]తానిద్దల్లి | త్ర[illegible]దధికవాంది [illegible]ల్లవాది | తానెసకలంభువన[illegible] [illegible]ప్రభెయ కూడలసంగమదెవా ౪౭౬ | బ్రంహ్మ విష్ణువదిగళ్ళు తానిద్దల్లి | రు

ఒడదిక [illegible] వాగ్మిత్రు నేదస్త్రులబ్రంహా। తానే సాక్షి [illegible] కర్తా [illegible] లింగైక్యతానే [illegible] త్తరగు పుష్ప హెళ్ళా। అప్రమాణకూడలసంగ్నమదేవా [illegible]
తానే ఇష్టలింగ్న। తానే ప్రాణలింగ్న। తానే భావలింగ్న। తానే ఆచారలింగ్న। తానే గురులింగ్న। తానే శివలింగ్న। తానే జంగమలింగ్న। తానే ప్రసాదలింగ్న। తానే మహా
లింగ్న కూడా। తంన్నిదధిక [illegible] గ్న విల్లవాని। తానే స్వయంజ్యోతిర్మయలింగ కూడా। అప్రమాణకూడలసంగ్నమదేవా॥ ॥ తంన్ని అనంతకోటి పిండం హా
[illegible] దేవ [illegible] త్రి [illegible] యం॥ కూడా। తానే అఖండ జ్యోతిర్మయ అగమ్యగోచర॥ తత్తలాదమహాలింగ కూడా। అప్రమాణకూడలసంగ్న [illegible] దేవా [illegible] తా
[illegible] రుతత్వ। తానే పరతత్వవల్లదె। చెకెరన [illegible] వుంబ [illegible] భామికరనే నంబెకయ్యా। అప్రమాణకూడలసం గ్నమదేవా॥ ఆదిలి [illegible] దం
[illegible] కావ పూర్వాపస్న। ఇ హాం క్ష బ్రహ్మాండ [illegible] తానే [illegible] బిడ్డనెల్లా [illegible] [illegible] తానే [illegible]

[illegible] నిన్న | అహా
తస్య తత్వస్థానే | వల్లభు హా సూచ
[illegible] త్సు నిరాకార చా
నె షాడా దనే | తానెవ్వ సాద నేహాడా | తానే
తా | తానే గుపవ నిరాళ్ళ నిరాకారతా
[illegible] మలిగె [illegible] నేహాడా ఇప్పమా

రవింగ గనుడు [illegible] | [illegible] దశ్శ [illegible] | [illegible] రింగ్గ నేహాడ [illegible]
రంగ్గ భూ నేహాడా | మవ త్వా నేతర్న తురంబు | శివజ్ఞానే నెశృ [illegible] రహా నిహా | తన్నే తా
నిహా [illegible] ఆంగ్గ పత్తుంగ | నిరూప | నిభావంగ్గ శత్రి [illegible] దు | [illegible] హా శరణాతా
సాదబింద్వక కళాతితను | తానే శూన్య నిశ్శూన్యను | తానే పునే శూన్య మ [illegible] పునే శూన్య
నెనిజ్జ మనిగాలంబు నేహాడా | తానే [illegible] దానంత్తడ నిత్య పరిపూ [illegible] నను | తన్ని [illegible] ద నవవప్పు | ప
[illegible] నూ ప్రల [illegible] రన్న నుతెదా || [illegible] తానే మ [illegible] నెప్ప సా [illegible] తానెత్త ణావిం

[illegible]
నె ఖదా | తింగ్గ రంగ్గన [illegible] రం
నెగురు | తానే లింగ [illegible] | తా
నేహాడా | తానే బింయలు [illegible] యులు నూ
రప్రాక్షహాంభిల్ల వాని | తానే స్వయ
న్ని | తా [illegible] శరణాతానే ఐక్యనేహాడా | తన్నే

[illegible]వేరు[illegible] | అనేకకోటి [illegible] మహేశ్వరులు అఖండని హారులైనాడా | అగణితకదళ్లి అనేకకోటి [illegible]స్వరకరు | అనేకకోటి విష్ణుగణలు | అనేకకోటి బ్రహ్మలు | అనేకకోటి [illegible] మగణలు | అనేకకోటి పరం
[illegible] అడగి హారులైనాడా | అగణితకదళ్లి అనేకకోటి దేవరుబిరుళలు అడగి హారులైనాడా | అగణితకదళ్లి | అనేకకోటి బ్రహ్మాండ [illegible] అడగి దివ్యనాడా | తంన్ని న
ఘ్నవెలింకారాతీత | తన్నవ [illegible] కాప్రాణము | తన్ను పచ్చళివె | అనాది ప్రాణము | అనాది ప్రాణముకైనాడా | తంన్ని వ్రపస్తవైబ్ర హ్మాదిహ్మ రక్తయోశ్వరసదాశివ
సవెనాదలూద | సమస్తదేవతలకు | జనన స్థల [illegible] వాని హానిరక్షణాపదమైనాడా | శివసంపన్నంధు | శక్తిసంపన్నందవానిహా | జగం నైనవెతన్ను మహి [illegible] నైనా [illegible] దా
సంక్షాప్రపుర చూరసిండ్డవె | తంన్న వెూళపాదంగళశకంధ్యంగళుమైనాడా | జీవాత్మపరమాత్మవె తన్నహారడు | ఆదిసాక్షపంచాక్ష [illegible]
[illegible] ంగ్రస్తిళిగళంబ్బ [illegible] యము బాగపద వికైనాడా | తన్ని [illegible] వెపర [illegible] | [illegible] మహాత్రిత్కరయలింగ | విశ్వంతటు చిద [illegible]

...క్కి డిల్లి। సానరూనే పూర్ర౧ ... సాజన [illegible] । ఆదిన్సై ౪
మె క్షేత్రకాం౧౦మ్మ రూపాదబలికే ... అరకార్కా [illegible] సుమె
గా౧౯౨౯ ॥ నేరమలరిచెల। నినే [illegible] రియ ... మునరవిల్లెవానిచా
మత్తైని। జ్ఞాతృజ్ఞానజ్ఞేయము మెల్ల వనరూచిా ... రి। ఆత్రినవ
ల్లింయుడు। మునని మృనప్పను [illegible] నను నాదబ ... శిగ। మునవె
వల్లినితెనచవాన। మైదాంతదిర వనరూడలచ ... [illegible] నం
అరావరూ౧౦మ్మ పూజినువనల్లి। ఆ [illegible] ... గరిర

వెంబ పృథ్వీమండలంగళు తానల్లా। అజ్ఞానమండలము। ఆదిత్యమండలము। చంద్రమండల వెంబి వహ్నిమండలత్రయంగళు తానే ఆధార। స్వాధిష్ఠాన మణిపూరక। అనా
హత। విశుద్ధి। ఆజ్ఞాచక్రము వెంబ షడు చక్రగళు తానల్లా। షడుచక్రంగళ దళవర్ణ అక్షర అధిదేవతె। భూత। శక్తిగళు తానల్లా। జాగ్రత్। స్వప్న సుషుప్తి। తురీయ। తురీయాతీ
త్తెయెంబ పంచావస్థెగళు తానల్లా। జ్ఞాతృ। జ్ఞాన। జ్ఞేయ వెంబ త్రిపుటియు తానల్లా। మనవు మనన। మనసింపల్ల వెంబ మనత్రయవు తానల్లా। యమ నియమ ఆస
న ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణా సమాధియెంబ అష్టాంగయోగంగళు తానల్లా। ప్రకృతి పురుష। నాద బిందు కళెగళు తానల్లా। స్థూల సూక్ష్మ కారణ
నగళు సర్వశరీరవ్యాపారాది హాసహాదిరా లంబినే। తానేంజ్ఞరీతి శరణంగె। నామరూపక్రియాతీతనాద పరంబ్రహ్మ మహామహనే। తన్న శిరసను నోడ[illegible] జ్ఞానవె తన్న[illegible]
తస్య దివ్యదేహ[illegible] । అభదలాతి తనె తన్నిందానె[illegible] రాళ్ల పదవను[illegible] । ౧౨ [illegible]

53

శ్రీ ...పూతత వెతత్వ గత్వమై సకార
...డాంత్రి| శక్తి| తత్వమై హ
డా| ఆదంత్రంగ శకాంత్రి| ఆనేక కొవి
శనఖంగళె| పరతత్వ| శివతత్వ| గ
...కాశ| బిదాకాశ వెతత్వదక్ష
...శాకారశిం... తత్వగర్భ| ఆ

డాడన్సొడా| ... తత్వ తెత్వ ... సంస్థ ఎగళు సొడా| ఆసాకోర్వ...
రూపవినొ| అతంత్రి| ఆనంద్రె| ... మనె| ఉక్తనె| ఇంతె ప్రణవదల్లి వుత్పత్య వాహి
బింబినబంయలు ప్రకాశవాగిహ వృసొడా| తనా కాలకెరె రాజులు| తన్న భ్రుజు గశెలప్రి
రుతత్వ| లింగతత్వంగళు సొడా| ...ప్రింహ... దెబి యల్లి ఇరంజనప్రణవు| ఆహాచ్య
ణావను ...సంగళు సొడా| బిందు ప్రకాశ వెత్తం సెంను| మహదాకాశ వెచెక్కి సెలవు
గంభక్తదల్లి ... నసూర్య ప్రకాశవాగిహుందు సొడా| ఆ గర్భదల్లి అనేక

...ంత... ఆ...
... గళ ... తత్వ ంగళు...
మానశిగ... సొడా| తన్న... ంగ్గ
ప్రణవమంత్ర సంకృసు చంగళు సొ
సొడ| పంచ... యుసుళ్ళ| అఖం
డజమ... తత్వంగళు| అనేకొటిక

[illegible]ల్ల | స్థూల [illegible] నాడి జనురల నెంబ దేహాద్యాళ్లి గళు తానెల్ల | కామ క్రోధ [illegible] మద మత్సరగళెంబ [illegible]
త | విక్షిప్తాత్తే | వివర్ధతే | విపస్థితే | విరశ్యతే | యెంబ షట్భావ వికారంగళు తానెల్ల | జాతి | వర్ణ | కుల | గోత్ర | ఆశ్రమ నామాఖ్య | వెంబ షట్ మెనగళు తానెల్ల | అంకారమ
ప్రాణమయ | మనోమయ | వి[illegible] జ్ఞానమయ | ఆనందమయవెంబ | పంచకోశంగళు తానెల్ల | అవిద్య | అస్మిత | అభినివేశ [illegible] | రాగ | ద్వేష[illegible] గళెంబ పంచ[illegible]
[illegible]గళు తానెల్ల | సత్వ రజస్తమ వెంబ గుణత్రయంగళు తానెల్ల | ఆధ్యాత్మిక ఆధిభౌతిక | ఆధిదైవికవెంబ తాపత్రయ [illegible]గళు తానెల్ల | విశ్వ | తైజస | ప్రాజ్ఞ
[illegible]ంబ జీవత్రయంగళు తానెల్ల | వా త[illegible] గళెంబ దేహత్రయంగళు తానెల్ల | ఆణవ | మాయ | కార్మికవెంబ మలత్రయంగళు తానెల్ల | దార పుత్ర
[illegible] పుత్ర [illegible] | వెంబ ఈషణ త్రయంగళు తానెల్ల | ఆగామి | సంచిత | ప్రారబ్ధవెంబ కర్మత్రయంగళు తానెల్ల | శు భాశుభ [illegible] పుణ్య పాప

[illegible] చిత్తౌ హంకారం జ్ఞానవెంట్లు।
తంత్రణి। నేత్రాలు దశనాడీగళు తానవుళ్లి
తను। కారణతను। ప్రకంఠతను। చి
తాత్మ। జన్మనాత్మ। శుద్ధాత్మ। పుహాత్మ
రం [illegible] మదంగ్గళు తానవుల్లు కుల।
[illegible] ంపిష్ట త్తుగళు

51

అ[illegible] కరణాంగ్గళు తానవుల్లి [illegible] గ్గళి। సుషుమ్నగాంధారి। హస్తిజిహ్వ। పూ
ప్రా[illegible] నా శనా శను దానవన సూర్యనా సత్త్వాస్య [illegible] రుద్రవదత్త। ధనుంజయ। వెంట్లు దశ
స్వం[illegible] తను। విశ్వాపతను। శుద్ధతను। నిర్మలతను వెంట్లు। అష్టతనుగళు తానవుళ్లు। జీవా
వెంట్లు। అష్ట[illegible] గళు తానవుళ్లు। సంజిత్త్వ ప్రనికృత। వర్త్రిణి। క్రోధిని। మోహి[illegible]
చల। యువనీ। విశ్వ[illegible] జని ధ[illegible] హాపేత పశ్చెంట్లు। బహిరంగ్గాష్ట మదంగ్గళు తా
తానవుల్లు। తను [illegible] సవన [illegible] సవసను [illegible] జనవసనవిశ్వ[illegible]

షు। పంచ[illegible] లంట్లు। ఉచ్చే హా
నాంతుగళు తానవుళ్లి స్థూలతను। సూ
క్ష్మ। ఉంత్ర[illegible] పరమా[illegible] త్మ।
రిణి। [illegible] నాద్రిణి। [illegible]
నల్ల[illegible]। రుధిర। మాంస। మేధస్సు
[illegible]

[illegible]స్త్రీయంగళుతానెళ్ళ|
[illegible]| జలం| తేజ| వాయు| ఆకాశ| ఆత్మ|
[illegible]| మూత్ర| ఈ ౫ అప్పువిశింవాద
[illegible]దవు| నిరాధిసువ[illegible]జిసువన్న|
సుబాంగళదేహతానెళ్ళ| శ్రోత్ర| త్వక్|
[illegible]| చక్షు| రూపు| రసన| —

బ్రంహ్మా విష్ణు రుద్ర యీశ్వర సదాశివ మొదలా దేవతలనే [illegible]గళుతానెళ్ళ| ఆనద
సూర్య చంద్రాదిరింజ్ఞ| [illegible]| [illegible]గళుతానెళ్ళ| అస్థి| మాంస| చర్మ| నర| రోమ| ఈ ౫
పృథ్వి| త్వ[illegible]| ఆలస్య| సంగ| ఈ ౫ అగ్నింగిందాదవు| పరివి| పారు[illegible]
ంచు| [illegible]| హస్త| [illegible] ఈ ౫ ఆకాశదిందలాదవు| ఇంతి
[illegible]ంహవీప్రాణ| యెంపి| [illegible]ంద్రియంగళుతానెళ్ళ| వాక్| పాణి| పాద| [illegible]
ం[illegible]| విషయంబుల [illegible] ఇంద్రియగళుతానెళ్ళ| వచన| [illegible]గమన| ఆనంద| విసర్జన| [illegible]

శివతత్వద[illegible]దుత్పత్తియాది| [illegible]
పృథ్వింయిందాదవు| బత్త| [illegible]| రస
డు[illegible]| ఈ ౫ వాయువిరిం
పంచవింశతి తత్వదిం పంచవింశతి
పాయు| [illegible]ంద్రియంగళు
ంబి| కర్మేంద్రియంగళుతానెళ్ళ| మన|

51

...నాదిశివతత్వ। అనాదిఈశ్వరతత్వ। అనాదిమహేశ్వరతత్వమెంబువ తత్వత్రయంబునకర్తలు తానె। ఆదిశివతత్వ। ఆదిఈశ్వరతత్వ। ఆదిమహేశ్వరతత్వ। యెంబడిఆదిత
త్వత్రయంబుంగ్గళు తానెకల్ల। శంకర। శశిధర। గంగాధర। గౌరీశ। కాళకంఠ। కపాలమాలాధరరుద్ర। కాలాగ్నిరుద్ర। యేకపాదరుద్ర। మహాకాళరుద్ర। పూర్వపా
దరుద్ర। బ్రంహ్మకపాలధర। కంకాళదండ్డివబరి వాడువప్రళయకాలరుద్ర। త్రిశూలఖట్వాంగధరరుద్ర। వృషభవాహనరుద్ర। పంచముఖరుద్ర। శూన్యకాంత
రుద్ర। ఏకముఖయేకముఖ...నిహ విశ్వరూపరుద్ర। అంబికాపతి। ఉమాపతి। పశుపతి మొదలాదగణాధిశ్వరరెంబు మహాగణంగ్గళు తానెకల్ల। సహస్రశిర। సహ
స్రవక్త్ర। సహస్రపాద। సహస్రబాహుసుళ్ల విరాట్పురుషరు తానెకల్ల। విశ్వతోముఖ। విశ్వతోచక్షు। విశ్వతోబాహు। విశ్వతోపదవెనుల్ల మహాపురుషరుతానెకల్ల।
...షట్త్రింశత్తత్వంగళెంబిత్తా ...మంత్రంగ్గళు తానెకల్ల। తత్పద। త్వంపద। అసిపదవెంబు। పదత్రయంగ్గళుతానెకల్ల। జే ...హంస। పరమహంస ...రాత్మ

ಕ್ಕೆ ಯೊಡಯುತ್ತ | ನೆಂಮ್ಮ ಗುಹೇಶ್ವರ ಶರಣ
ಕ್ಕಿಲ್ಲಿಯೆಂದು ಸ್ವವಹಾರಿಯುತ್ತ | ಹಾಯೆಂಬ
ನೆಸುಬಸವಾ [illegible] ಸಾಯೆಂಬ ತಿಷ್ಟನೆಂದೆನಾ | ಗು
ಹೆ | ಮತ್ತೆ ಸ್ವದಿಬಾರವನೆಂತ್ರು ಅರಿಂಬನು |
ಪ್ರಿಯಾಗಿ ಸಂಗನಬಸವಣ್ಣನಿಂಮ್ಮಂತ್ರ ರಂಗ
ತ್ರಿವಿಧಾಡಿದವದನಸಮಾಪ್ತ || ಮಂಗಳ ಮ

ದಲ್ಲಿ ಶಿವಜಾತನೆಂಬುದನೆವೆ ಮಾಡಿ ಭವಪಾಶಂಗಳ ಹರಿದಿದ್ದೆಂ ಮಾನಿ | ಸಂನ್ಯ ಸಂಕ್ಷಿಪ್ತಿಯಂದೆ ಆಸಸ್ಥಾದ
ಲ್ಲಿ ಸರ್ವಜ್ಞನಾದೆನು | ನಾಯೆಂಬ ಕಲ್ಲಿ ಮಚ್ಚುವರತೆ ತ್ರಸ್ವಾತ್ಮ [illegible] | ಯೆಂತ್ರ ಬಸವಾಕ್ಷರತ್ರಯವೆಂಬ ನ
ಹೊಶ್ವರಾ ಪ್ರಾಣಲಿಂಗ್ಯತವೆಂಬ [illegible] ರಸಲಿಕ್ಕೆ ಬಂದ್ದು | ಸಾಂಪ್ರಲಾಭ [illegible] ಯೆಂಬಂತೆಂಬಂತ್ರೆ ಮಾಡಿತ್ತಾನ |
ಯೆಂಬ ಪ್ರಾವರ್ನ ಸಕವವೆಂಮ್ಮಂದ್ದಿರಿಂಮ [illegible] ಬದ್ದುವೆಂಮ್ಮ ಮರಬೇಕ್ಕೆ ನಾನಿ ಬಸವಣ್ಣನ ಮಹಾಮೆಯ
ಶೌಳನೆ ಚೆಳಗುತ್ತ ದಾನೆ ಯೆಂಕ ನಾಂಮ್ಮೆ ಸಂಗನಬಸವಣ್ಣನ ಶ್ರೀಪಾದಕ್ಕೆ ದಪ್ಪನವ ತಿಳುಹಿ ಕೊಡಾಚಂಬ
ಸ್ವ [illegible] ಯುಸಾ [illegible]

[illegible] | ಸಂ [illegible] ಯೆಂ
ಬಂಗದಲ್ಲಿ ತ್ರಿ [illegible] ಚಳಗುವದಕ [illegible] ಆಸಾ
ಯೆಂಬನ್ನಾನೆ [illegible] ವಿಚಾರವರತು ಹಾರಯುತ್ತಿತ್ತೊ
ನಾನಿತ್ತ ಬಲ್ಲೆನು | ನಂಮ್ಮ ಗುಹೇಶ್ವರಲಿಂಗವು ಸಾ
ಸವೆ ನ್ನಾ [illegible] ಶಿವರು ಬಸವಣ್ಣನ ತ್ರ

ಕೈಮುಖ ಹಸ್ತಕಳಾಂಗ್ಗಳಿಗೆಯು ಬಸವಣ್ಣನ ಪ್ರಸಾ ದ [illegible] ತಗ್ಗಳಿಗೆಯು ಹಾಬಸವಣ್ಣನ ಪ್ರಸಾದ | ಗುಹೇಶ್ವರಾ [illegible] ನೆಸಕ ಗುಹೇ [illegible] ಬಸ ವಣ್ಣನ ಪ್ರಸಾದ ||೧೦೫|| ಆಯುತ್ತ [illegible]

ನ್ನಿಂದ್ರ ಗುರು ಸ್ವಾಯುತವೆಸನೆ | ಆಯುತ್ತ ಬ ಸವಾ [illegible] ಲಿಂಗ್ಗ ಸ್ವಾಯತವೆಸನೆ | ಆಯುತ್ತ ಬಸವಾ [illegible] ಲಿಂಗ್ಗ [illegible] ತವೆಸನೆ | ಆಯು ತ್ತ ಬಸವಾ [illegible] ತವೆಸನೆ |

ಯುತ್ತ ಬಸವ ತುದಿಗ್ಗದವಳಾ ಗುರು ಮಾಡಿದೆಯುತಾನಿ | ಗುಹೇಶ್ವರಲಿಂಗ್ಗ [illegible] ಗುಹಾಡೆಯಂತೆ ಲಿಂಗ್ಗ ಬಸವಣ್ಣಾ ||೧೦೬|| ತಗು ಶುದ್ಧ ಪ್ರಾಣಾಯುತ್ತ ಬಸವಾಯಂ ದ್ದೆಂ ಸ್ತ್ರಮಕ ಶುದ್ಧ ಪ್ರಾಣಾಯುತ್ತ ಬಸವಾಯಂ

ದ್ದೆಂಬ | ಸ್ತ್ರೀಯು ಸ್ತ್ರೀಮುಕ್ತಿ ಶುದ್ಧ ಪ್ರಾಯುತ್ತ ಬಸ ವಾಯು ಕಷ್ಟಂ ಶ್ರ | ಯುಕ್ತಿ ಸರ್ವ ಪ್ರಶುದ್ಧ ವಾಯುತ್ತು ಬಸವಾಯುಂ ದ್ದೆಂ ಶ್ರ | ಗುಹೇಶ್ವರಲಿಂಗ್ಗಕ್ಕೆ ಆದಿ ಆದ್ಯಾ ದ ಪಾನಿಂತೆಂತೆ ಸಂಗ್ಗನ ಬಸವಣ್ಣಾ | ಬಸವಂಣ್ಣಾ

ಂ ನಿಸಂ ದ್ದೆಂ ದ್ದೆ ಯತಂ ಶ್ರೀತನು ಬಯಲಾ ಯುತ್ತ ಘನ್ರು ಗುರು ಪ್ರಳಯಕ್ಕೆ [illegible] ಪ್ರಸಾದಕ್ಕಳ | ಬಸವಣ್ಣನ ಕರ ಕ್ಷಳದಲ್ಲ ಡಗಿತ್ತು ಲ್ಲಾ | ಯುಂಗಿರಿಗ ಹಾಂದು ಯಾಭಕ್ತಿ ಘಲ |

ಯುಂಗ್ಗಾರಿಗ ಹಾದಿ ಲಿಂಗ್ಗ ಘಲ | ಬಸವಣ್ಣಾಂ ಗಲ್ಲದೆ | ಗುಹೇಶ್ವರಾ ಸಂಗ್ಗನ ಬಸವಣ್ಣನ ಶ್ರೀ ಪಾದಕ್ಕೆ ನಮೋ ನಮೋ ಎನುತಿರ್ದ್ದೆ ನಾ ||೧೦೭|| ಬಸವಂಣ್ಣಾ ನಿಂ ದ್ದವಂ ದ್ದೆ [illegible] ಯತಂ ಶ್ರೀತನು ಬಯಲು

ಸಾರಾಯುತ್ತ | ಬಸವಣ್ಣಾನಿಂ ಪ್ಪಮಯ ಜ್ಞಿ [illegible] ಂತೆಂ ಚಿತ್ರ ಯಾ ಬಯಲಾಯುತ್ತ | ಬಸವಣ್ಣಾನಿಂ ಪ್ಪ [illegible] ನಿತನು ಬಯಲಾಯುತ್ತ | ಬಸವಣ್ಣಾ [illegible]

శ్రీ రాకారె ప్పనె వుశక్తి యుళ్ళ బిదద్రైవా
స్వే ప్పనె వృతం ఛి విశెూడదింద్ల కా కారె వనె
ఝ। ఝంన వ్రేమే లింగవెంఝు నిసు భా విసలా
హెూడా బిసవన్నా రింక్రిం డ్లె। ప్ర సాదవని
యుంబ్లి త్రి త్రి నిమూడలా నాడెనెంయుద
బిసవి కానెంబ ద్దెదవ బివరిశి త్రా రిదసయూ
న్వరలి ఽగడ క్షీ సుబి ంయూ దెసు కానా జె

ళిబయురూ ళుడెంద్లు। నిసు ప్పనె [illegible] వెంబరాయువద్ధ రిశిదకె। ఆబయుయుపర ప్ర ంద్నా వెంద్బినావు
యుబిదడె। నిసు ధక్క వెంబరాం[illegible]రిశి। ఆదుయ్యుత్రిన్ నె ఆ ద్దారం వాడె ంయూరి। ఝునదకెత్తన్ల్కేనెం
రి। నం రెసు ంక్తి ధి యుంద్లె। ప్రతి [illegible] యుత్తు నెూడా బిసవన్నా రింక్రిం డ్లె। లింగవహెూడిదు నినే
సుకొంతే దనరా రిడెయూరి। ప్ర సా[illegible] సకుఆయుత్తు నెూడా। బిసవ [illegible] న్నా రింక్రిం డ్లుయు
సంన్న సు హెూ [illegible] గవృభ్లను ళ్ళా సంగనె బసవ [illegible] ఆబిఅనాబి యుంబి రెడర వ్యూ [illegible] వనె
బిద [illegible] వుధ ఝి వదసంన్నం డ్లె వఆసంన్నం డ్లె వ [illegible] డితొ రిదన యుహాబసవ [illegible] యు [illegible] ంవ్రాబి
[illegible] ఆదింయొల్లి బస్స వ్యూ [illegible] త [illegible] వాదన్నా [illegible] నాగలాకెదనా [illegible] ంగళి

[illegible] త్తు నెూ [illegible]
[illegible] సా పువాంయుత్తు నెూడా బిసవన్నా రింక్రిం
హూబి సలాకి। లింగ వృహెూసరువదు యుత్త్రి
దుకారణ నెనె ఆనా బిళ్ళన సు। నానె ఆనాది
త్రిత్తా రిదసంయు [illegible] న్నా ఆది లింగ ఆనా
ఆనాది [illegible] దుసుహెూ
నెయు [illegible] వన్నె న ప్ర సా [illegible]

೬೨

೪೨

ಸವೆ । ಆನು ಹಿಡಿ ಬಸವಣ್ಣದೇವರಲ್ಲದೆ ಅನುಭವಂ [illegible] ನ ಮಹೇ । ಮಾಡಲಿಲ್ಲ [illegible] ತ್ತ ಬಸವಣ್ಣನು । ಪ್ರಾಣಲಿಂಗದಾತ ಬಸವಣ್ಣನು । ಬಸವಣ್ಣ [illegible] ಸ್ಥವಿರದೆ । ಆಂತ [illegible] ದಾನಿ [illegible] ಜಿನಿದೆ । ಗುರು ಹೊಕ್ಕ [illegible]

ತಿಯ ಕಂಡುಬುದ್ಧಿ [illegible] ಯಾದ ಬಸವಣ್ಣ । ಬ್ರತಿಯ [illegible] ಪ್ರಾಂಶು ಚಾರಿಯಾದ ಬಸವಣ್ಣನು । ಬ್ರಂಹ್ಮ ಚಾರಿಯಾದಿ [illegible] ಬಸವಣ್ಣ [illegible] ಹೊಕ್ಕ [illegible] ಬಾಲಬ್ರಂಹ್ಮ ಚಾರಿಯಾದ ಬಸವಣ್ಣ [illegible]

ಉಮು ಕಂಡು [illegible] ತ್ತೆ [illegible] ದೇವೆ ಮಹಾ ಬಸವಣ್ಣ । ಸು ಹೊಕ್ಕ ರಲಿಂಗದ ಆಣತಿ [illegible] ದ ಆಯು [illegible] ಅಂಗ [illegible] ಉವರೆನ ಮಾಡಬಂದ [illegible] ಸಂಗನ ಬಸವಣ್ಣ [illegible]

ಅಂಗ ಸಂಹಾರ [illegible] ಗದ ಲಬಿತು । ಪ್ರಾಣ [illegible] ಸಂಹೆ ಸಂಶಯವಿಲ್ಲದೆ । ೨ [illegible] ಹಿಯಾಗಿ ಪುನು ಸೊಡ ಬಸವಣ್ಣನು । ಪ್ರಾಣ [illegible] ದಳಿವ ಸಂಕೈತ [illegible] ೨ [illegible] ಸಂಕೈಸಾ [illegible]

ಬಸವಣ್ಣನು । ಆ ಬಸವಣ್ಣ ಸಂತ್ರ ರಂಗದಾ [illegible] ೨ ಕ್ಷೆ ಂತ್ರ ೨ ಸಾ [illegible] ನಿದೆ ಸು । ಆ [illegible] ರಂಗದಲ್ಲಿ ೨ ಕಾಲಂ [illegible] ಯಾನಿದೆ ಸು । ಆ ಬಸವಣ್ಣ [illegible] ನಾ [illegible] ಲಿ ದೆ ಸು । ಆ ಬಸವಣ್ಣ [illegible]

ಸ್ವಂತ್ರ ರಂಗದಾಳ ನೆ ೨ ಜು ೨ ವಾ ಶಿಯಾ ನಿದರ ಸು । ಯು ದು ಕಾರ [illegible] ಡಿದ ಮಾಡಿ [illegible] ದು । ಗುರು ಹೊಕ್ಕ ರಲಿಂಗದಲ್ಲಿ ಬಸವ ಪ್ರಭು ವೆಂ [illegible] ಮಾ ಭಾವ [illegible] ತ್ರಿಯ ಳಿವ [illegible]

ತ್ರಿಯ [illegible] ಡೆ [illegible] ಬಸವಣ್ಣ [illegible] ಜಂಗಮ [illegible] ದೆ [illegible] ರು [illegible]

ಸುತ್ತಿನ[illegible]ತ್ರಾಣಾನನು ಹೊಶ್ವರಾಳ್ಗಳ ಪ್ರೆಣಾವಿ
[illegible]ಯಾಬಸವಣ್ಣನು । ಪ್ರಸಾದದ ಪೂಜಾ
ಸುಖಾನಾನು ಹೋಶ್ವರಾಳ್ಗಳು ಅಂಗದಲ್ಲಿ ಆಚಾ
ಸ್ಪವಸ್ತ್ರಯುತವ ಮಾಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾಬಸವ
ಸು ಪ್ರಸಾದದಲ್ಲಿ [illegible]ತ್ವವ[illegible]ಯುತವ ಮಾಡಿ
ಯಸಾನಿದಾರೆ ಸು[illegible]ಶ್ವರ ಲಿಂಗದಲ್ಲಿ ಸಂಗನ
ದ[illegible]ಹೋಂಗ[illegible]ಹೊಂಕ್ಕ ಮನ್ಕ್ಕ ತ್ರಿವಿಧವ

ಂಗದ ಪೂಜಾಕ್ರಿಯಾವಕಳೆಯನು[illegible]ಂಗ[illegible]ನಿಯಮಾದರೆ ಯ್ಯಾಬಸವಣ್ಣನು । ಶಾಂಭವೆ ದ ಪೂಜಾಕ್ರಿ
ಕ್ರಿಯಾವಕಳೆಯನು ತೆಂಪ್ಪ । [illegible]ಯಾದರೆ [illegible]ಯ್ಯಾಬಸವಣ್ಣನು । ಯಿತ್ರಿವಿಧದ ಪೂಜಾಕ್ರಿಯ
ರವಸ್ತ್ರಯುತವ ಮಾಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾ[illegible]ಬಸವಣ್ಣನು । ಜಂಗಮದಲ್ಲಿ ಆಚಾರದಲ್ಲಿ ಪ್ರಾಣವಸ್ತ್ರಯುತವ ಮಾ
ಣ್ಣನು । ಲಿಂಗದಲ್ಲಿ ಜಂಗಮವು ವಸ್ತ್ರಯುತವ ಮಾಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾಬಸವಣ್ಣನು । [illegible] ಮುದಲ್ಲಿ ಪ್ರಸಾದ ::
ಕೊಂಡ್ಡರಯ್ಯಾಬಸವಣ್ಣನು । ನಿತ್ಯದಲ್ಲಿ ದಾಸೋಹ[illegible]ವ ಮಾಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾ ಬಸವಣ್ಣನು । ದಾ
ಸಸವಣ್ಣಂಗೆ ಶರಣೆಂಪ್ಪ ದಸರಾಗ ಚೆನ್ನ[illegible]ಶಿಷ್ಟ[illegible]ಕರ್ತು ಪುರಾತನಂ ಜಿರವಕ ಜ್ಞಿವು
ತೊರದ ಶಿಕೆಯ್ಯ[illegible]ದಲ್ಲಿ ಪ್ರತಿ ಲಿಂಗನ ದಣ್ಣಿ[illegible]ಶಿ[illegible]ತ್ಯ[illegible]ಕೊಟ್ಟ ಶೇಕಯ್ಯಾ । ಅರ್ಧದೆಶೆ

ಸು ಶಕಳ[illegible]ಂಡ್ಡ[illegible]ಸಂಗಾ
ವಕಳೆಯನು ತೆಂಪ್ಪ । ಬಸವಣ್ಣನು ತ[illegible]ಕೆ ಬಂದ್ದ
ಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾಬಸವಣ್ಣನು । ಪ್ರಸಾದದಲ್ಲಿಂ
ಸ್ತ್ರಯುತವ ಮಾಡಿಕೊಂಡ್ಡರಯ್ಯಾ ಬಸವಣ್ಣ
ಸೋಹದಲ್ಲಿ ತಂನ್ನ ಮರದು ನಿತ್ಯಂಗೆ ನಾ[illegible]
ಂಡ್ಡಿಜಾಡದರೆನಯ್ಯಾ[illegible]ಂನ್ನ[illegible]ಬಿಲ
ಮನದಲ್ಲಿ ಜಂಗಮದಂನ್ನ ಕಾ । ಆಶುಜಂ ಗೆನ್ನ

ఆనబవెళ్లమః౹ప చెన్నంజెబస్వామి కెళి ధబసవణ్ణత్రి ౹ప్రత్స భాక్తన మాతువా [illegible] నబకి [illegible] హూజ౹కెళ్లసవనన తితి తెబసవణ్ణన కంక్తర నృత్తి [illegible] త్రి౹మహాణ్ణిబస

వనబ ప్టెబప్టె౹బసవణ్ణన బింక్తధభా బెభా [illegible]౹ [illegible] నవళ్లిప్టెళెప్టె౹ [illegible] వణ్ణనెమనె [illegible] ంతె [illegible]౹ [illegible] బసవణ్ణన శక్తళరహా ప్రభూ ప్ర౹ కెళ్లసవనన గాడిగాడి౹ [illegible] వణ్ణన భిమ [illegible] ల

కిత్రిగకెత్రిగ౹మహా బక్షదక బుద్ధిబుద్ధి౹ [illegible] ణ్ణనశిప్తెశిప్తె [illegible] తదా [illegible] ౹ప్రభు బసవనబెబిం [illegible] [illegible] ప్పినకూర్మికూర్మి౹కెళ్లసవనశి బెంశికెళె౹బసవణ్ణనశితళ [illegible] ంతె [illegible] ంత్రి౹

౪౨ మాణ్ణి సవనళ్లి [illegible] బుఙాను౹బ [illegible] దిన కాన్తెకాన్తె౹కెబసవనయుత్తె యుత్తె౹బసవణ్ణన త్తెంతెలునదాళ్ళె ॥ [illegible] దుబసవాది ప్రత్రి = మద్దర పాదా [illegible] జిదిండ్డొదు [illegible]

యిదు బసవాదిప్రమథరుండ్డు [illegible] దర్ మహాప్రసాద౹మత్తె దుబసవాదిప్రమథరు గళ్ళాచెరిసుతిహాద [illegible] యొ [illegible] మత్తెదునతెనా = హాదిండ్డెసు తన్నెంయ్యుతవిప్ప [illegible]

బాగనెగా ంతెగనెగా ॥ ఆప్రభు దేవరవ వన ॥ధరెయాకాశతారానుండ్డల నక్షన మయుప్రెంగళిల్లదండడె౹ నాం [illegible] మహావృక్షదిడిత్త యిహా [illegible] వృక్షవనండెట్టనాను [illegible] మః

శ్రీ [illegible] ంయు౹ [illegible] ంత్యనమః శ్శి నా ంయు౹ంతె సుతిత్తెనసు౹ఆవృక్ష దింక్షు [illegible] నదాభ్యనిగళలిప్పిదవు౹ఆ వృడు [illegible] ఛా [illegible] ల తిశు [illegible] [illegible]

౧౨౩ కేసుతిలకేసం ఠయుక్తం । శికారం మధ్యమేవచ వకరం నామునిశ్రేం [illegible] ంతుకారం వత్రాక కంత్రఘః ॥ ద్విరకారం నాళకదేనే ఠంగ్న [illegible] ॥ [illegible]

సంత్రశక్తీనాం । మైహారూపంత్ర జాంగ్నమం । వృభాయుం ఠమకేతూపంత్రదమ మరూపంత్ర పావ్వర్ణత్రి । పుపురూపంత్రశత్రినాం । భ్రమరరూ [illegible] జాంగ్నమం ।

వృషంగాం ఠేవకేరూపంత్ర । వంమురూపంత్రపార్శ్వత్రి ॥ క్రిసంగ్నంపరేహస్తంచ । పరహస్తచ [illegible] పరహస్తంచ పూజాయం । త్రివిధం ౨ పులంభవేత్ ౧

೯॥೧೧೭ ಪ್ರಳೂ ಶಾಂತ್ರ ನಳಿಪು ಯೆಶಾಂತ್ರನ ಳಿದಲ್ಲಿ ಯಿಪ್ಪ [illegible] ಯಮಾತ್ರ [illegible] ಯಮ ಸಂಗ್ಗ ಸಮುಳಿರತ್ತ ಯಿಶಾ । ಯಿಶಾಂ [illegible] ನರಿದಿ ನಿಲ್ಲ ಯಿದಿ ದಾಂಯ ಪ್ರಾತ್ರಿ [illegible] ಅರರಳಂಗ
ಯುತ್ತು । ಯುಕ್ತರ ನುಡಿಯ ಮಾ ಕಾಂಡ್ಷಿ ಯಾತ್ರೆ ನಿಶಿ ಕೃ ಡಿಕ್ಕೆ ದಿಶಿ [illegible] । [illegible] ಸುಖದ [illegible] ಂತೆ ಪು ಣ್ಯಸ ಫಲದಿಂ [illegible] ಸುಪವು ಚೆರಿತ್ರ ಅಲ್ಲಮಾ ಪ್ರಭು [illegible]
ಯೆಶಾಂತ ವಿರಶೊಡ್ಡ ಳಾ ॥ ೧ ॥ ಂ ಸ್ಟಾಲ ಸಂತ್ತೆ ಸಾಕ್ಷಿ ಪುರ । [illegible] ವಂಡ್ಡ । ಶಾಂತ್ರಿ ಭನಿತ ಸಂಚಿತ್ತ [illegible] । ತಪ್ಪ ನ ಪುರ್ರ ರ್ಬೈ ರಾಗ ಸಪಿ [illegible]
೭೭ ನಾ । ಕ್ಟ ಸುಡಿ ಪೆಂ ಯೆ ಕನ ನಾ ಜ್ಞಿಲ । ಯು ಂತ್ರಿ ಪೆರಳಿಸಿ ಳಿವ ನಬೆ ನಿಶಾ ಬನನವ ಮಾಡು ವೆಂ ಜೆ । ಭಕ್ತಿ ಬಿಸು ವಿಡೆ ಪುತ್ತ ಬಂಧ್ದನ ಯಮಾ । ತೆಂ ನ್ನ [illegible]
೧೦ ಪ್ಪ ತೆಂಡು । ಕಲಿ ದೇವ ೧೦ ಕ್ಕ ಶರಣಾಪ್ರ ಭುಡಿವರ ಶ್ರೀ ಪಾದ ಪಕಂಡ್ಡು । ಅಪ್ಪಿ ನಿಶಿ ಪೂಜಿ ನಿರಿ ಪಿಂತ್ರ ನಾ ಡೆಸು ॥೧೧೯॥ ನಮ ಂಧ್ವವ ಚನಸ ಮಾ [illegible]
ಮಾಪ ಶ್ರೀ [illegible]

[illegible]
[illegible] ంగనెవ [illegible] ధిష్ణుణాగ్ర [illegible]
[illegible] రెడ్డికె విప్రుంని త్రిభువనము [illegible]
[illegible] ంబ్లిరవము విభూతి ॥ [illegible]
[illegible] వుల [illegible] రి॥మాని॥ ===
[illegible]

నశింపుచావి । తిత్తెనిపసం... సవన్నితెని

ధుజిం । న । తిసపులాదాగింగచక్రాత్రాజు

స్తురంగ్గ । ప్రమద్దాంత్త్రరంగ్గయభంగ్గనాథిం

మెచనవ...త్రయ్యసురుబిరాకారు ।

జూపత్తెబప్పవయఎంబాచ...ంహ

ಯು ಪಂಚ ಸಾದಾಖ್ಯ । ಯಂತ್ರಿ ಓ ಪಂಚ ಸಾದಾಖ್ಯ [illegible] ರ ಯಂಗಳು । ಯಾ [illegible] ಯು
ಪ್ರವೃತ್ತ ಸಾದಬಿಂದು । ಆಲಯಂ ಸರ್ವಕರ್ತೃ [illegible] ತಾ ನೊಂಳುಯಾ ನಾಂಲಿಂಗ ಮುಚ್ಚನತ್ತೆ [illegible]
ಮೂರ್ತಿ ಮೂರ್ತಿ [illegible] ತತ್ವ ಗಳಾದಾವ ಪೆಂದಡೆ । ಪರ ಶಕ್ತಿ ಇಂದ । ನಾದ ಬಿಂದು ವಿನಿಂದ ಸಕಲ
[illegible] ತ್ರ । ಬ್ರಿಪಾದದೊಳ್ [illegible] ತ ಹಾ ಸದಾಶಿವ ನು [illegible] ಶಕ್ತಿ ಯುಂ ಕೂಡಿಕೊಂಡು [illegible] ಗತ್ತುಂ [illegible]
[illegible] ಪೆಂತ್ರಿಹಾಮ ಡೆಂ [illegible] ಯುಂದಡೆ । ಆ ಸದಾಶಿವ ನಂ ಪಾದ ಮೂರ್ತಿಗಳು ಅನಂತರೂಪಾ
[illegible] ತಾನು [illegible] ಸಪಾನಿ । ಏಕ ಬರ [illegible] ತ್ರಿಶಕ್ತಿ । [illegible] ಅದು ನಾಕ ನಾಯು

శ్వరౌం [illegible] దేమూ త్రిగణ [illegible] త్రిహానె యాం యుండ [illegible] సక్త [illegible] సైకను । సృష్టి
యుంత్రి దే మహేశ్వరతే త్పునెనిసూదు । అ మహేశ్వరను తర [illegible] ప్పుత్రైమంతత్వంగ
వను । ఉద్భవము మొదలుంది । పంచవక్త్రదశభుజు- డు ఉత్కంతహరు రుద్రను ఆవాచ్చె ౨ జెనెల [illegible]
ంనెం యుల అజ [illegible] వా । యుంత్రి పా వాచం త్రిమ కవలి । చక్షు సూం యార్కజనన హా । సైహాస
దరు । అ [illegible] ంటు కాళ్జి దెవర కళహా పు [illegible] హరు । అదెంతె [illegible] దడె ॥ సౌత్రె
ాత్ర స్త్రై వై [illegible] ం మంధి । శ [illegible] మై [illegible] వతే [illegible] ం యు రాసపుకదె

శి। సాయుక్కెమోయమస్క్న [illegible] మునుస్త్రియే। సాయు
స్తులతజలశఘప్రె। ధ్యానమున్నవమునది [illegible] ము పంచాక్షరి॥౧౩
దము దృష్టిము। వమహావిష్ణుతె। ఖ [illegible] వము పంచాక్షరి॥౧౪
౦యుబా [illegible] సం౦క్షి౦। పృథ్వి ధర్నంబిబిపంచాక్షరి॥౧౫
జ్ఞా వశ్శితా హా౦వమ౦త్రిమునను శ్రా హానశివ౦తెా

మనరంక్తను విను డె। సాయుక్తకుమా
అతులితతస్మై వేదాంత్తమశృతి
అచిం [illegible] యుడ్మై నివారశగూతెవే। తన్మ
వి [illegible] వరమంబగునతులితమృత్తేనా
గమయుపంచాక్షరి॥౧౬॥ శ్రీవమ

...హాదక్షిణామతస్సంగతం। అవిశేషమమృతదిపంచా క్షరాగ్రాణాం స్థిరుతం తన్నం పరిపూర్ణం

ంవిరహాపాక్షిం। బ్రాహ్మణశ్రుతిమూలం బ్రాహ్మణం బ్రాహ్మక్షరి ౪౧॥ ఆ ంహావస్థారిహారాద్వైత్యమేవనే విశ్వరూపా।

స్సర్వవిద్యానాం। బ్రాహ్మణస్సర్వజ్ఞ జ్ఞప్రహాత్వమపంచాక్ష రి ౪౨॥ సర్వయోశ్వర స్సర్వజ్ఞాతా

శిఖినాం మహాత్రిమబోధయనాం। జ్ఞానబ్రోంచాపదుప ంచాక్షరి ౪౩॥ బ్రహ్మాదిపాశిస్త్రం:

ఘ్యురతిపేనాప్రశిపేదేవంబ్రహ్మ। శత్రురుద్రిభ్రమప రుఘుడుపంచాక్షరి ౪౪॥ విన

వనికరయువం । శరాబిసూడి[illegible]హవం వాడలు । ఆ[illegible]గురింగ నిరూప[illegible]
లింగహవంవాడలు । ఆ ఇగు[illegible]ంగె శరాబిసుత్రిదనుకైవు గనె । [illegible]నమహేశ్వర
[illegible]త్రిరలు । ఆశిష్యమరళిదండ ప్రవాణవంవాడి । [illegible]ఢ్డ త్ర రదధి
లింగ శరాబిస[illegible]నుగనెను । [illegible]వెం[illegible]డదడె ॥ శిష్యుదాసత్వం
[illegible]తంతుంపడిదం [illegible]సంత్ర [illegible] విపాకంసమర్పితం । భవిసంగప్రతిత్వ
[illegible]వం । ఇత్యె [illegible] మహా[illegible]బందం శరామువండ । [illegible]

194

[illegible]సు । కైవు గనె । [illegible]
ప్రసాది । ప్రాణలింగి । శరణ్యైక్యవరం ।
యేకులక్షయువం శరాబిపూడెం
విరదాసత్వం భృత్యత్వం విరభృత్యయో
ఋవం । ఇత్యె తెభక్తి కారకం ॥ 3 కేపాలనా
[illegible]బ । [illegible]వము[illegible]గు । దా

శనం। అదే [illegible] వుం॥ జోంగమ మంచగురొల్లనరణ [illegible] శిలె సంయొ ధ్వమా॥ యింత్రీ [illegible] జల
శ్వర జలదరెర్గయ వె[illegible]దడె॥ [illegible] వ్వంచావజ్ఞోతంబావశుద్ధిమా॥ లింగ శైక యుక్తె హామహేశ్వర [illegible] ద్వతి ష్యుతః
తోఅదుభోవశ్యంధకొని। లింగరిష్టరంధు। అ[illegible] తింగాధి హొదిగమహెశ్వర జలదరెర్గయు। యింక ప్రసాద జలవ
గత ప్రసాదంచ। లింగ్యభూనాపభూతరాం। అనాబ్బ[illegible]ంచ [illegible] దిజలముత్తమం॥ ఎరధుదాని। తంక్యదెహాకైబందెంతెహ
ర్నవంకెఅదుళ్ళారంతశంగబహి[illegible]రాపుత [illegible] హామయుష్టహావంనత్వదు। నిరంతరసావ ధానియా[illegible]। లింగకె [illegible]। తానసేహ
[illegible]దానేయొా।యా[illegible]స్వప్రి [illegible] లింగ జలదరెర్గంనతెవెంత్రైదడె। సా[illegible] త్రాప్తా [illegible] నసాలె [illegible]

...ಪ್ತಿ...ಪ್ರಂಸ್ಥಾನ ನೋಡಾ। ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ॥ ಗ ॥ ಶ್ರೋತ್ರ। ತ್ವಕ್। ನೇತ್ರ
...ಷ್ಟ। ವಿಸರ್ಜನವೆಂಬ ಕರ್ಮೇಂದ್ರಿಯ ವಿಷಯಂಗಳು ತಾನಿ ಜಿಹ್ವೆ। ಶಬ್ದ। ಸ್ಪರ್ಶ। ರೂಪ। ರಸ। ಗಂಧ ಪಂ
...। ಚಿತ್ತ। ಅಹಂಕಾರ। ಜ್ಞಾನವೆಂಬ। ಜೀವತಾನಿಷ್ಟಲ್ಲಿ। ಇವೆಲ್ಲವು ತತ್ವಂಗಳಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಲಯವಾನಿರು
...। ಅಪರಾಧಿಕದಲ್ಲಿ ತಾನಾಗ ನೋಡಾ। ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ॥ ಗ ॥ ತನುತ್ರಯ।
...ಲತ್ರಯ। ತನತ್ರಯ। ಮದತ್ರಯ। ಷಡೂರ್ಮಿ। ಷಡ್ವರ್ಗ। ಪೂರ್ವವೆ ಪಂಚಕ್ಲೇಶ। ಪಂಚ...
...ಮದನ...ವೆಲ್ಲವು ತತ್ವಂಗಳಲ್ಲಿ ಉತ್ಪತ್ತಿ ಸ್ಥಿತಿ ಲಯ ...ಹಾಳು ತತ್ವ ಸ್ವಾದಿಕದಲ್ಲಿನಡು ವೃತ್ತಿಹ...

...ದ ಧಿಕವಪ್ಪ ವಸ್ತು ಹೊಂದಿಲ್ಲವಾಗಿ ತಾನೆ ಸಬ್ಬಿ ... ತನ ಪರಿಪೂರ್ಣ ಸ್ವರ ಶಿವತತ್ವ
...ಷ್ಟತೆ ತೆ। ಶಾಂತ ತಾಂತಿ ತಾತ್ಪರ ರು ಪೆಂಚು ಹ ಬ್ರಹ್ಮ ಗಳು ತಾ ... ನಿದ್ದಲ್ಲಿ। ಕರ್ತ ನೆಂದಾಯಿತು। ಕರ್ತೃ ನೆಂದ್ದಾ...
ದಾಯಿತ ತತ್ವಂಗಳು ತಾನಿದ್ದಲ್ಲಿ। ಇವೆಲ್ಲಾ ತತ್ವ ಮೂರ್ತಿ ಇಂದಾದವಲ್ಲದೆ। ಮತ್ತಂ ಪಂಚಮೂರ್ತಿಯ
ನಿಹೊಂದಿಲ್ಲವಾಗಿ। ತಾನೆ ನಿರಾಳ ನಿರಾಕಾರ। ಅಪ್ರಮಾಣ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ... ಯುಡ ಪಿಂಗಳ
ನಾಡಿಸ್ಥಳ ತಾನಿದ್ದಲ್ಲಿ। ಇಡಾನಾಳ ಪಿಂಗಳ ನಾಳ ಸುಷು ಸುಷುಮ್ನಾಳ ಮೊದಲಾದ ದಶನಾಡಿಗಳಾಳ ನೆಲೆ
...ಸಂಜ್ಞೆ ಯೂ ಪೆಂಚ ಭೂತ ಕಾಯುಗಳು ತಾನಿದ್ದಲ್ಲಿ। ಆಜ್ಞಾಮಂಡಲ। ಆದಿತ್ಯಮಂಡಲ। ಸಂದ

[illegible] లా [illegible] న్న [illegible] మగ
లంఘన స్పృతింగానగ్రాలసన్నా రెలమెనా
నంజూసరిదిను లింగ్న [illegible] గలు [illegible] గ్నత
నప్పిరిరగహిదిన నెపురులరెలప్పకు
మూలబలతినా। ఆ [illegible] గనల

వాని తాం [illegible] దేవుని। ప [illegible]

[illegible] యొద్ద [illegible]

[illegible] నన్ను [illegible] తి రాజులు [illegible]

౨౧

వారి నపురకే [illegible] మహా [illegible] రాజులు [illegible]

దే [illegible] గౌండ్లు। వాయవారక

[illegible]

[illegible] సాకవి [illegible] వెంకట్ఫ్ | తిరుప
తి అనద్రి హెూదా | అనుపా మహిమ సు | శేవ
ప్రుపా నిజంబు | అజ్ఞానరి దెసు జ్ఞానవ తొర
శరణసు | త్వత్కృపల్లి బ్రంహ్మచారి యూ నిర
నిరహైకు శరణసు | కూడల సంగమదేవర
నాని | [illegible] యల్లి వెంకటర యూపా ప్రభుదేవర
నానిం [illegible] యల్ల వెంకటర యూపా ప్రభు

దశాశ వెంకట [illegible] యల్ల | ఇరంత్ర శతృ జ్ఞాన [illegible] యసు [illegible] | ఇత్యాశంకసు యసు | ఆత్మ హీనసం
లజ్జా తిపసు | యసు [illegible] యలింగ [illegible] బ్రహ్మ విశిష్ట [illegible] చర్య భావ వదచెర హారియుకై ప్రభు
తై ప్రభు పానిబంధ [illegible] | [illegible] యూపా | ఆతెం [illegible] భవ వదచెర హారియుకై ప్రభు వాగభం
చెకు శరణసు | దైత్ర దల్లి బ్రంహ్మచారి యూ నిరచెకు శరణసు | జింహ్వయల్లి బ్రంహ్మచారి యూనిర చె
ల్లి ఇతెం శాగా [illegible] యల్ల [illegible] | బ్రంహ్మచారి యూ దరియూపా ప్రభుదేవరూ [illegible] కాలల్లి వెంకటర
[illegible] యల్లి వెంకటరయూపా ప్రభుదేవ [illegible] | అ [illegible] నాగ | [illegible] కె వల్లి వెం
దేవర [illegible] యుకు శారణ [illegible] డలసం [illegible] మ దే [illegible] ప్రభుదేవర వాక్య

[illegible] వుంట్ఫ్ [illegible]
వానిజ [illegible] ల త్రయసంగ [illegible]
[illegible] త్రదల్లి బ్రంహ్మచారి యూనిర చెకు |
సు శరణసు | [illegible] బ్రంహ్మచారి యూ
యూపా ప్రభుదేవర | సంస్కారరూ [illegible]
[illegible] ర యూపా ప్రభుదేవర | [illegible]
[illegible] ప్రసాద యుకై [illegible] యు [illegible]

೪೭

ಷ್ಟಂತ್ತೆಸೋಹಂ ತ್ರಿಗುರುಲಿಂಗವೆಲ್ಲ ಜುನಿಶಿ । ಶಿ
ಗವೆ ಅಂಗವಾಗಿ । ಅಂಗವೆ ಲಿಂಗವಾಗಿ ಲಿಂಗಸ್ವ
ಹಮದೆ ಆಗ ಮ [illegible] ಸುದೆ ಕಾಲ ಮಾಡುದು
ಅಷ್ಟು ತೆಜು ವಾಯು ಪಾಕಾಶ ಚ [illegible] ಸು [illegible] ಆ
ಷ್ಟ ಷೆದವುಂಟೆ । ಅಷ್ಟತ ಅ ಸಾಧ್ಯ [illegible] ವೆಂಜ್ಜಿಸ
ವಧಿ ಸೋಹಂ । ವೆದಶಾಸ್ತ್ರ ಪುರಾಣಗವು ದೆಮುದಲಾ
ತ್ತು ಜ್ಞಾತ್ರ ಕಜ್ಞಿಂಯು । [illegible] ಜ್ಞಾದ ಮು ಹಾ ಜೆಳ ಗಿಕ

ವಲಿಂಗ [illegible] ದು । ಜಂಗಮು ಲಿಂಗದ [illegible] ವತ್ರಿ ಶಿ । ಪ್ರಸಾದಲಿಂಗದಲ್ಲಿ ಪರಿಣಾಮಿಶಿ । ಯಾಚತುರ್ವಿಧ ವುಂಯು ಕ ಹಾ
ಯ್ತು ತವಾದಲಿಂಗ [illegible] ಲಿಂಗೆ । ಜವತ್ರ ಅಷ್ಟು ಸೂಜ್ಜು । ೭೭ ಜಗದ್ವು ವುಂಪ್ಪೆ । ಕಾಲವುಂಪ್ಪೆ । ಕರ್ಮವುಂಪ್ಪೆ । ಯುಲ್ಲ
ದೆತ್ತ್ರಂಯು । ಸು ಜಿದುದೆ ಜು ಪ [illegible] ದುದ ದ್ವಾರ । ವತ್ರಿಸು ದು ದೆ ತ್ರ ಪ್ಪೆಸು । ಯೆದಕ್ಕೆ ಅವಧಿ ವುಂಪ್ಪೆ । ನಾರೆ ವುಂಪ್ಪೆ ।
ತ್ರವು ಹೋವಾಕ್ಯಂಯು । ಹೆಂಸ್ಪೃ ಹೊಂಸ್ಪೃ ವು ಗಂಸ್ಪೃ [illegible] ವರ್ಸ್ವದ್ದಾರ್ಥವಸು । ಅರಿದಪ್ಪರ್ಗ ಪ್ರಸಂಪ್ತಿ ತೆಯು । ಹ
ಂಡ್ಡಿ ಹಾ ವುಂಪ್ಪೆ । ಕಾಂಜ್ಜೆಲ್ಲಿ ಕಾಡು [illegible] ಜ್ಜಿ । ಶ್ಶಿ ಮೆ ಪ್ರಸಾದಿಸೆ । ಸರ್ವ ವು ಪ್ರಸಾದ । ಆ ಭಾಗಕ್ಕೆ ಅವಧಿ
ದ । ಸಕಲ ವಿದ್ಯಂಗಳ । ತಾತ್ಪರ್ಯ [illegible] ಯು ರಿ ದವು ಹಾ ಜ್ಞಾತ್ರ ವುಂಗೆ । ಮು ಹಾ ಜ್ಞಾನೆ ವೆ ಅರಿಗೆ । ವು ಹಾ
ಸು ಖ ಸ್ವರೂಪ ಸುರಗೆ । ವು ತ್ತರ್ಗ ಪ್ಪಗ್ಗೆ ಉದೆ [illegible] ಅಕ ವೆಂಜ್ಜ ಶಿ ಳು ವು ಪ್ಪೆ । ಪುಣ್ಯ ಪಾಪ ಬಂಧ ಮೋಕ್ಷ ವೆಂಜ್ಜ ಭಿತಿವು

ನಿ । ಲಿಂಗವೆ ತ್ರ [illegible] ತ್ರ ಗಾವೆ ಲಿಂಗವಾಗಿ । ಲಿಂ
ಸರ್ವ ಕ್ರಿಲಿಂಗವುಂಯು । ಆ ಲಿಂಗವಂತ್ರಂಗೆ । ಸ
ಸುಸವೆ ವು [illegible] । ಪರಿಣಾಮವೆ ಅವಧಿ ಸೋಹಂ । ಸ್ವುಭ್ರು
ದ ವು ಸ ಪ್ರಸಾದಿಸೆ । ಪದಾರ್ಥ ಪ್ರಸಾದವೆಂ
ವುಂಪ್ಪೆ । ಮೆರೆ ವುಂಪ್ಪೆ । ಮು ಸ ಮೆ ರೆ । ಪರಿ [illegible] ಲ
ಜ್ಞಾಂಯು ಕೆ [illegible] ಗ । ಯಾ ವು ಹಾಂತ್ರ ಪ್ಪಜ್ಜಿ
ಂಪ್ಪೆ । [illegible] ಸ ಸು ವು ಹಾ ಸು [illegible] ಂಯು

ಕಳ ಅಮರಾಗವಿಲತ್ಯನ್ನಡು [illegible] | ಮರತ್ವ ಪಾಪ್ವ
ಶತತ್ವ ಗ ಹದು ದೆ ಶಿಕ್ಷಾಂ ತ್ರನೆ ಹಾಡಿದುದೆ ಅಷ್ಟು
ಜುಗೆಂಸ್ಥಾ [illegible] ಗಾಳು ಪ್ರಿತ್ನಂಬ ಅಹುದೆಂಬ |
ಜಿತ್ರಂಷ್ಠಾವಮಿಸ್ಸತೆ | ಯೆಂಬ ಶ್ರುತಿಯುಮ
ಸುಖವಿಲ್ಲದ ಪರಿಣಾಮ | ಪರಿಣಾಮವಿಲ್ಲದ ಪರ
ಬ್ರಹ್ಮರಮ್ಯ [illegible] ಶಾಂತ್ರಮುಳ್ಳ ನಾಬುಗೆಯಹಾ
ವೆ ಆಧಾರ ಅಮೃತವೆಳೆವನೆ | ಅಮೃತವೆಳವನೆ

ಂಶ್ವ ಸಂಶಯವು ನೆಂಬ್ಬಿ ಜಡತ್ವವು [illegible] ವಳ್ಳಾರಿ ಂಷ್ಠೆ ಲಪ್ಪೆ [illegible] ವಾಗದೆ | ಸ್ವಾಭಾಶಾರತ್ರೆ ಸಮುತ್ತೆನೆ ತೆಗಿಂ
ಗತಃ | ಮುಚ್ಚಿದುದೆಪ್ರ ಸಾದ [illegible] ಸುಧುದೆ ಷ್ಟು ತ್ರಿ ಯಾದವು ಹಾ ಶರಣಂನ್ಗೆ ಶರ ಹೆಂಡ್ಜೆ | ಬದುಕಿದೆ ನುಕಾ
ಯೆಲ್ಲ ಪ್ರಾತ ಶ್ರಿಂಷ್ಠಾ ಯುತ್ರಾ [illegible] ಡೆಂಬ | ೨ತ್ವ [illegible] ಯಾಗಿ | [illegible] ವು
ತದಿಂಷ್ಟ | ನುಡಿ ನೆಷ್ಟವೆಲ್ಲ | ಜಳಗಿರ ಬಳಗ ನುನೆಂಬ್ಬ | [illegible] ಳಗಾದ ಬಳಿಕ | ಹೊಳವಿಲ್ಲದ ಶಜ್ಜ | ಕೆಳವಿಲ್ಲದ ಕೆ
ವಶ | ಪರವಶ ಪರನಾಕ್ಷಂಡ್ಜ ನೆಂಬುದಕ್ಕೆ | ಯುರವಿಲ್ಲಾನಿ ಆತ್ಮ ಸುಖಿಂನೆ ಕ್ಸನ್ನು | ಯುಂತ್ತ ಪುಣ್ಯಂನೆ ಕ್ಸನೆಂಳ
[illegible] ಅಮೃತದಾಳ ನೆಜ ೨ ತಿ | ಅಮೃತ ದಾಳಗವತ್ತಿ [illegible] | ಅಮೃತದೆ [illegible] ಹಳಿನೆ | ಹಾಳಿನ ಪ್ರುತ್ತ ಆಧಾ
ರಂತ್ಯಾಗ [illegible] ಯುಂದಕ್ಕೆ [illegible] ಕುಂಡ್ಜೆ ಕಾಲ ಸ್ಕಂಡ್ಜೆ | ಕಸುಣ್ಣ ರಡ್ಜೆ | ಆಜ್ಞೆ ಸುಂಡ್ಜೆ | ಬೆಳಕ ತ್ತಗವುಂಡ್ಜೆ |

[illegible]
[illegible] | ಪ್ರಣವಳ ಂ ಜ್ಯೋತಿರ್ಮಯ ತ್ರಿಕ ಶಾಂತ್ರಮುಳ್ಳ [illegible]
ಶೂಯುವನೆ ಳಕಾಂ ಡ್ಜ ಗಂಭೀರತಾ ನಾನಿ [illegible]
ಳುನೆ | ರೂಪಿಲ್ಲದ ಕ್ಸಾವ | ಕಾವ ವಿಲ್ಲ [illegible] ಸುಖ |
ಗೆ | ಯೆಂಕೆ ಪ್ಪಾನಿ ಬದುಕಿದೆ ನುಕಾಣ ಪರಮ ಪಂ:
ರಕ್ಷೆ ಬೆರಾಂಡ್ಜ ವಸ್ತು ವುಂಡ್ಜೆ ಯುಳ್ಳಿ | ಅಮೃತ
ಯೆಲ್ಲ ಮನವು ನೆಪರಿಣಾಮ ಅವಧಿಯೆಂ

ಲಿಂಗವನು ಒನ್ನೆತ್ತು । ಯಾತ್ಮದ ಉದಯವಸ್ತು
ಲ್ಲ । ಶರಣನ ಕಂಡಲು ಗೊಂಡ್ಡು ಅಚಲಿತ ಲಿಂಗಕ್ಕೆ
ರಣಾಲಿಂಗಾಂಗದ ಅವಸ್ಥೆಗೆ । ಯುಮ ಶರಣನ ಸಂಗದಲ್ಲಿ
ಯುಜಾಚಿತ ತತ್ವದ ಇಂ । ತತ್ವವಂ ... ಮಾಡುವ ವಚನ
ವೆಂಜತೆಂ ಮತ್ತೆಂ ಮತ್ತೆ । ಅಂಗದ ... ಸವ ಸಪದಾ
ಸರ್ವರೂಪಾಪಸ ... । ಯಿಂತೆಂದುದಾ
... ಬಾವನ್ನ ಶ್ರೀದು । ಯಿದಿಂಜ ಸ

... ಶರಣ ... । ... ಮುಖಾನೆ ಭಕ್ತ ... ಶರಣನಲ್ಲಿ ನಿಶ್ಚಲ ಬಹುದು ॥ ... ಶರಣನ ನಾ
... ಇಲ್ಲ । ಶರಣನ ಪಾದ ... ಲಿಂಗಕ್ಕೆ ಅವಸ್ಥೆ ಇಲ್ಲ । ಅದೆನು ಕಾರಣ ಎಂದಡೆ । ಶರಣ
ದು । ಲಿಂಗ ಪಾದ ಮತ್ತೆ ... ಂದಿಲ್ಲದೆ । ಆಗಮ ವಸ್ತು ಯುಕ್ತಿ ಯುಕ್ತ ... ಗುಹೇಶ್ವರಾ ॥ ಶಿವಾ ಪಾದ ತಶಿವಾದಾ
ಯಿಂತೆಂದುದಾಗಿ । ಶ್ರುತಿ ... ಪಾದ ... । ... ಪದಾದ ... । ಸಕಲ ... ಸಕಲ ...
ಧರ್ಮಂಗಳ ಹೊಸರಿ ... ತತ್ವಕಾಂಡ ... ಯುದಾವಹೋದಾ । ... ವ್ಯಾಧಿ ... ಹಾದೆವಾ । ಶ್ರುತಿ ರೂಪಾ
ನಿ । ಪಾದ ... । ಬಿಂದು ... ಕಳೆ ... ಗುಹೇಶ್ವರಾ ॥ ಅರಿವ ನಲ್ಲ ಮರವ ನಲ್ಲ । ಗುರು
ಂಬ್ಬೆ ... । ಭಾವಿಶಿ ... ಪ್ರಸಾದ ... ಶ್ರುತಿ ... ಪ್ರಸಾದ ... । ಭಾವಿಸುವ

ದೇಲು ಗೊಂಡ್ಡೆ ಅಖಂಡಿತ ಲಿಂಗಕ್ಕೆ ಅವಸ್ಥೆಯ
ಂಗಾದ ಅ... ಸ್ಥೆಗೆ । ಶರಣಾಲಿಂಗಾದ ಅಪ್ಪಿರ್ತ । ಶ
ತಶಿವಾಧಕ್ತ । ಶಿವಃ ಸರ್ವಮ ಯುಂಜಾಗತ್ । ಶಿವಾ
ತತ್ವಂಗಳು ಲಿಂಮೆಪ್ಪ ಶಗೆ । ಸಮರಸವ ನೆಂಬ
ಗುಹೇಶ್ವರಾ । ಯುತಿ ವರಾಂಘೆದ ...
ಬಾಹ್ಯ ರೂಪ ನನಲ್ಲ । ತಾನೆ ಪರಿಪೂರ್ಣ ...
... ಲ್ಲ । ... ಗುಹೇಶ್ವರಾ ...

ವಿಹಿತ ಅನುಸಾರ ಪ್ರಸಿದ್ಧ ವಂತ್ರೆ ಬಿಜಾರ | ತನ್ನ ಪ್ರಸ್ತಂ ... ಹೊತೆ ಮನ ನಿಗುರು ಪ್ರಿಯಂ ... ಪ್ರಕಟವಾದ ... ವಿಷ್ಪತ್ತಿ | ಯಿಂತ್ರಂಜ ಮಾಗಿ ಅಂಕಿತ ... ಜಿ ... ಮಿಂತ್ರ | ಭಿಪನೆ ವರದುಯಾ
ಕೂಡಲಚಂನ್ನಸಂಗಾನಿಂಮ್ಮ ಶರಣರು ||೧೧೧|| ದೆಹ ಕಾಳಗಣಾದೆ ಬಿಂದು ತೆಂನ್ನ ಬಾಹುದೆ ನಿಂಮ್ಮ ಶರಣಾ | ಅಂನ್ನ ಮನ ದಾಳಗಣಾ ಅಂನ್ನ ಹಾಕೆಂದು ತೆಂನ್ನ ಬಹುದೆ ನರ ... ಪ್ರಸಾದವ | ಸಾಧನೆ ದಾಳಗ
ಸಂಂತೆ ಹಾಗೆ ಅದಂತ್ರ ಭಿವಿದು | ಕೂಡಲಚಂನ್ನಸಂ ನ್ನೆ ನಿಂಮ್ಮ ಶರಣರು ||೧೧೪|| ಆತ್ತ ಸಂಗ ... ಬಿಜಾಗ ವಿಷ್ಪ | ಯಿಂದ್ರಿಯಂಗಳು ಲಿಂಗ್ಗ ಪಾದ ಬೆನ್ನೆ | ವಿಷ್ಪಂದು ಸಹಾತಕ ವಿಷ್ಪ | ಶರಣಂ ಗೆ
ಲಿಂಗ್ಗದಾವನ ನೆಸ್ಸೆ ಜಾಂಡಿಸಿ ಮಡಿಂಮ್ಮ ಸಂತ ದು ವಿಷ್ಪ | ಲಿಂಗಾಲಯ ಮನ ವಾದ ವನ್ನೆ ... ಯಿಪರ ಪರವೆಂಬ ಸಮಂದ ವಿಷ್ಪ | ಲೋಕದಂತ್ರೆ ನಡೆವರು | ಲೋಕ ದಂತ್ರೆ ನಡೆವರು | ಮನ ಪು ಮಹದಿಕ್ಕ ಪರಿದ
ಮಿನಗಳು | ಯಿಂತ್ರ ಪ್ರಕರಣಕ ಭಾರಕದವಾ ನವರೆಂಜರೆ | ಮನ ನೊಮ್ಮ ಪ್ರಕೃತಿ ಪುಜಾ ತ್ರಿವಿಧ ... ಯಿದು ಲಿಂಗ್ಗ ಮನ ನಡಿಹಾನೆ ನು ಮಹೇಶ್ವರಾ ||೧೧೫|| ಅಂದ್ನಾ ನಿಂಮ್ಮ ಶರಣರು ಯಿರ ಸುಂದರಿಯನ ಯಾವ ದಿನಿ
ನೆಂತೆಂತ್ರ ... ತಂದುಬಾ | ಅಂದುನಾನಿಂಮ್ಮ ಶರಣನ ಸ್ಪುಳು ಹಾಯ ... ದಂತ್ರಿ ಬ್ಯಿ ತ್ರಯಯಾ | ಹಾಳು ತಾಕೆ ಕೆ ವೆಂಬ ನಕ್ಷಿ ನೆಂದು ... ಶತ ಪೂರ್ಣ ಕರದ ಸಪು ಸುಳ್ಳಿ ಕಲು | ಅರಸನ
ಜಿನೆಂದುನ ಸಂನ್ನಿದನೊ | ನಜಿನೆ ಅರಸಕ್ಕೆ ... ದುದೆ ... ಸಂಗ ... ನಜಿನೆಂದು ಮೆನಿ ... ಮನವ ಸುರುಳಿಂಗ್ಗ ವೆಂಬ ಪರಸ್ಪರ ... ರಲು ಲಿಂಗ್ಗ ಕಂಗ್ಗಳ ಸು ಂನ್ನಿತ್ತ | ಕಂಗಳ

114

ಶ್ರೀ

ತ್ತೆ ॥೧೧॥ ಪಾಲಿಸಿ ಹಾಲನೆವಿದಂತ್ತೆ। ಮರು
ಹಾ॥೧೨॥ ಸಲ್ಲಾಳಗಣಶಿಷ್ಟು। ಬಾದಿಯಲ್ಲ
ಳಗಣಶಿಲಪುಷ್ಪಗಾತಿ ರಯಬಳ ನಿರುಳಡ
ಬೆಂದ್ದ ಹಾಸಮರಸದ ರಿಶ್ಚ॥ ಅಂತ್ತೆಂತ್ತ ಆ
ಅತೆರಹಿಲ್ಲದಮನವಪ್ನನವನೆಳಗಾಂಡಿಪ್ಪ।
ದಂತ್ತೆರಬೆಸು। ಶಾಣ ಬಿಜ್ಜರಾಮ ರಯಪ॥೧೪॥
ಶಿವಾಬುಕರಾ॥೧೫॥ ಲಿಂಗದಿಂದಪುದ

ದಪ್ರಸಾದಕಾರಿ ... ಮೇರು ... ದ ... ತ್ತೆ। ತ್ರೈರಾಯರಯವರೆಕ್ಕವಿಸತ್ತೆ। ಬಿಜ್ಜಳರಾಯ ... ದ ...
ದಂತ್ತರೆಸಯಾಸ। ರಸ ... ಲಿಂಗದಾ ... ನ। ಗಾಳಿ ... ಸಂಪ್ಪದಂತ್ತೆ ಯುರಿಸ ಯಬಾಂತ್ತೆಂದ್ದಲಿಂಗದಾಳನೆ।
ನಿದಪ್ಪೆಲದಂತ್ತೆರಿಸಯಬಾರೆಸೆ ... ಲಿಂಗದಾಳನೆ॥೧೬॥ ತನುವಿಂಗ್ಗೆಕರುಹಾಕಿ ಬಿಟ್ಟಿ। ಮನಕ್ಕೆ ಅರುಹಾಂ
ಗದೆಂದ್ದು ಸಾನೆಂದ್ದೆರಿನೆ ... ಬಂದ್ದು ... ತಾಜ್ಜಿಯ ಗನೆ ರಯಬಾಲಿಂಗ್ಗೆ ತ್ತನ್ನಪಾದಬೆಳಿಸ ರತೆಯನು ರತೆಯಂತ್ತೆ॥೧೭॥
ತನನೆತಾನೆ ತರಹಾರ ಪಾದಬಳಿಸ। ಯಂತ್ತ ಮಹಿಳಿಯುಂಬು ನಾಡಲುಷ್ಪೆ। ಗುಹೇಶ್ವರ ಲಿಂಗ್ಗದಲಿ ತೆವೆರಾ
ತನುವಿಂಗ್ಗೆ ಕರುಹಾಕಿ ಬಿಟ್ಟ। ಮನಕ್ಕೆ ... ಹಾಕಿ ಬಿಟ್ಟ। ಮನಕ್ಕೆ ವಿಶ್ರಾಂತ್ತಿ ರಯಕಿಬಿಟ್ಟ। ಸುಳಿದಾಡುವ ಪರಿಪೂರ್ಣ
ಯಶಿ। ಅಜ್ಞಾನವಿಡಿದವರ ಯಂತ್ತ ... ಅಸರಿತ್ತ ... ಯುಂಶು ಆನವು। ಅವರ ನುಡಿಂತ್ತೆ ಪರವ

ಹಾದಂತ್ತೆ। ಪುಹಾ ಲಿಂಗ್ಗನಬಿಜ್ಜಳಶ್ವರನೆಳಿ ಲಿಂಗ್ಗೆ
ರನೆಪ್ಪಿ ರಯಸಾ ನಿಸಾಡಾ॥೧೮॥ ಮಹಾಲಿವಿನೆ
ಕೆ ಬಿಟ್ಟ। ಲಿಂಗವೆಂದೆ ಲಿಂಗ್ಗೆ ತ್ತವೆ ... ಸಂಗ
ತ್ತೆ ದಪ್ಪಿಲ್ಲದಪುನವಮನವನೆಳಗಾಂಡಿಪ್ಪ।
ದಂತ್ತೆ ... ಹುರಿಯುಳ ಗಣಪೂರ್ಣರ
ಂಗೆನೆ ಬಾನೆ ... ರಯಂಬಿ ... ಹಡಂ ... ಪ
ಹಾಲತ್ತ ... ರ ... ನದವಾ ... ವರಿ ...

ಮ... ನೆನೆ... ಮಂಗಲ ... ಕರ
ಲಿಪ್ಪನಾ ... ಸುಳಿ ಪಡೆ ನೋಡಲಿಲ್ಲ। ನಿಂದಡೆ
ತ್ರಿಪ್ಪನಾನಿ ಸ್ವತಿಯುಳ್ಳನಿಂದ್ದೆಯುಳ್ಳ। ನಿಂ
ತ್ರಿಣಲಿಂಗ ದೃಯೊಹೇದಂ। ನಿಜೇದಂ ಪ್ರನ
ಶ್ಯಾರಾ ಪ್ರಸಾದೈಶ್ವರಾ ನಿಂಮ್ಮ ಕರಣಂಗಳಿಕ
ನೆದಗುಣದಿಂದ ಲಿಂ ನೆನೆವವಿಲ್ಲ। ಘಾಪಾಪ್ಪೆತ
ಕ್ಕೆ ಹಾದ ನೆನೆ ಹಾಸಲ್ಲಿ ಯೆಂತ್ತು ಪ್ರೆ। ಕ್ಕೆ ಹಾದಪ್ಪ

ಶದಂತ್ರ ... ರಾತ್ರಿ ... ಲಪ್ಪ ... ತ್ರಿನಾ ... ದಂತ್ರೆ। ಗೋವಿದನಾಳಿ ಪತ್ರದಂತ್ರ।
ನೆಲಿಳ್ಳ। ನೋಡದಡೆ ನಮನ ವಿಲ್ಲ। ನೋಡದಡೆ ಶಜ್ಜವಿಲ್ಲ। ದಪ್ಪ ಪ ... ನಾ ಂತುದಂತ್ರೆ। ನ ಂಡ್ಡಡೆ ನ ಪಾದಿಯುಳ್ಳ।
ಜೆಯುಳ್ಳ ಹಾನೆಂಯುಳ್ಳ। ಆ ಶುವಿಲ್ಲ ನರವಿಲ್ಲ। ತ್ತಾ ನೆಂ ಜ್ಜನೆ ನಭಾಲ್ಲ ನಾ ... ರುಯದಕ್ಕೆ ಕೃತಿ। ಯ ತಾಪ್ರಣಾಳಿಂ
ನಲ್ಲಿತಂಯು॥। ದಪ್ಪಾಂಜಿರಾಂಗ್ಗ ಕವರ್ಗ ಶ್ರೀ। ಯಂಬಿಂಯ ಮನಸಾವಾಚ ಕ॥। ಜಾವ ನ ಕ್ಷಾವನಿ ಪಾರ್ಣಾಂ। ಯ
ನ ಪ್ರಾಣಿ ಗಳಾನಿ। ಹಾಡಲು ವಂತ್ರೆ ಗೋಡ್ಡ। ಯಂತ್ರಿದರ್ಗ ದಂ। ಯೆಂತ್ತ ನಡದೆಂ। ಪ್ರಂತ್ರೆ ನಂತ್ರ ೪೧೦೦೪
ಪದಸ್ತಾತ। ಕೂಡಲ ದೆಂನ್ನ ನ ... ನಾ ... ನ ಮರನ ದಾ ... ಹಾ। ಮ ಪ್ಪ ಕಾ ಮರ್ಗದಿ ಹಾ
ಶುಕನ ದಲಿಂ ... ತ್ರೆ। ಯಾ ... ವ್ವ ಮಹಾಲಿಂಗ ಪ ಜ್ಜೆ ಶ್ವರನಲ್ಲಿ ಲಿಂಗ ನ್ನ ... ರಾಲಿಕ

ಪ್ರ ... ನಾಕ್ಷಿಸ್ಸಾ ಕೃತಿ। ...
ಪ್ರೆ ... ದಿ ... ಕಾ ಯುಳ್ಳ। ಯದಾ ...
ಗ್ಗನಷ್ಟಾನಂತಲ್ಲಿಂ ಗ್ಗಂ ಪ್ರಾಣನಂ ಯುಕ್ತಂ।
ತವರಾತ್ಸ ಕರಿ ಯುತೆ। ಯುಂತ್ರಂ ಜೆದಾನಿ।
ಲಿಂಗ್ಗದ ಗುಣದಿಂ ಜ್ಞಲಿಂ ನೆನೆಂಜ್ಞರು। ಲಿಂ
ಗ್ಗನ ನಂತ್ರೆ ಕ್ಕೆ ಹಾದ ನೆನೆ ದದೆಲ್ಲಿ ಯೆಂತ್ತು
ಪ್ರಸ್ತುತ ಲಿ ಅಪ್ಪ ವನೆ ಡ ಗೂಡೆ ದಂತ್ರ ...

ಯಾದಿರಾನ್ನೀ। ಆರಾಧರೂ ನಿಷ್ಠೆಗೆ ಅಪ್ಪಿರ್ಸನು ವರಂಪ್ತಾ [illegible] ಅಪ್ಪಾರ ಕಲ್ಲಿ। ದೆಲ್ಲು ತಾರಕ [illegible] ಸರ್ವಾಂಗ ಘೂ [illegible] ಪ್ರಿತ್ತೆ ಮಾಯುತ್ತಾನೆ। ಭಕ್ತ ದೇಹೆ ದೇವ ಶೈವದಿ ಶಿವ ಭಕ್ತರೆಂಬ ಶೃತಿ
ಯಿಪ್ಪಕಾರಣ [illegible] ನುಪ್ಪಿ ಅಭಿಂನ್ನರಾದೆನು ಕೂಪ್ಷಲಿ ಬೆಂಗ್ಸಂ [illegible] ದೆ [illegible] ಆದಿ [illegible] ವರ್ಕ್ಕೈ [illegible] ಸಾ ಜಿ। ಮಾಡಿದೆ ಸ್ವಯ ಸಂಗ್ಗವ ನೀ ಮಾಡಿದೆ ನಾನೆಂ ಬಿಟ್ಟೆ ದೇವ [illegible] ದು। ಕೂಡಿದೆ ಕೈ [illegible] ದೆಸೆ ಮಾಡುವ। ಆ
ದಮಾಂಯುತ್ತಾನೆ ನೈನಾದತ್ತರಿ ತ್ರತ್ತೆ। ತೆನೆಂಬ [illegible] ರುಬುನಾನಿ ಸಾಧಕಲ್ಲಿ ॥೭॥ [illegible] ಪ್ರಸಾದ ವಿಶ್ವ ಹಾರಣಾವಿಲ್ಲ। ಹಾರಣ ಲಿಂಗ್ಗದಲ್ಲಿ ನಿಬ್ಬಣ ಮಾಡಾಯುತ್ತಾನೆ। ಮುಕ್ತ ವಿದ್ಧ ಮುಕ್ತವಿಲ್ಲ। ಮುಕ್ತವು ಹೊಮ ದಲ್ಲಿ ಲಂಪ
೪೨ ಪನೆಂಬ್ಬ [illegible]। ಜೀವವಿದ್ದಾ ಜೀವವಿಲ್ಲ। ಜೀವನ ಜ್ಜಿವ ಮಾಯುತ್ತಾನೆ। ಭಾವವಿದ್ದಾ ಭಾವವಿಲ್ಲ। ಭಾವ ನಿರ್ಭಾವ ಮಾಯುತ್ತಾನೆ। ಕರಣಂಗ್ಗಳಿದ್ದಾ ಕರಣಂಗ್ಗ ಳಿಲ್ಲ। ಕರಣಂಗ್ಗಳೆಲ್ಲಾ ಲಿಂಗ್ಗ ಕಿರಣಂಗ್ಗಳಾನಿ
ತ್ತಾನೆ। ಯಿಂತು ಸರ್ವ ನಿರ್ವಾಯುದ್ದಾನ ಸದವು ಯಿಳ್ಳಯಿದು ಕಾರಣಾ ಸಾರ ಪ್ರಹೆ ಮೆಲ್ಪರಾನಿ ಪ್ರ ಶರಣರು। ಮುಂಡಪ್ಪಿ ಮುಸಮಾಡಿನ ಕೀಳು ಬೆಳ್ಳಲಿಪ್ಪ ಯಿಹ ಬಾಲಿನ ಕೀಳೂ ॥೭॥ ಬಾ ಲೋಕವಿದಿ ದೇವ್ಲಾ
ಕದ ಸಂಗ್ಗದಂತ್ರಿಪ್ಪೆನು। ಆ ಕಾರವಿಡದು ಹಾ ಕಾರ ಸಹಿತ ಕಡೆವೆನು। ಸಿಕ್ಕಿ ಬಳ್ಳಿ ಚಾಳನೆ ಮರದಿಪ್ಪನಗೆ ಬೆಂಡನು ಲಿಯೆಂತ್ತೆ ಹಾರಿಸುಂಡದಿಪ್ಪನು। ಬೆಂಕೆ ಮುಳ್ಳಿ ಕಾಣ್ಣು ನೆಯ [illegible]
[illegible] ನಿತ್ತ್ಯಾಂಗ್ಗೆಂದ್ದಾನಿಪ್ಪೆನು [illegible] ಯಿಹಾಪರ [illegible] ಪ್ರಸಾದ [illegible] ಯುಲ್ಲ। [illegible] ನಾ ಯುಸ ನಿರಂತ [illegible] ನೆ ಸು [illegible]

రాశివనా ౨౩ । సా౯ం బుధు శరవడు వేళ్వర్యం తన్య । తస్యేం గృ విసోద ॥ ౨ ౩ బల్లే దేవా యణు
శ్రీ ఙ్హత్రా ణు
బిల్ల । యాపరియను మాత్రము వేరి తాన్న శుహా శారం యను ౯ న ౨ ౯ న తి । ౨ ౯ న నా ౯ న ఉ యుం ళ్ళ ౯ జు
వశి ౯ । ప్రాకు రి
మధిరాద పరి ంతెం తన్యాహి శ్వరాచ్ఛ । విచారవాద బళికృరాహ విం గ్గ ప్రాకే । ౨ను భక్త్రా యు
నృ । రయుడుక
షు కుండ్ప యౌను క్కదేళ్ల ౨ శ్రీ దే । పురుళ్ళం గ్గబ జి త్రియ్యు విశ్వేశ్వరా పృణ్య శివేశ హాం తెం
శ్రీ మన వ కే
౯ యాహ్మా । ౨ ౯ రి యు బధ ౯ డో నా ౯ రి యు ౯ । నాను యు బి ద ౯ డూ ౨ ౯ రి యూ । యౌం యె ౯
నె ప్రా ణాలిం గ్న
వర్గ మను సృష్టి నా త్రి । యు దూసు త్రిసు ధరిం గ్గ జం గ్గ ను త్రి సా దివేద శాస్త్ర పురాణ గమ
ం గ్గ శుయా
సు పా నా ౨ సే సేం సాను స్త్రా ం సే సా యుం సా । సాం ధి కు హా రి యు ళ్ళా । మత్రి
సూత్ర న

౪౦

ఈ గుఱ్ఱెనెనుబుదు। శ్రీవెల్లవృతినె। వాళ్ళ
ఓంకృత్యనెనాను [illegible] వశి। నెవనిర్లల్ల బిల్ల। భ
హాపనంగ్రదు హ[illegible]సనింగ్రదె। ఏఁనెనినెన
క్షా। యుంగ్యశ్వా। [illegible]దనండ్లెనెనెనెంరు
నసుకావహా దిదినెహానెంట్లె। మనినారుని
శృనుకొనెంగ్రాత దుహా శా। యుదుకారణ
వర్తుతెంగ్రెటెటి ప్రెంవాళ్ళ విశెశ రావణాళ్ళ

నుని నె
నె నానె
దృంటినె
హుకు నె
నానెంబు
వవజ్జునె
యెననెని

[illegible]

[illegible]

[illegible]

[illegible] ఉదర [illegible] । [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] హ [illegible]

[illegible]

[illegible]

[illegible]

నెళి[illegible]శ్చనెయిం[illegible]స్త్రెవరశిం గ్గశ్చప్ర
లలదంళ్ళసంగ్నమదెవాంగ్రుంధతనునెంమ్మ
దనీశికఆరతనరివె । చెంగ్నమల్లినాకుంనర :
యిలభా[illegible]ర్వదాంయుత్తానీ । ధనార :
మసుబియనాదెసాగ్రెగతసనిమ్మన
భావనింమ్మరప్పనిభార్గవవాదబశికి । భావ
రునింమ్మనెనవరంయవా । నా[illegible] మ్మెనెనవ

ని । యింత్రినాకెర్గినా[illegible]మ్మ । నెనె[illegible]
రూపాదగళికెఆరి । నెవానిడుధే । పఉగనెంమ్మరూ
యభూ । నెంమ్మంజనెపె ఆదిరాగి । నెంమ్మనైఅరిపు
మెహానవనరియెు । ధనానెశనాపాతితపానెయనార
ప్పెపుడు[illegible]తస్లపాద [illegible] నె బుదువతె
పెం[illegible]దుపుత్రిలి [illegible]
నప్లై । త్రిద[illegible]నార [illegible]

[illegible] ನವನನ್ನು ನೆನಸ್ಸಕ್ಕೆ ಡೆಂಕ್ಷ ಬಿಡನಾದಿ । ಧ
ಯುಕ್ತನಾದನು । ಮಹಾ ಪ್ರಸಾದವ ನಿಂಬುಗೊಂಡಷ್ಟು
[illegible] ॥ ಯಿಂತ್ತಪ್ಪ ಮುಕ್ತಿಯ ಡೆಂಬ ಮನ
ಹಾತ್ಮನಾದ ಭಿಕ್ಷ । ಯಿಂತಪ್ಪ ಲಿಂಗನ ಪರಶಿ
ಸ್ತುತಿ ಗುರುಲಿಂಗ ಸಾಹಾತ್ಮ್ಯ ನಾದು ಬಿಲ್ಲ ।
ವಿಲ್ಲ । ಕಲ್ಬಸ ವಿಲ್ಲ । ಬಿಂತ್ತಿ ಸತಿ ಬಿಲ್ಲ । ಭಾದಿಸ
[illegible] ನಾಡೆನು [illegible] ಸದೆ ಬೈಸೆಂತ್ರಿ

[illegible] ಯುಕ್ತನಾದನು ಮಹಾ ಪ್ರಸಾದ [illegible] ಯುಕ್ತನಾದನು । ಮಹಾ ಪ್ರಸಾದ [illegible] ತ್ರಿವಿಂಗ
ಧರಿಶಿದ [illegible] ನಾ [illegible] ಯುಕ್ತನಾದ । ಯಿಂತ್ತ ದತ್ತ ಧರ್ಮ ನಾವು ವೆರಾತ್ಮ ನೆಂಟ್ರು ಚತುರ್ವಿಧ ಫಲ ಯೆನೆ
ದಲ್ಲಿ ಮಹಾ [illegible] ಮುಕ್ತಾವಿಸು [illegible] ಪ್ರಸಾದ ಲಿಂಗ ಸಾಹಾತ್ಮ ನಾದು ಬಿಲ್ಲ । ಯಿಂತ್ತ ಪರವೆಂಟು ಮನದಲ್ಲಿ ಹೊತ್ತ
ನೆಂಟು ಮನದಲ್ಲಿ ಹೊತ್ತು [illegible] ನಾವಿವ ಸೇವನ್ನು [illegible] । ಶಿವ ಲಿಂಗ ಸಾಹಾತ್ಮ ನಾದು ಬಿಲ್ಲ । ಯಿಂತ್ತ ವಿಶೇಷತ್ತ ಮನ
ಯಿಂತ್ತ [illegible] ಲಿಂಗ [illegible] ಲಿಂಗ ಚರ ಲಿಂಗ ಪ್ರಸಾದ ಲಿಂಗ ಯಾ ಚತುರ್ವಿಧ ಮನ್ನು ಯೆಂಬ ವಿಶಿ ಪ್ರಸಾದ ಲಿಂಗವಾ
ವಿಲ್ಲ । ಸೇರಸ ವಿಲ್ಲ । ಆತನ [illegible] ತ್ರಿಂತ್ತ [illegible] ಮನಸು ಖಿಪರಿಗನಿ । ಆತನಿಂದು ದೇವ ಲಾಸ । ಆತನೆ ಸರ್ವಾಂಗ
ಯಿವು ಮನ [illegible] ಪ್ರಸಾದ ಭಿಗ [illegible] ದ ಮಸ । ಆದೇಹೊಂದ್ರಿ ಯಿವು ಮನ ಸ್ಸ ಪ್ರಸಾದ ಭಿಗ [illegible] ನೆ ಕತ್ತ ಸನುನಿನೆ । ಆವನ

ಪತಿ ತಿಂತೆಂ
[illegible] ಯುಕ್ತ । ಪುರುಲಿಂಗ [illegible]
ಮುಕ್ತಾವಿಸುವನ್ನು [illegible] ಮಲಿಂಗಸ
ಂಟೆಂಡು ಮನದಲ್ಲಿ ಹೊತ್ತು । ನಾವಿವಸುವನ್ನು
ದವ [illegible] ಸಾಹಾತ್ಮ [illegible] । ಯಿಂತ್ತಪ್ಪಾವಿನ
ಲಿಂ [illegible] ಚಂದ್ರಸಂಗ ಮದೇವ [illegible]

స్తాలు॥ పత్ర శివాదల్లో యెం పత్ర్యగా
తత్ర యుయు| గాలాకన వెండ్లినైసా ంగద
యెలి రుత్తెరలు| నారున్న వెండ్లినైతో అనేవర
తు విన పడ వెండ్లినైనా| పురు లింగ్నె పెట్టి
[illegible] చలక్షై బిబిం దుయం నైశిక్క జీనాని|
[illegible] దనుపాడెదనాని సాంయుజున
[illegible] లింగ నంయూ గాపు

శగు| [illegible] [illegible]
పై తెత్రింగ్న సం ప్తెరజ [illegible] నగరలు| గా [illegible] గురులింగ్న బింగ్నను దదాసై హదసం [illegible]
త [illegible] తాత్రి [illegible] రయు| గాంయు జాన వెండ్లినైసా చతుదశ [illegible] వనవనై శక్లాం [illegible]
యు [illegible] శ్వరా [illegible] ంగ్నె [illegible] లింగ నంత్రం గ్నెలింగ్న పూనూ [illegible] యు| [illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

ವಯ್ಯಾ। ಸಾದಕೆ ಗುರು ಬಿಂದ್ದವೆ ಲಿಂಗ್ಗ। ಕ [illegible] ಸಾದಕೆ ಗುರು ಮುಖ ಜಂಗ್ಗ [illegible] ಮುಕ್ತಿಸ್ಥಲ। ಕೆಳಾಚರ ವಯ್ಯ ಜ್ಞಾನತತ್ವ। [illegible]
೦ಬದಾನಿ ಪ್ರಸಾದಕೆಂತ್ಯೆರಿ ಯಯ್ಯಾ। ಗುರು [illegible] ಲಿಂಗ್ಗ ಜಂಗ್ಗಮ। ಜಂಗ್ಗಮ [illegible] ಪ್ರಸಾದ। ಪ್ರಸಾದವೆ [illegible] ವಾದಡೆ ಸೋರಾಪ್ರಸಾ ದೇಹ ಲಿಂಗ ಪ್ರ [illegible] ಮನ ಸಹ ನೆ
ಪ್ರ [illegible] ಶಿಕ್ಷ। ಮನವಚನ ಕಾಯವೆಂಬ ತ್ರಿ ಕರಣ ಶುದ್ಧ ತ್ರಯವೆಂಬ। ನಿತ್ಯ ಮುಕ್ತವೆಂಬ। ನಿರಾಲಂಬ ಮುಂಬ। ಆತನ ತನು ಶುದ್ಧವಾನಿ। ತನುವೆ ಗುರು। ಆ ತನ ಮನ ಶುದ್ಧವಾನಿ [illegible] ಲಿಂಗ್ಗ। ಆತನ ಜ್ಞಾ
ವಶುದ್ಧವಾನಿ ಭಾವವೆ ಮಹಾನುಭಾವ ಪರ ಲಿಂಗ್ಗ ನೋಡಾ। ಯಿಂತ್ತೀ ನೇ ಗುರು। ಅರುಹೆಂಬ ಶಿವಲಿಂಗ್ಗ। ಮಹಾನುಭಾವವೆಂಬ ಜಂಗ್ಗಮ ಕ್ಕೆ। ಯಿಂತ್ರಾ ತ್ರಿತ್ರಿವಿಧ ಪ್ರತನ್ನ ತ್ರಿವಿಧಾತ್ಮನೋಡಾ। ಪ್ರಾ
ನಗುರುವೆಂದ್ದಡೆ ತಂಕ್ಷಿಜೀವಾತ್ಮ। ಅರುಹೆಂ ಬ ಶಿವಲಿಂಗವೆಂದ್ದಡೆ। ತನ್ನಂತ್ತರಾತ್ಮ। ಮಹಾನುಭಾವ ಜಂಗ್ಗಮವೆಂದ್ದಡೆ। ತನ್ನ ಪರಮಾತ್ಮ। ಯಿಂ ತ್ರಿತ್ರಿವಿಧ ಪ್ರಿಯರಾತ್ಮ ಯೆ ಪಾತ್ರವಾದ
ಸಚ್ಚಿದಾನಂದ್ದ ನಿರಂಜನನೆ ಪರಾಪರ ವಸ್ತು ನಿ ನೆ ಅಲ್ಲಿ ನಾನಿನೆನಲುತ್ತಿಲ್ಲ। ಮಹಾಲಿಂಗ ಗುರುಶಿವ ಶಿದ್ಧೇಶ್ವರ ಪ್ರಭುವೆಲ್ಲ [illegible] ಕಾಯ ಚರಶಿಕ್ಷೆ ಲಾಸನ್ನೆ ಹೊದನೆಂಬುದು ಪ್ರಸಾದ [illegible]
ರಕ್ಷಲದೊಳ ನಿಷ್ಪ ಅನುವನರಿಯದೆ। ಯಿಷ್ಟಕ ಮರ್ಗ ಅಲ್ಲಿ ನಿಶ್ಚ [illegible] ದ ಮಹಾ ದ್ಯಾಂತ ಹೊರ ನಿರಂತ್ರ। ಮತ್ತ್ಯನಕ್ಕೆ ನೈ ಲಾಸನೆ ೦ಜ್ಞಕಟ್ಟಳೆಯಲ್ಲ। [illegible] ನಿತ್ಯ [illegible]

ಕ್ಷೇತ್ರಯುಯುರಪ್ರು।ಯೆಬ್ಬಯನ್ನಪ್ರರಿವುಯು
ವುಬರಿಪುಡೆನೆಡೆನೆನೆಪನರಿಸುವೆಂತ್ರೈ।ಘಾ
ದಗವುತೆಂಯೆಲ್ಲಿಪ್ಪನಂಪ್ಪಲತೀರದರುಶನವಾ
ಯಲಕಭಾವನೆತೆನರಾಜವ್ಯಾಘಯುದ॰ಗಲೆಪ=
ರಿಪ್ರುಂತ್ರಿತ್ರಿವಿದನಾಪ್ರಂಯುತಶ್ರಿವುಳ್ಳಿ
[illegible]ರಿಪ್ರತಿಂಯೆಬುಂಗವು।ಯುಂತಿ
ಲಿಬ[illegible]ದ।ಜ್ಞಾನದಲ್ಲಿಪ್ರ[illegible]

ಂಕ್ಷಿತ್ಕಸ್ತ್ವಂಕ್ಷ[illegible]ನಲಿಂಗನೆನೆ[illegible]ವನೆಹಾಪ॥೭॥ಅಂಗಲಿಂಗನೆಂಬ್ಯಂಥದಯು
ಜೀಲವ್ಹಾಕ್ಷಪರಿವತೆರನತ್ರ್ಯ।ಘುಟ[illegible]ಘುದಲ್ಲ[illegible]ಲಿಂಗಪು।೧ಂಜೈಸುಕುಹುಹಾಜಾರುತ್ತದೆ।ಬಾಪ್ಪುಲದಾ
ಗಲಾನಿ।ಆಷ್ಪರಿಬಿತುಂಬುದುವಿಪ್ತಿತ್ರ।ಅಂಗದಮೆಲನಾಲಿಂಗನೆ[illegible]ಅಲಾನಿ।ತುಕುಪೆಂ[illegible]ಭಾ
ಪಾದುದಸ್ಪರ್ಶಾಲಾಂತ್ರನಬಿಮೆ[illegible]ರಲಿಂಗದಲಿಪ್ಪಂಥ್ರವಳಿದು೭ಂದ್ರಪ್ಪುಲ॥೭೦॥ಗುರುವೆಂದ್ರಡೆತನು।ಲಿಂ
ದನವೆಲ್ಲಜ್ಞಾನಸಂಬ್ಯ[illegible]ಆನೆಂದ್ರಡ[illegible]ಲಿಂಕ್ರಗುಲ್ಲ[illegible]ಹಾ॥೭೧॥ತನ್ನ=
ತ್ರಿವಿದ[illegible]ಬಾಂಪ್ಪದದೈಕಾಮೆ[illegible]ಲಿಂಗ[illegible]ಕಾಯಗುರು[illegible]ಲಿಂಗಜ್ಞಾನಜಂಗ
ದ[illegible]ಯ[illegible]ಡ[illegible]ಕಾಂಕ್ಷೆ॥೭೨॥ಗುರು

ರಪ್ರಬಿಜುಹಾಡದುಮುಕ್ಕಹಾಸ್ತುವಂತ್ರೆನನ್ನು
ರಹಾಮೆಕ್ಕರಿಂಗ[illegible]ಯುಗ[illegible]
ವವದನಿತ್ತ।ಸತ್ಯಂಪ್ರಿಯಿ[illegible]ಘೃಹಿ॰ಗಿ=
ಗನೆಂಜಡಿಆತ್ತ।ಜಿಂಗನಾಂ[illegible]ಡಿಆತ್ಮನ
ಹಾರಿದಡೆತನ್ನ[illegible]ವೆನು[illegible]।ಹೆನೆಂನ
ವಾ।ಹಾಯುದಲ್ಲಿ[illegible]ಪ್ರ[illegible]ದು।ಪೋ[illegible]
ಅಂಗ।ಲಿಂಗ[illegible]

[illegible] ಶ್ಚದನಿ। ಕುಲಕ ಹದಿಜದ। ಆಶ್ಚಾ [illegible] ನಿಕಾಳ್ಹ ಹಾರನಿ [illegible] ಸ್ವ [illegible] ನಿತ್ರಾಯದಿಂಯ [illegible] ವೆಂದ್ಹ। ಅತ್ನ ನರಿವ [illegible]
[illegible] ಕ್ಕೆಲಹಿಳ್ಳ। ಅದು ಯಶಕದಿನ ವಿಭಕ ಪುತ್ರದು [illegible] ಭುನ್ನ ಸ್ವರಾ [illegible] ವವಕ್ಕ [illegible] ಭಕ್ತುವಿಕೆಯುರಿವ ನೆ ಪರಿಯಂತ್ರ। ಯೆಂ [illegible] ಪ್ರತರದ [illegible]
[illegible] ರಿಂಗಳು। ಅತ್ಯಂತಿಷ್ಟದರ್ಶನಾಂಗಳ ನಾಕ್ಷಿಪ್ಪನು॥ ೭೮೩ [illegible] ಪ್ಪಿವುಕ್ಕ [illegible] ದ್ದೆಂದ್ದನ ಖ್ಷಸುವಾಗ ಅಧಕ್ಕೆ [illegible] ದಹಾ ಬೆದು ಸ್ಕಂಭಂಗಳ್ಳಾಳನೆ [illegible] ನಿ ದ ತಿ
[illegible] ರಿಛಂಗಳ್ಗಳನೆಮುಜ್ಜಿದರು। ಹ ರನವೆಮುಜ್ಜಿದರು। ಪಾತ [illegible] ಷ್ಪದಾಗೆ ಯಿಂತ್ರಿ ಧೃಷ್ಟದಲಕ್ಷಣಾದಂತ್ತೆ ಪಾಕ್ಷನಕಿ ಯಾದ। ಪಾಳ ನಾಜಾತ್ತ ನಸಂಭವ। ವೃ [illegible] ತ್ತಿಲ್ಲ
[illegible] ರೆಂಯರ [illegible] ನಾರಯುಕ್ತಲಸುಂಪ್ಟಿ। ೨ ಫ ಯಿದವಿಂ [illegible] ನೆಪುಭ್ದೆ [illegible] ದತ್ತಪ್ಪಿನವುಜ್ಜಿನಗುಜ್ಜಿನಕುಲಧಿಜ್ಞಾ। ರ [illegible] ಯುಂವ್ನ ಡಿ೨ಪ್ಪಳ್ಳ ಂಪ್ಪ [illegible] ರಿಗೆ [illegible]
ಯಿಸುಭಾವಶಿಧ್ರನಾದಕ್ಕಾಳಕರು ೪೭೮ = ಯಿಪ್ಪರಿಂನ ಪ್ರಾರಿ [illegible] ದಿಪ್ಪವಲ್ಲಿ ನುನುನುದನಿದು ಬಿಂಗೆ ಪಾಸನವುಂಪ್ಟೆ। ನುನುನು ನ್ಕಿಲ್ಲ ಡಿ ಆದು ನಿಧುವಿ [illegible] ದಿ ಕುಸುವ [illegible]
ಬದನರಿದು। ನಿಡುವಿನ [illegible] ನಿ [illegible] ಸುವ ದ [illegible] ಸಂಪ್ಪ [illegible] ಳ। ಬಕ್ತಿ ನೆತ್ರಿ [illegible] ಗತ್ರಿ ಕ್ಷಿತ್ರಿ [illegible] ಗೆ ಪೂಜೆ ಪೂಜೆ ನೆದ್ದಿ ಶಾವಸ। ವಿಶಾಪ್ನಸಕ್ಕೆ ನ ಪ್ಪತ್ಕ ಯಿದಾನಿ ಪ್ಪಾಂಕ್ಕ ದು ತು ಯಿರ್ಗ [illegible]

ಸ ಬಿ [illegible] ನ ಮಾ ಯ ಸಂ ತಿದ [illegible] ದ ೩ ।
ವರದ ಪಳದಲ್ಲಿ ಬಿಡಿಯಂ [illegible] ಬಳಿ ।
[illegible] ಯಂಗ [illegible] । ಯ ಷ್ಟ ಪ್ರಾಣಾ [illegible] ವಂಗಳ
[illegible] ದಿಂ ದ್ಧವ ಸ್ಥವ ಮ ನ ದ ಕ್ಕಾ ಯಲ್ಲಿ ತಜ್ಜಿ
[illegible] ದಲ್ಲಿ ಸಂಧ್ಯೆ ಹಾದ ಸಂಧ್ಯೆ । ಆ ಸಂಧ್ಯೆ
[illegible] ಪುದು ಪ್ರಾಣಲಿಂಗವೆಂದೆಂಬರು ।
[illegible] ದಿಂದ್ಧು ಅಸುವಿನ [illegible] ವೆಂಬೆ । ಯದ

ಸುವ ದೈತ್ಯ [illegible] ದಿಯು । ಠಂಡ್ಸ [illegible] ದ ಮಳಿ ಕೆ । ಕೂಡು ವೆ [illegible] ತ ವ ೩ ಸು ವೆ ೩ ನ ।
ತ [illegible] ಡ ವೆ ೩ ಂಜ ಬಿಡ ಮ [illegible] ಗ ೪ [illegible] ತ್ರ ತೀ ರ ದ [illegible] । ಕ ಬ ಲ ಶಿ ಷ್ಟ ನ ಲ್ಲಿ [illegible] ದ ಬಾ ।
ಲ್ಲಿ । ಪ್ರ ಬಿ ತ ವ ನ [illegible] ವ ಗಾ ಡ ಹಾ ಡೆ ಯ [illegible] । ಆ [illegible] ಗ ವ ಪ್ರ [illegible] ಶಿ ೨ ಂ ಷ್ಟ ಲ್ಲಿ [illegible] ಂ ತ್ರ ಕ ಭಿ ಹೆ ಶ್ವ ರ ಲಿ
ತಂದ್ರು । ಯು ಷ್ಟ [illegible] ದ ಗಾ ತ್ರಿ ನ ಲ್ಲಿ [illegible] ರ ಬೆ ೩ ಂ ಷ್ಟು ದು ಅ [illegible] ದೃ ಷ್ಟ । ಆ ವ ಯೂ ತ್ರ [illegible] ಂ ಡ್ಬೆ ಂ ಬು ದ ರ ರಿ
ಳಿ ದ ಲ್ಲಿ ಬೆಂ [illegible] ಗ ಮ ಲ್ಲಿ [illegible] ಲಿಂಗ ವು ತಾ ನು ತಾ ನೆ [illegible] ತ ನು ವಿ ಕ ಳ್ಳಿ ಹು
ರ ಯ ಂ [illegible] ಗ ವ್ರ ಂ ಪ್ಪ [illegible] ಬೆ ರಾ ಂ [illegible] । ಅ ಸು [illegible] ಬ =
[illegible] ಯು ।

ತ್ರಿ ಸು ವೆ [illegible] ವಿ ಪು ರು ತ ರ [illegible] ಪ್ರ ೪ ವ ಲಿ ಂ [illegible]
[illegible] ಲ ವ ಂ ಯ ಸ [illegible] ಯ [illegible]
ಂ ಗ ದ ಲ್ಲಿ ಪ್ರ ಘ ಂ ಯ ವ ಳಿ ದ [illegible] ವ [illegible]
ಯ ಡ ದೆ । [illegible] ನ ವ್ರ ದು ೩ ೩ ನ ಜಿ ೩ [illegible] ದು । ಪ್ರ
ದು ಯು ಷ್ಟ ಲಿ ಂ ಗ ವೆ ಂ ಡ್ಬೆ [illegible] । ಆ ತ್ರ ೩ ನ
[illegible] ದೆ । ಬಾ ೪ ಗ [illegible] ಂ
ಬೆ ತ [illegible] ಂ ದ್ಬ [illegible] ಯ । [illegible] ಯು

38

[illegible] ತುಳ್ಳಿಕ್ಕಾರಾಗನ ಯೊನ್ನಾ [illegible] ಶಿವಲಿಂಗಾ
[illegible] ನ ಬ್ರಹ್ಮರಂಧ್ರದಲ್ಲಿ ಆಡುವಂತಾ
ಮಿಶ್ರರಾ [illegible] ಜಾತ್ರಿ ಕೆಡ್ಡನ ನಚ್ಚಿಗೆಲುವ:
ಆನುರಕೂಡಿಕು ಡಿಂಯು ದಿಷ್ಟು ದೆಪ್ಪತಾನ। ಪ್ರ
ದಲ್ಲಿ ೭ ಸ್ವಾಪ್ಪ [illegible] ಬಲಕ್ಕಿ ಡಿ ಮಲ್ಲಿ [illegible]
ಪ್ರ ಮಹ [illegible] ತಕ್ಕ ಯುವ [illegible] ಡಬಲ್ಲರೆ
ಪ್ರಯು ಕೂಡಿದ ಪ್ಲಿಂಯ [illegible] ರಲಿ

[illegible] ಪ್ರ ಯಪ್ಪಾ [illegible] ಗದಬಲ್ಲ ಲಿಂಗ ತ್ತೆ [illegible] ಶ್ಲೆ ಹಾವಪ್ಪ
ಗಪ್ಪ ಪ್ರಸಾಲಿಂಗ ಕೈಗೆ ಸಂಪ್ಲಂ ದ್ಪ ಸದ್ರಿ ಯೊಸಾಗ ಕೈ ಸದ್ರಿ [illegible] ಸೊಹಾ। ಶಿ ಹಾನುಭಾವ ಕ್ಕೆ ಯೊಗ ಕ್ಕೆಂಯು ನ ಕ್ಕೆ ಡ್ಡಾ
ಆಸೆಂಡ್ಪ ಮು ಯು ಶರ ಣಾರಧ್ಧಾನ ಮೆಹಾನ ಸಪ್ರಾ ಧಿ ಗ [illegible] ದೆ ಪ್ರಸಾದವ ಬಂಯು ಶಿ ಪರವ ನ ರಿಂಯು ದಿಷ್ಟು
ತ ಪಾರರಲ್ಲಿ ತದ ತ್ತು ಪಾ ದಿ ಷ್ಟುಂ ದೆ ಸ ಮಾ ಧಿ। ಯುಂತ್ತೆಪ್ಪ ದಿಗ ಶಿವ ಯೊಗ। ಯುಂತ್ತೆ ಪ್ಪ ವಕ್ರ ತಾ ರು। ೭ ೦ ಪ್ಪ ಅ
ಜುಗ್ಗ ನ ಯಪ್ಪಾ [illegible] ಪಾ ಜಿ ನಾ ಳ್ಳ ರ ತ್ರೆ. ತ್ರೆ ಮಾ [illegible] ಡಿಂಯು ೭ ಠಾಬ ಣೆಂಯು। ಸಂಭಾ [illegible] ಯು ಮಾಡ ಬಲ್ಲರೆ
[illegible]। ಸ್ವಾನ ಹಾತ ರಲ್ಲಿ ಆಸಂಪ್ಪ ಶಿಂ ಪ್ಪ ಸ ತೆ ದ [illegible] ನ ಬಿಜು ದತಿ ರು [illegible] ನ ನುಭವಿಸ ಬಲ್ಲ ದೆ ವಿಂ
ಂ [illegible] ಪ್ರಯುಂ ತ್ತ ಪ್ರ ನ ಸ್ತು ರ ನ ಹಾ ನಿ ಯುಂ ಪ್ರ ತ [illegible] ಪ್ಪ ಮಾ ಡಿ ದ ನ ಬ ಲ [illegible] ಷ್ಪ ಮುಲ್ಲಿ ನಾ ಜುಗ್ಗ ನ ಯಪ್ಪಾ।

ತಪ್ಪ [illegible] ಪ್ರ [illegible] ರಿಯು [illegible]
ತ್ರ ದಂತ್ರ ರುವು ನ [illegible]
ದೆ ಪ್ರಾನ। ಶಿವನಲ್ಲದ ಅಂತ್ರೆ: ಪ್ರರವಿಲ್ಲ ವೆಂದ
ಪ್ರಗ ತ್ರೆಂಯು ನೈಲ್ಲೆ। ಅವರನ ದ [illegible] ಗ ಮಾತ್ರ
೭ ರಾಬ ಣ। ವನಗ ಪ್ಪೆಳ ಕಾಳ [illegible] ಪ್ಪರಿ ಪ್ಪಾ ನಗ ಹಾನಿ
ಸ್ವಾನು ಭಾ ವಿ। ಪ್ರಣಾ ಮು ಹಾ ತ್ರ ರ ಲಿ ದ್ಪಾ ನ ಬಿ
೭ಂಪ್ಪ ಶರಣ ಬೆಂಪ್ಪ ಬಸವ [illegible] ಪ್ರ ಹಾ [illegible]

ಮೆ। ಶ್ರುತಿ ಹೊಕ್ಕ ತತ್ವ ಹಾರಿ ಹಾರಿದು ಬೆಳ [illegible] ದಿರೆ।
ದಲ್ಲಿಂಪ್ಪೆಂಪ್ಪೆ ಹೊಲಬುನೆಡದಿರೆ। ವಸ್ತುನಿಷ್ಠ
ಳ [illegible] ನಿಬುದ್ಧಿ ಪ್ಪನೆಷ್ಟು ಸುಖಕರಣಾದಲ್ಲಿಯು
ಹೆ ಪಾದದಕ ಪ್ರಸಾದಕ್ಕೆ ಹೊರಗಾದಿ॥ ಸುಖ
ಬಂಗನೊಳಿದೆ ಲಿಂಗನೆಂಬಪತವೆಗೆ ನಾಂಶ್ಮೆ ತೊರ
ದಿಷ್ಟವು ಶಿಪ್ರಾಕೆಕಲ್ಪನಾಪಾಪ ವಿಶುದ್ಧಿ ಆಜ್ಞೆ
[illegible] ಮಾಡಿಂ ಬುದ್ಧ ನತಿಗಳೆ ಧಿಮು ದೆ ದಿ ಶು

ಸಹಾಕೆ ಶ್ನೆತ್ರೆ ತೆ ದಾರನಿಕ್ಕದಿರೆ। ವಿಷ್ಣು ಪ್ಪಾದಯಿದಲ್ಲಿಂಪ್ಪೆಂದ್ದ ಯುದಿರೆ। ವಸ್ತುಜ್ಞಾನವು ಧ್ವನಿದಲ್ಲಿಂ
ಯುವಕಾಬಡೆ। ಯೆ [illegible] ಸದ್ಗುರು ಆಜ್ಞೆ ಮಿಡುದೆವನಂತೆ। ನಿಷ್ಠೆ ಕರಸ್ಥಲದಲ್ಲಿ ನಿಷ್ಠೆ ಶಿವಸ್ತುನಿಷ್ಠೆ ವನಂಡಪೆ। ನಂ
ಪ್ರಳಿಂಗವ ಸಂಪ್ಪಂಪ್ಪಿ ಶಿ। [illegible] ಪ್ಪಿ ಶಿಕೆ ಮರಳಿ ಯೆನಾಗೆ ಪ್ಪಿಂಪ್ಪಿ। ಸರ್ವಯೋನಿಗೆ ಶಿವಯೋಗ ಮುಖ ದಿಯೆ
ನ್ನಾಜ್ಞೆ ವಿಸಾರಿದ ಗುರು [illegible] ಗೆಳ ಯೆಂಕೈ [illegible] ತಾದಿರ [illegible]॥ ನಿಷ್ಠೆ ಧರ್ಮ ಬಿಷ್ಟಾತ್ರಿಯದಲ್ಲಿ ಸಂಪ್ಪಂಪ್ಪಿ
ಯಾ। ಕಬಲನಿಷ್ಠವು [illegible] ಆಧಾರಸ್ವಧಿಷ್ಟವು ಶಿಪ್ರಾರಕ ಆಸಾಹತ
ಭಾಬಲ್ಲಶೆನಿಮ್ಮ [illegible] ಅದಿಯ [illegible] ಸ್ವಾ [illegible] ಕೊಜ್ಞಿ ಬುದೆ ಸ್ವಧಿ [illegible] ಮಶಿ
ಬಿ। ಳ ಶ್ವಜ್ಞೆ ಮನ್ನ [illegible] ಯೆ [illegible] ಪ್ಪಿಳ ಆ ಹೊಸಂಯೆ

ಷ್ಟಿ ರಷ್ಟತ್ರ ವಿಂಸದಿರೆ। ವಸ್ತು [illegible] ರಂತ್ರ
ಷ್ಟ ಸುಖೋಶ್ವರಲಿಂಗದಲ್ಲಿ ನಿಷ್ಠರಗಾನಾವರು
ಗವೆಂಪ್ಪಿರಿದು ಬಳಿಕೆ। ಮತ್ತೆ ನಿಡುಂಯೋಗವೆಂ
ರಾನಿ। ಪಾದೋದಕ ಪ್ರಸಾದದಲ್ಲಿ ಲಾಲುತ್ತರಾನಿ।
ವಿಶುದ್ಧಿ ಆಜ್ಞೆ ಯೆಂಪ್ಪೆಂ ಪ್ಪರು। ಆಧಾರಸ್ವ
ಲಿಯ ಬೆಳನಿನೆಲ್ಲಿ [illegible] ದೆ ಮುಶಿ ಪ್ರಾವತೆ [illegible]
ನಿಗಳ ಕಂಡಪ್ಪ [illegible] ಗಂಡಯ [illegible]

...ಪ್ರವಮಾಡಿ। ತವಪತ್ತುಡಿಸುವೆ ಭಾವನೆಯಾ। ಯೆಂಬ[illegible] ತ್ತಿ ಗ್ನದಲ್ಲಿ ಯು[illegible] [illegible] ಕಿಂಸ್ವದಲ್ಲಿ ಯು ಪ್ರಧಾರಯಸು॥ ಯೆಂಬ ಶಿವಲಿಂಗದೇವನೆ ಧಾರಯಸು। ೧೦೦
[illegible] ಭಕ್ತಿದೆಹಿಕದೆವನೆ ಧಾರಯಸು। ಯೆಂಬ ಭಕ್ತವಸ್ತುಲನೆ ಧಾರಯ[illegible] [illegible] ಯೆಂಬು[illegible] ನೆರವನು ಮುಕ್ತಿವುಮ ಶ್ವಲಿಂಗವೇ ಧಾರಯಸು॥ ಸುಗು ಭಾಕೆಂಯಾತ್ರಕಯಸು। ೧೦೦ ಮ್ಮ ಬರವ
ಸು ಮತ್ತಿದೆನು। ಗೆಕೆಂಯಾತ್ರಕಯಸು॥ ಸತ್ತ ಹರು ತ್ತಿದೆನು। ತಾಕೆಂಯಾತ್ರಕಯಸು॥ ಂಬ್ರಲಿಂಗ ದೂಪುನಿಜ ಜ್ಞಾನವ ಪೂಜು ನಾಂಬ್ವಾಗಲಲ್ಲದೆ ಯೆಂಬೆ ಮುನಕ್ಕೆ ಬರಲಾಗದೆ ಮಹಾಲಿಂಗನ
[illegible] [illegible]॥ ಮನಿ ಯು ಗಂಡ್ಡಕ ಮನಿ ಪಾತ್ರ ಯೆಕನ ಹೆಳು ವೆನ ಪಾಬ। ಲಿಂಗವಿದ್ದವ ನೆಲ್ಲ। [illegible] ನಸವನ ಕಳದಲ್ಲದೆ ನೊದಲಿಯು। ಕೈ ತ್ತಾಳದಲ್ಲದೆ ಮುಟ್ಟಲಿಂಬೊ। ಕಾಲ ತ್ತಾಳದಲ್ಲದೆ ಹಾಗಲಿ
[illegible]। ಯು ಂತ್ತಿವ ಕಾಬಂಗವ ತಪ್ಪೊಳದ ಕಾರ ಗಾತ್ತೂಡಲ ಸಂಗ ಮದೆವನೆಂ [illegible] ಡಿಕೆಂಡೆ ಪಾಪ॥ ೫೫॥ ಯೊಗಾ ಭ್ಯಾಸಂಯೊಗಾ ಭ್ಯಾಸಯೆಂದೆಂಬೆ ರಿ। ಯೊಗವು ಅಭ್ಯಾಸವೆ। ಅಭ್ಯಾಸವು
ಯೊಗವ್ವೆ। ಯೊಗಾ ಭ್ಯಾಸಂಯೆಂಬ ಶ್ವರ। ಆಸು ಯೊಗಿ ಯೊ[illegible] ಗುರು ರು ತ್ತಾರು ಣ್ಣು ದಿಂಡಿ ಪ್ಪ ವ್ವಪರಬ್ರಂಹ್ವವೆಂಡ್ಡರಿವುದು। ಶ್ರೀಗುರುವಿನ ಶ್ರೀಪಾದ ಕ್ಷಾನವೆಯೊಗಾಭ್ಯಾಸವೆಂಯಸು। ಪ್ರ
ಸುಲಿಂಗನೆಬಡ್ಡಿ ಪ್ರಯಸ್ತುವಿಶ್ವೇಶ್ವರಾ॥ ೫೬॥ ಕೃತ್ತಿಯುನಂಜ್ವದಿರ। ಕೃತಿ ತತಿನಳು ಮುಕ್ಕೆ ಶಿವನಸು ಕಾ ಕಾದೆ ಕೃತಿಚ ಖಿ[illegible] ನು ಭಿ ದತ್ತ್ರ ಯೆ ಸುತ್ತ ಮುಕ್ತೆ ನೆಲ ಅರಶಿ ತ್ತಾಳದಿ ಬ ಕ್ಷಿಸ ತ್ತ್ರೆ[illegible]

రాజన్న శరణాగు ఇబుకలిగ నళులాగె హా
తిభిదంగ్గళల్లి ఆరెంబుదత్తళిమ సశిద్ధ
భరలింగవుతానాదశరణాగెరిగిహా
బిదడె। సెరు వరావుంయంక్తవుడు।
అజ్ఞాతవుంయనెంబ్జె। సూత్రిగనుంద్శ
జూనలింగ్గవదికళానసె యెల్లబ్రసె।
సగుడెనె దెశె యెల్లి నె స్మై నెహా ఘె। ఎ షి

ఘుటాజాతినలల్లి। ఇాశిక్షింబు డు పరమనళ్ళ। ముప్పిహరిదాడువవృకర్గణంగ్గళల్లి। సుఖవనను ధ
ష్టైకె శిరకెరదడె। ౨.ర కుతిదవడుదశరావురకెహోదిలారిష్టె శవడు షలవా ఏంబుదకరితళ్లి। అరి
రమఘాశి డు ఆటాడు జిక్కొంబుడె। బడిసు వతెరవింక్తవుడు। ఆకాశవురిగంజ్జిదకెసెరువనెళ
యుంరత్తినెళ్లవ్వపరిపూర్ణతల్లిల్లితారిడు ను। త [illegible] లంయవల్లడె। ఢెరెభిక్షభాషవవిల్లి। ఆ
ఏకాధనెడెంయ। అనెమ్మశ్వతలంగ్గవుతా [illegible] తారత్నదిలవా। హనలుసాల్యబావనిమ్మ
హనలిరుళు ౨ంమ్మ [illegible] లల్లిదెం [illegible] దెను [illegible] నల్లకొళ్ళుక్కంయనాని [illegible] లువెవె
నెహా ౭ ౨ మ్మనెహా [illegible] యుదు [illegible] మ్మ భావ నడల్లి రుసు మ

విసునవృత్తి ంయంత్రియుంగ్గళల్లి। యు
డఅరికెయునె౨ి ౨ెయుభక్ష [illegible] మత
లింక్తపుడు। భజామిభంగునర జబ్బవా
తెరశరణారిరపు। ఆతనెతరల్లిఫెరూ।
శశిదళదల్లిపెసు। రియురుళిగాల్య
మెచ్చిహరిమ్మత్తష్టెనెరెయుతాలుదెనె
హలింగనెలెనెరాగ్యకంగంయంగ

। ನಚಕೆಂಬೆಲ್ಲಿ । ಅರಿ ನಸುಲಿಂಗಕ್ಕೆ ... ನಲಿಂಗ ಘಂಟಾ ... ಗಾನ।। ... ಅಸ್ಥಿತವನಕ್ಕೆ ... ಲ್ಲಿ । ತರುವಿನ ಸುಡಿನೆ ಸಾರದಂತ್ರೆ । ತರುನ ನಾಡೆಂತುಸು ಖಂ
ಹ್ಯ ವಕಸು ಶ್ವವಿಸುವಂತ್ರೆ । ಅರ್ಚಿಸುವ ಚ್ಛಿನ್ನಸುವ ತ್ರಿಂಯುತೆ ಪಸಸಾ ಜಾತಕ್ಕೆ ಗಂಧದಲ್ಲಿ ।। ... ತೆತ ಳ ಸಾರನಾದ ನಕ್ಕೆಲಿಂಗ ... ಗತೆ ದೇವುಂಟೆ । ಸರ್ವಾಂಗಲಿಂಗಿನ ಅನಾಬ್ಬಿನತವುಂಟೆ । ನಿಷ್ಕಳಂಕ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಾ
ರಘುಲಿಂಗದೇಹಾಂಯು ಅಂಗದೊಳ್ಗೆ ತಾಸುವತಾ ರಿಕೆಯು ಚೆಕಾಂಡೆ ಪ್ರಕೃತಿ ಜಾದಲ್ಲಿ ಕಂಡರೆ । ... ಲಿಂಗ ವಾಮು ದಕ್ಕೆ ಅಡೆದೂರ । ಅರಿದು ಮರದು ದೆಲ್ಲವು ಲಿಂಗ ಮುಂಯು ವಾಗಿ । ಪರುಷದ ಪುತ್ರಳಿಂಯುಂತ್ರೆ
ಯುಲ್ಲಿಮು ಜ್ಞಿದಡಲ್ಲಿ ಲಾಹಾಶುಲಕು ಜ್ಞಾನ = ದಂತ್ರೆ । ಅಂಗ ಲಿಂಗ ನಂ ... ನಗ ಜ್ಞಾನ ಅಳವಡೆಲ್ಲಿ । ಘಟ್ಟ ಬಂಯು ನು ... ಶು ಜ್ಞ । ಮನ ಸಂಜ್ಞಿತ್ತ ಸೂಡಿಶ್ವರಾ।। ರಘು ... ಸಾ ನಾವನ ದಲಿ ... ಶಿಲ್ಲ ...
... ಕೃಪಾವ ದಿಲ್ಲದೆ । ಆರೂಪಿನ ತಾ ಪ್ರಶಪಾ ಡಲಾ ನಿತ್ರಾರುವಂತ್ರೆ । ಒಂದು ಸರ್ವಾಂಗದಲ್ಲಿ ತಾರುವ ತಾರಿ ... ನಾ ।। ಮುಕುರದ ಶೋಭೆ ... ಬಂತ್ರೆ । ಕಾಳ ನತಾರು ವನ ಂಯು ಕರ ... ರ ... ಶಿವ ...
ರೂಪಿನಂತ್ರೆ । ಯು ವೆಲ್ಲವೂ ಶಿಸಾನಿ ಕಾರದಿಪ್ರ ದಕೆ ತೆರಹಿಲ್ಲಿ । ಹಂಗೆಂದೆಲ್ಲಿ ಬಿಸು ಜುಮ್ಮೆ ... ನಹುದ ಹಾಸಭಿ ವೆಂಶ್ವರಲಿಂಗನೀರಂಗ ಸಂಗನ।। ಕಚುಜಾನ ... ದು ... ಕಳ ...
ನು ಜ್ಞಿಪಕರತೆ ಕರತೆ ನಳಹಿ ... ದ ಕಶ ರ ನಾ ಸ್ವಹಿ ಡಿಯು ಸುಅ ದಿಸು ಕಾರಣ ... ಂಡೆ । ಅವೆಲ್ಲ ಪೂಜಿ ... ವಹಾಂಬಂ ಂತುಂ ಂಬದ ಬಳ್ಳ ... ।। ಂಯು ಮು ನಾರ ... ಹಾಲಿಂಗ ...

ಸತ್ತಲಿಂಗನ [illegible] ಯಹಾದೆನು | ಯುಷ್ಟಾರಣ ಚೆಂನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ [illegible] ಕಂಡ್ಡನ [illegible] ದೆನಾ ॥ ೨೨ ॥ ಅರ್ಪಿತ ಶಿವಸುಖತಪ್ಪದೆಯಿಂ ಬುಕಾರಡ್ಡೆತ್ತಾನಿ | ಅಲ್ಲಿ [illegible] ಅರ್ಪಿತ [illegible]

ತ್ರಯಾಸಾ | ಅಂಗವೆಂಬ ಸಂ[illegible] ಅರ್ಪಿ ತಯಿತ್ತೆ [illegible] ತ್ತೆಂಷ್ಟರಿಂತು | ಕಾಯದ ಸಖಿ ಬೆರಿಂ[illegible] ಯಾಡಾಯಿತ್ತಾಗಿ | ಅರ್ಪಿತ ದಷ್ಟತ ತೆನೆರಿದಲ್ಲಿ ಶಿವ ಉಂತ್ತಾನಿದೆ [illegible]

ಸಂಗವಟದೆವಾ ॥ ೪೦ ॥ ಯತುಕನೆ ಕಾಂಕುವಸತ ಲಕುಬಿಸಕಸುಕಾರನೆಂಷ್ಟು ಅವಧಾನಿಸುವ ಯತುವಿಬಿಗೆ ಅದರೆತುಕ ಸಾ ಅಲ್ಲದೆ ಶಿಕೆ ಸಾ ಅಲ್ಲ ದೇಹ ಯಿತ್ತ | ಯುಂತ್ತ ಘಟ್ಟದ ಬುದ್ಧಿಯು ವಾ[illegible] ಸಾನ

ರಿಷು ದೆಂಬಂತ್ತೆ | ಯತು ನ್ನೆಂಬಿಂಗ್ಗೆ ಯುರು ಷು ನೆ ಅ ಯ್ಯಸಕತೆಶ್ವರ ॥ ೪೮ ॥ ರೂಪ ಸರ್ಪಿತಿದ ಬಳಿಕ ಅಂಗವೆಂಬುದಿಲ್ಲ | ರುಚಿಯ ಸರ್ಪಿತ ರುಬ ಶಿತ ಪ್ರಾಣವೆಂಬುದಿಲ್ಲ | [illegible] ವನಿ

ಜಸುಂಗಿತ್ತ | ರೂಪು ಲಿಂಗ ರುಚಿ ಜಂಗ ಮ | ಅರ್ಪಿಸುವ ಅರ್ಪಣಾ ಮು[illegible] | ಕೂಡ[illegible] ಚೆಂನ್ನ ಸಂಗ್ನಾ ರಿಂಪ್ಪ ಶರಣಾ[illegible] ॥ ೪೮೨ ॥ ಗುರುಲಿಂಗ ಜಂಗಮದ ಯತು ಕಾದರ್ ವರೆ ನೆಂಷ್ಟು ನುಪ

ಮಿಸ ಬಹುದು | ಗುರು ಪ್ರತಿ ಲಿಂಗದೆ ಹ | ಜಂಗಮ [illegible] ಯುಕ [illegible] | ಕಾಯದ ವ್ಯು[illegible] ತೆನ [illegible] ಮುಷ್ಟಿ ಬಂಷ ರೆನು | ಜಿಂಪ್ಪಯ ಮುಷ್ಟಿ ಬಂಷ ರೆನು | ಬ

[illegible] ಂಗವ ನು ಖ ಅ ಪ್ಪಾ ಯನುಕ ಯತು [illegible] | [illegible] ಡ ಅ[illegible] ದೆವಾ ॥ ೪೮ ॥ [illegible] ಬಿಂಗವ [illegible] ಸಾದ ಸರ್ವ ನಿ[illegible] ॥ ೫ ॥ ಲಿಂಗವನರಿದವರು ಬಿ[illegible]

[illegible] తపృ తవెప్రగా ది అదెవర్తె
యొక్క స్త్రీగాదియు ప్రగడమ తెకళదరె
వెయుళ్ళు। అతిచలింగాఫ్రిర్తవాదబ
వృంత్రె చెరశి। అప్పాత్తి దంత్రె। అప్పు పా
సరు। ఉపరెమనాధలింగ్గానిపూశ
కులింగ్షపాయుత్తే। అక్షర పాద

మత్రె అఫ్రిర్తే [illegible] దింజ్ఞా [illegible] అప్పిగె నెం [illegible] ఆరియుది
వుండ్డె అదక్కె [illegible] ॥ యు ర్కాయరలింగ్గాఫ్రిర్త వాడరెకవులకె విల్ల। జంగ్గలింగ్గాఫ్రిర్తవాదరె
శివ। అప్రగాదవస్త్ర హెసిదకొని। గురుహులు విల్ల। మారంరొప్ర పంచ్చవత్తినళదు। ని
శకెండ్డ అరికల్లి కంత్రె। జినా తెపుండ్లె తైలదంత్రె। జలవుండ్లమత్తికంత్రె। బంగారులుండ్ల చె
రణారు హెస్సరక్కె నిదంఖింక్షైకృ రెంబ్బె ॥ అంగ [illegible] లింగమఖక్కె అర్పిసి। అంగ ఆకరగ
మకల్లావ వళక్కా [illegible] నానాయ అన్నాయయ పాతుత్తే। యెంగ్గళా యశ వెసుఖవదిం

దడెత్తి మొత్తం [illegible] హూడలచెంన్నసంగ్గ
జెవిల్ల। భావలింగాఫ్రిర్తవాదరె ప్ర
మనప్పగుళల్లనాని। అతెనరణ భె
శ నికంత్రె। యుప్పనాని మహా [illegible] న
పాయుత్తె। మనవకరిదు లింగ్గ [illegible]
గవెభానిసువనాని। తరణా [illegible]

54

౨ ఉపకరణకం దైజు నైకవిష్ణురూపిణి।
స్వ[illegible]ద్రాక్షాన్ భాక్ష్టే ప్రయోంత్రప్ర
వేఅష్టతే। ఎంత్రసబ్బిధి వెళవెవప్ర। ఎ
మూల। ఎంన్రమెనావెష్టుంజ్యేంన్రవి
యుశ్రియం న్నగుహెశ్వరలింగమ్రప్ర=
సరిసువే। హాయుక్రైలాజ పుసాక్షవణ

౨ కేశవర్డశ్రీదు [illegible] దశూన్యక్షదే రంథవళ్లగి [illegible] రమెంన్న ప విజ్ఞ బ్రయుదిశ్వత్వ=
నైశ్వరంన్నయు శాన్నశ్రీ వృయు తద్భినెనే। యుంన్నపశ్చు శ్రైరాన్యవెపుప్పదమూత్రై। ఎంన్రసమా
ంన్రసత్సు వెదిమూధరణా। ఎంన్ర[illegible]బసవెదూప। ౦తెం ౦న్రిదిన్న జ్ఞానవైదిప। ఎంన్రి౨జ్జాంత్రి=
ధిగకలబజేయొ [illegible] యెంరెన్ర [illegible] యెం సవ[illegible]రయెంన్ర [illegible] రెనాదింజ్ఞమాడు
నిపూకుయుసె [illegible]। శా[illegible]ప్రతి [illegible] రక్షసె [illegible]। [illegible] రసబస [illegible] ౩ గుణంన్నకై
ంబె। ప్రక [illegible] హాదవక్షంం [illegible] దశపా [illegible]। [illegible] ంన్రవు

రాగశ్యయెంన్రహృదంయుకశులవు
ధిసంపాత్రిగంధ్ర సంన్రశ్రీకహంకార
యునైవెష్టు। ఎంష్ట౨విద్యహంయూనె త్రాం
వెశానైయునాపచారంన్నక్షత్ర। యూపరి
రూప[illegible]సువె। జుంన్నమనైశుచింతెం
శ్రీకాజ్యుక్షయోనానయూహాంయురిం=

ಮ ವಿಶ್ವೇಶ್ವರಾ । ಬ[illegible] । ಸಕಲವ ಪ್ರಾ[illegible]ತ್ತೈನೆ
ತ್ರೈಂಧ್ರದೆ । ಸಕಲನಿಷ್ಕಳಾತ್ಮಕನು । ಸಕಲ
ಭರಿತನಾಗಿಹನು ಶಿವನು । ವು[illegible]ಂಗ್ನವೆ
ನುಸುಮದ ಪೂಜು । ಂತೆಂಬುನೇತ್ರದಲ್ಲಿನಿ
ಪರಿ[illegible]ಂ ಹೆಬಂತೆಲ್ಲಿ

ಂಬವೆಂತೆ ಸ್ತಕಲವೆ[illegible]ಲಿಂಗದಲ್ಲಿ ಯಪೂಜಿಸಶಹು । ನಿಷ್ಕಲವ ಪೂಜಿನಿಸೈಂಬ ವಂಗ್ಗೆ । ಸಕಲವ
ಶಿಕೆಕಾತಿತನು । ಲಿಂಗ[illegible]ನೆಂಬು ಂಜಪರವಾಂದ್ಯ ಂಯುಲ್ಲಾನಿ । ವಾ[illegible]ಹೇಕೆನೆಂಬ ಜ್ಞಾವ ಅಳಿದು
ಜಿಬ್ರಂತು ಪ್ರಾಸ್ತ್ವರಾ[illegible]ಂತ್ತೇನನ್ತಿಂಗದಲ್ಲಿ ನಿಕ್ಕೆ ವಚಿಜ್ಜುನೆ । ಂತೆಂ ವಿಲಾವದಲ್ಲಿ ನೆನೆನೆನಂ
ನಕ್ಕೆ ನಾನಾರೂಪಿನ ವಿಚಿತ್ರವಿಸೋಡ ಪಂಚಶ್ರೋತ್ರದಲ್ಲಿ ನಿನೆ ಪಂಚಮಹಾವಾದ್ಯದಕ್ಕೆಳಿಕೆ । ಬ
ನ[illegible]ದುರಸವಾಂ ಕೃ[illegible]ಲ್ಲಿ ನಿಕೆ ನಪ್ಸಭರನಾ ಅಲಂಕಾರಗಳಾ ಬ । ಪಂಚ[illegible]

ಸೂಲಿ[illegible]ಗದಲ್ಲಿ ಯಪೂಜಿಸಶನು । ಅ
ಶಿವಶರಣನ । ಅಂತರಂಗ ಬಹಿರಂಗ
ಪ್ರಾಪ್ತತೆ । ಂತೆಂ ರ್ತು ಘುವಿನಲ್ಲಿ ನೆನೆ
ಂ ಪ್ತಿ ನಾ ಳಿನದಲ್ಲಿ ನಿನೆ ನೆನು ಗಂಧ ಧೂಪ
ನ ಬ್ರಿದಾನೆಂಡ್ಗೆ ಂಬನ ಜ್ಞಾ[illegible]ಪ್ರಹದಲ್ಲಿ.

ని।యెంగ్నిఅజ్ఞేయసుత్రళభర్త్రియ ని।ధయెంగ్నఅఘ్రవశే[illegible]యవాని। యెంగిగురుకరయకావళింగ్నవా ని।యెంగ్నిఁగ్న వెళంగ్నవుధ్నవా ని।యెంగ్నపాదయు
న్నుత[illegible]ంయా ని।యెంగ్నిచే గళ్లెత్రిగ్వముఖవా ని।యెంగ్నెకెనవకాలినెయెపూంజ్యేయా ని।యెంగ్నిశిరవెనర్వరదకళ న్నపా ని।యెంగ్నికయుక[illegible]ంధ్నద
జేనాతియోగా ని।యెంగ్నినమనన్వెబ్రర్వ లపోదకేయోగా ని।యెంగ్నెకేనమొ్రిమనెవుపూరవా ని।[illegible]పురదమల్లంవ్నన్నెంధ్నా ని॥౩౧౪ప్రా[illegible]నాదెం
బ్రదానానప్నుతదిం।పం[illegible] ంబపంచానప్నుతదిం।[illegible]ంగ్నెమజాకకెరదు।చనెవెప్పప్పడుభ్జయెసంజ్ఞ।చిత్రైనై దన్ని[illegible]పూంక[illegible]ంజోతాననెయం
నాడిశి।పరిజ్ఞానముదవిజ్ఞ[illegible] దింజ్ఞపాండ్నెన[illegible]వాడి।ప్రాణాలింగ్నెన[illegible]రంగ్నదపూజయుపరింయుతె।బదార ంగ్నదపూజయుమాడుపుదు।అం
తరంగ్నదనప్పువెల్లదన[illegible] దన్నపున్రిగ్నలినవా[illegible]లింగ్నాన్నెదన[illegible]రంగ్నదొ[illegible]నాని హానుశినకొ[illegible]లింగ్నమెద్దిశి

సిల్లి యయ్యానిని । హృదయ యుక్తమల
నిమజ్జనకైవనె । శాంత్తగా నిపుణ్యాయు
డివాలిసువనై అయ్యానిసు । [illegible]ం =
నాదాతితను । ధ్యానజాగ్రుతుడిం జేవాలను =
శ్వక్లిసేసిలిపుదెసు ఖచయ్యనాచెలు
క్షమాకొల్లదలింగాద్దనై । మహాష్ప

వెఱ్ఱ[illegible]వరల్లిరింకరతాల్ల యతంతా[illegible] । ఎం[illegible] జ్ఞానంబ్బైనె వక్షలనవిరింయము [illegible] పెళా
మ్మాడు వెన్నమరతి[illegible]ంష్మహడువె । చిన్న[illegible]కార్జునసెయ్యాని ష్ణఅగలదపూజిఅను వా =
[illegible]వపహర దూరమ్మసి । అంత్తరంగ దల్లి ధ్యానవమాడి వాలిసువనై అయ్యానిసు । వా జ్ఞనాతితను ।
వనై అయ్యానిసు । మతినె తొత్సహృదయంతు కవము[illegible]ధ్యదల్లి [illegible]జ్ఞానంబ్బైనె అయ్యానిసు । వ =
మల్లికార్జున[illegible]కంవాళా [illegible] సజ్జనవెమజ్జన । సదాచారవెద్ధాపారత్తి । ఆగమవెపూర్ణ[illegible]యానిని
నామేశ్వరాసింహ్మశరద్ధాం । [illegible] పాదవెపడిశితెయాని । ఎంతకాలెకద[illegible]కంఠం

చెలిమల్లికార్జుననెయ్యా [illegible]
యుత్త్రనగె ॥ [illegible] ధావనెయమా
[illegible]దింజవా[illegible]సువనై అయ్యానిసు ।
రాచంగ్గపరిపూర్ణ[illegible]సువకెంచి
అంత్తరంగ్గవిరహితవాదల్లిగెపుదయు
గళానిని । రెంటెం[illegible] నాకవెవిదెయూ

రజోళ్లదము నోడగాల దెంత్రం ష్టదేన సర్వభు
తేజాంత్ర నా నిరబల్లరె తృప్తి యను పుష్ప।
జ్ఞాన వుపహాళి। బిళ లి త్రిం హ్మో చారి యూ
అష్టమ పుష్ప। యుంత్రి ఆష్ట దళకమలద
ల్లి మజ్ఞానవనుల్లెయుంయూశాని సు। మనన
యుమెల్లెయుంయూశాని సు। భావసుద్ధ విల్ల

వేరగ్గి ళల్లి హా రశేయుమేం [illegible] విష్ణు దే ప్రధవ పుష్ప। సర్వం ప్రియ ంగ్న [illegible] ప్రా శిక్షాండ్రర
సర్వభూపాలవెళిదు నిష్హా। పారింయూ నిరబల్లరె చతుః పుష్ప। దుష్టోద్వవ ప్రకృతి య్యళిదు సప్త
నిరబల్లరెడదు పుష్ప। అస్మృత వను రదు సత్య వసుధి యు [illegible] రె। సప్తమ పుష్ప। సకల ప్రపంచ
ల్లి సహాజ్ఞపూజాయు వహాఢు భల్ల శరణా రుని ంచ ప్రతిబింబ దంత్తి ప్పరు నా నా। వాడల చెం
రంగద వల్లి పుష్పవనెత్తి ంనెయ్యూశాననె। హా దుల్లి [illegible] వరల్లి నంద్యా క్షతె యనుల్లెయుంయూ
[illegible] వరల్లి [illegible] వనెల్లెయుంయూశాని సు।

భల్లరె ప్రతి యను పుష్ప। సర్వహ ంస్కారవర
వంయుడె నిండ్రిరబల్లరె పంచమ పుష్ప। మ్మో
కళిదు। శివజ్ఞాన సంపన్ని నా నిరబల్లరె
సుసంగ్ర మదెహా [illegible] బ్బుతె సుకరగదవర
నిస్సు। అనిపుక్షేరె యుదవరల్లి ఆరతి
త్రికరణ సుద్ధవిల్లదవరల్లి తాంబూల

ಷ[illegible]ರಂಕೃಪ್ಪತವಗನೆಮರೆನಿತ್ತಾಲನಿವ
ಪ್ಪಿತಬಿಲ್ಲ ಬಿರಪೆಕು। ಸ್ತ್ರತ್ರಿಶಂಷ್ಟೆನೆ। ಹೆ
ಕ್ಷಿಕಾಬುಃಕರಿಂಗ್ಗನು। ಬಾಗತ್ರಿಮತ್ರಿಜ್ಜೆ
ಹಾರದಡೆಹಾಂಕ್ಕಾಗಬಲ್ಲುದೆ। ಲಿಂಗ್ಗದಲ್ಲಿ
ವಿಡಿಯುತನುವನವಿನಸೂಡು। ಅರಿವುನಿ
ಲತ್ರಾಂಡದಾನಿ। ನೂಡಲುವನಸಂಗ್ನಡಬು

[illegible]ತ್ಯ[illegible]ಯ[illegible]ನಾದಾ[illegible]ಲ್ಲಿ ಯ[illegible]ರದೆ ನ[illegible]ವ ದಲ್ಲಿ ರ ಡೆಯೆ ದೆಕಾತ್ರಿ =
ಕನಾದಲ್ಲಿ ಕುತುನಾಲವಸ್ಥೆರದಿ ಕನ್ನಾದ ಮಾತ್ರಿಕ್ಕೆ ನಾ[illegible]ಲ್ಲಿ ಆಶಯ ಪಾಶಯಂತ್ರಿ ವೆಸವಪ್ಪಕ
ತನನ ಶಬ್ದವುಳ್ಳ ಕೃತ್ಯತ್ರಿಯ ಯೊತ್ತಂತ್ರ ನಡವುದು। ಪ್ರತ[illegible]ನಡಕಂಡ್ಲ। ಮನವೆ ಯತೆ ಮನವೆ ತ್ರಿ =
ಮನವುಳಿಂಯುವಾಗದನ್ನಿಕ್ಕ। ದೇವ ಸತ್ತ ಪ್ರಶ್ವರನೆ ರತ್ತಾ ಲಿದೆ। [illegible]ಲಿಂಗ್ಗ ದಾಂಗ್ಗ ಮನಕ್ಕತ ಪಾದತ್ರಿಯ।
ಡಿದುಮನಸಾಗಬಿ ಸೂಡು ಪ್ರಿಂಯಾದ್ವೈತ[illegible]ತ್ರಗ ದ್ವಂ। ಬಾಪಾದ್ವೈತ ಸುಮಾ ಚರಿತ ತ್ರಿಂಯಾ ಶಿವನ ಹಾ
ನಲ್ಲಿ ಸತತೆಂದ್ರಿಯಂಗ್ಗಳು ಲಿಯತ್ರದಾ[illegible]ಸೆರ ರಗನೆಕ್ಕೆ ಯುತ್ತೆ ಹಾ ರಿ[illegible]ವಾಡ। ಪ

[illegible]ರತ್ರಿ ಹಾರಗಡೆ। ತೃಷ್ಣೆಂಯು ವಳಿದಿಕೆ। ಲ್ಲಿ ತ
ರತ್ನ[illegible]ಪ್ಸ್ಯಯೊಕ್ಕಾನ್ನ ಮಾತ್ರಿಕ್ಕ ಮ
ಯು ಯಂತ್ತಂತ್ರ ನಡವುದು। ಹಾವಿಡಿಯು
ಅಹಾರದಾಗ ದೆಂಬ್ಸ್ಸಿ[illegible]ಹಾವೆಡ ಪ್ರಿಯ
ತೆಯುಸ್ತು। ಭಾವಶುದ್ಧಂತ್ರಕಾಂಕ್ಕರಿ। ಅ
ರಿಸಾವು ವಿಳ್ಳ ಪ್ರಂತೆಹಾಜ[illegible]ಲ್ಲಿ। ಸುಖ[illegible]

ದವಿಂಗಿ[illegible]ತ್ತಲತೆಬಳಿಕಸಾದಾ[illegible]ಮುಳಾ ಶ್ಯಸುಧ್ರವಕೈಕ್ಕ[illegible]ಮೃದಯುತ[illegible]ಲ[illegible]ದಲ್ಲಿಪ್ರಲಿರಾಶವನಾ[illegible]ಕ್ಕದಲ್ಲಿ[illegible]ನೇಶನವಪ್ಪ ಲಿಂಗವಅಂತ್ರವರ್ಮುಖವಿಂಧ್ರ[illegible]ಹಪ್ಪಕ್ಷನ
[illegible]ತಂದಪ್ಪ।ವಂಶ್ಯಸಪ್ತನದಳ್ಳಿಪಲಿಂಗವರ ಪ್ಪಲದಳ್ಳಿಮಾತ್ರ್ಕಗಳಿಕುಳಿತ್ತನಿ।ಬಾಂಧದ[illegible]ಪಿಂಯರತುಲಿಂಗಪೃಷ್ಟಿಸರಿಪೂರ್ವವಾನಿ।ದೃಕ್ಕಂನ್ನತ್ತಾ ಕುವದಲ್ಲನ್ನುಲಿಂಗ[illegible]ದ[illegible]।ಯೆಸ್ಸ
ಮಖೆಹಾಡಿದಳ್ಳಿಪುಷ್ಪಮಂಗಯುಮಾನಿ।ಜಿಂ ಕಾಪಂತುಳ್ಳಿತಾರುವಅಷ್ಟುರಸಸ್ಥಾಂತ್ರದ[illegible]ಲ[illegible]ತ್ತಮ[illegible]ಯುಂತ್ರಿಸರ್ವಾಂಗಲಿಂಗಿಯು ಅವಧಾನಯುಷ್ಟಡಿರುವೆ।ಯೆಂ[illegible]ಪ್ರ
ಯದನುಪ್ಪನ್ನಪಳ್ಳಿ।ಎಂಲ್ಗಾವುಳ್ಳಪ್ರಯು ಯುಂಸ್ಸಡಿದಿಪ್ಪಕ[illegible]ಮಳ್ಳಿಕಾರ್ಯಾರ್ನ[illegible]ಬುಂಬುದ[illegible]ಯುವಿರೆಡೆಯುಳ್ಳಾಗುಂಗುಅಂಕ್ಷವನರಿವಸ್ಥ। ಕ್ಷಶಿವಲಿಂಕ್ರಪೂಜುಱುಮ[illegible]ತ್ರೆಹ ಕ್ಷ।ಅ
ತನವ್ಪದೆವುಳ್ಳಲ್ಲ್ವಬಂಜೆಪದಾಧ।ದಲಿಂಗ ಜ್ಞಾತಹಾಡಿ[illegible]ತಪ್ಪಸ।ಯುದಅರಿವಿಕ[illegible]ತ್ರಿ।ಜ್ಞಾನ[illegible]ಗಾಕ।ಸರ್ವಮುಯುದಯುಕ್ತಿಯಾಶಾನ್ನ ಮಾತ್ರ್ಕಮಳ್ಳಿಕಾರ್ಯಗೆಲಿಂಗವನರಿವ
[illegible]ಸ್ತ್ರಿಯುಮರಿದಳ್ಳಿಅರಿವುಹಾನ ನಾನಿಪ್ಪುದು।ಅರಿವಹರದಳ್ಳಿಬಿಜ್ಞಾನ[illegible]ನಾನಿಪ್ಪು।ದ[illegible]ನಾದಲ್ಲಿಚೆಳನಿನಕ್ಕತೆನೆಪ್ಪವಾ। ಯುತ್ತ।ಯುಶ್ರಿ[illegible]ನಮ[illegible]ನುಳ್ಳಿಹಾ

తనేతి స్వత్వం త్రియాస్యశక్షి రేం స్థాల [illegible] తస్మా సృష్ట తద్దో వహస్యే దే। యాని [illegible] నిత్య [illegible] హాం ప్రస్థాలద త్రి। ప్ర [illegible] రిచిన్నా ధాత్రుడక్షయం త్రి। విత్ర [illegible]
నేంద్ర సంక్షే యేశ తేజ నిరంత్రి। కృష్ణ స్త్రం మెళ్లి నిం ద్వోసరతై యుం ద్వేమే గృహా గ తియ్యదే చి క్షి పింగ్గ చిత్తి వాని। ఇదే మూత్రే గ్గాం స్త్రీ యులక్షా। యుంత్రి [illegible] విధ స్వరూపిం.
శ్రీ త్రివిధాంగ్గ ధరిత నానిత్రి విధపు రూపనిశత్రా। ధృత్ర [illegible] నానా నిశంభుశ్రీంన్నె. ధిత్ర। స్వయం భువింగిం ద్వత్ర ప్రతిపత్తిశేషా। మా తులాం వ్యక్తదు శ్శస్తమా హృగ్యస్య
లక్ష్ము పచివ్వ నిం స్వ శేం ద్విపా నేం ద్వడె ఇశ ప్రమా గాం। శ్రీ విరూ మక్తుంక దశ్రీ నిం ద్వ [illegible] హూ కృ [illegible] ల్లదె। నిం స్వ శేం ద్విపా నేం ద్వడె ఇశ ప్రమా గాం। భావశ్చ [illegible]
చైత్ర [illegible] ంద్వైంయూ నిగారణాత్తసు దహ రిదు నిం స్వే మా ధిశం ద్విహా నిపప్రవాస్వం। చిదాదితత్వ చిత్ప్రకాశదచెళ నికేతికట్టవడ దెం యూని। యుంత్రి జాగ్ర దత్రి [illegible] త్ర [illegible] ని। సద్ద
ళ్ల [illegible] స్వరూపస్థానిశ్చ షాప్త్రి యుల్లి మహాచెప్పియుద్ధ। అమూర్తి యస్యా ని। ధి. శక్తి అధిరక్షవాశి పరిస్వాగ [illegible] శ్లా। దశి కారణానాని। శంభు పింగిత [illegible] స్వయం.

[illegible]లింగ్గ వాదషెకో యుత్తు ఆయుష్యా||
గా। ఆయుష్య లింగ్గమ్మై ఆశ్రయా వానికి తు
దింపగా నిబాన జ్ఞ పెను నళు నష్ట వాని। అ
లరెగా। యుత్తి మూకు లింగ్గ దమూల।
భావ [illegible] బరవాని। ఘున మ్మై ఘున వాద
[illegible] ఆచర్య నై పూజునె దళి

[illegible]లింగ్గ వెను శ్రీ కారె విడి డపా। దు రత్రి [illegible] న్నవ లింగ్గ ళిం [illegible] వారం
దర్శయుం ద్రియా [illegible] గళ ళ్లి తక్కు [illegible] నిస్సళ్ల [illegible] యాలుం గళి చేత [illegible] ని। ప్రాకొడళ్లి పొ హారక హ
సు ద్దావదల్లి లిక వాని। భావ నష్టవెని భావం గళ [illegible] నవ బ్రహ్మం హావెం బభెదవిల్ల
ఆవయు [illegible] లింగ్గదం తవ వస్తు [illegible] త్రిగుణా ని। ధనా నష్ట వాని। న
ప్రబ్రహ్మ స్వ ప్రతానె సాకార [illegible] మెళ [illegible] యుం [illegible] ల్ల తనువిం న్లె [illegible]
[illegible] ల్లాల తను [illegible] వాదు [illegible] యల్లి [illegible]

[illegible] నా బ [illegible]
నిష్టు కాన ప్రాణ లింగ్గ। ఆ ప్రాణ లింగ్గమ్మై ఆ
దెసంక్రి హిత భావ దిం [illegible] గ భావ
ంత్రిగా భావ వాని। జ్ఞాన సమ వాని।
ల్లి బం [illegible] యుం [illegible] దల్లి [illegible] త్రిగళి
[illegible] ఆ [illegible] త్ర తిళింగ

[illegible]ాడద[illegible]ం। శివకంఠ[illegible]

షడు[illegible]యోని। తొలిపోసు దానిలం

ఆమ[illegible]శవైనైత్రింగ్గళాశనైనైలి

[illegible]అల్లి గల్లి నెప్పరు షనవ

త్రిమ[illegible]ఖక్కేసలువదేశె యుం। త్రిత్రికేప్ర

[illegible]పమునాదదేశెయుం। నాప్పహా

[illegible]శివత్తి[illegible]

త్తీ[illegible]రుబింయొ। జేం[illegible]ముఖక్కేసలువదేశెయు[illegible]చ్చెనగురులింగ్గవాగ[illegible]కాయు

ంజు। ష[illegible]దార్ఙ్గళశిశివాప్పదేశెయుం। [illegible]శివలిఙ్గవాగఛెకాయుత్తు। చరవె

నరివత్తీహాదేశెయుం। త్వక్కింగ్గెజుంగ్గమలింగ్గ[illegible]సాదసు సాదమహసాదవా[illegible]

సాదలింగ్గవాగఛెకాయుత్తు। యుంత్తి[illegible]ంగ్గ[illegible]ద్రియ[illegible]వరప్పలింగ్గవాగఛెకాయుత్తు। ఆ

దఆత్మంగ్గెషు[illegible]నతెయయుసుళ[illegible]సలింగ్గవాగఛెకా[illegible]లంగ్గశ[illegible]

[illegible]తను[illegible]రవా[illegible]రణ। [illegible]

త్తు। సయయ[illegible]శెవశివసాదసాద[illegible]

జుంగ్గమవా[illegible]తవ[illegible]రుప్పంగ

సాదపాదకా[illegible]। ప్రసాద[illegible]ప్పశెప్ప త్రి:

ళఖనిరవయయనిన[illegible]నిశివస్త్రనిభి

[illegible]దేశెయుంస్సా[illegible]

మంత్రమెరండక్షరవెల్లెగంగ్ల । లింగ్గమంత్రషు
ష్టైశివలింగ్గస్వరూపవాని । యెన్నెకరస్థల
లిము । లింగ్గవక్కభ్రాఅనలదె । లింగ్గదల్లిస
స్వరప్రభువెగ్గానివెదవాపుదు వెద్దవాపు
మంత్ర । వెద్దురుకంమ్మెవురు లింగ్గపెట్టి ॥
తెవంచాక్షరి యెలాపానికబిలబిక్ష

నెమంత్రం । మంత్రశింగ్గ ద్వయోన్మిక్షం గెయున్నె లింగ్గంతత్త్వశాస్త్రగాయు । తత్త్వరత్న నాగి । మున్నెసెచక
దల్లికరతలామలకవాగి నాణల్బభ్ధత్తయు । అక్షరస్థలద లింగ్గవకెంగ్గళు తుంబికొండి । మకమొప్పె
దాసక్తిహితనాగిదు । శివశివాహరహరా రెసుత్తిదె । యెన్నా । లింమ్మెకెజంగ్గెవిమ్మెనెకవు
దు యెంబుదరింగ్గె లింగ్గాతనెకృతార్థను । నెదవిధు నెమ్మదింత్త్రమాకెంటలిదు । వెదిశిదరుకవ్మవు
ప్రంగుపీటిప్వర యన్నకశరకోగా ... మున్నకత్రాణరూపాంబిత్తె మంత్రవల్లదె । బెకెమంత్రె
మున్కాజుకయన్నంనెఅ ... మూలకాణమంత్రవయన్నం । ౧౧౫ నెరిత

స్వారకక్రమంథక స్వరూపవర్ణశివమంత్ర
నెకదు । సంబిల్లదిష్టలింగ్గదల్లిభావబ
త్తిదెగొండు జ్ఞానామహాలింగ్గసుద్ధుశివశిబ్జె
రాతరు । పదబంకెచప్పికిశ్శివాయయంబె
ంగ్గళుంప్పెఅయోన్యానర్వదూరిత్తమూ
మన్నసామొజ్జాదొరహాదనాక

[illegible] కృత [illegible] రయపత్రం రిత్రిరికె [illegible] ష్టాడను| [illegible] గతన్న [illegible] రి [illegible] తె [illegible] దను| మతైరదవనేకె వమాడిదయెన్నె శకర [illegible]

వాదిరింద్ర సుత్రి గురులింగ్గ బసవణ్ణ= సహా౹ం౹ప్రత్యుబ్రంహ్మ మంత్ర వెన్నవన్నె ది [illegible] వెంష్ఠ రిపు దయామా౯రిరవెయాశాసిద మఖవెతత్తు రుపహొద్దాదెంయవెఅ [illegible] గుంహాఘభవాను

శివ|పాదవెసిద్ధా జాత|మంత్రవయిళ్ళా| యుంత్రి [illegible] మంత్రతను రూపనె నెనాడలచన్న ళింగ్గమడెవా [illegible] శిమెసంమ్మంష్ఠగళవిరాఢి ప్రమాత్రత్రక్షై రాజమంత్ర ప్రతాసు|పంచా

రిపంచాక్షరి యగుణాబసవాక్షరత్రి= యదగ్గానె మానెదగుణసత్య విడిదవ్యళకంష్ట త్రైలింగ్గమూలమంత్ర క్షైగళసవాక్షరత్రియ క్ష్మమాతెం యుం [illegible] కబలినిద్ధ మల్లికా

[illegible] సా౹౹౹ం౹ంతెనెశెదకపూరకరుం భకవెల్లక్షిపమంత్రమయయవాదిసంహ్మరిసూత్ర పపు|యెన్నపూరకవెజంతెంబత్రిణవళసవ= రూపాదిపమధు|యెన్న నెచకవెకమ:

శివాయనమః శివాయనమః శివా య యసు దిపు దుహోడా|యెంన్న మంభోనె పరశత్రై మ్మయమ్మాని| పారం [illegible] తెపరూపాని| పరమబిద్దాం డ్డస్థానవాదిపుపుహోడా

నయ్యను సద్గురు। యెంన్న వరళ్ళలక్కె సా
స్సుకలు। యెన్న వరళ్ళలక్కె యుంన్న సాను
[illegible]ద్దిన్న దెళ నిన్ను హళహా। యీ
అయ్యభావామహా పంచాక్షరి యుండ్డె
లింగ్గామూర్త్తి యెంము ఖ్యవయ్యహ।
[illegible] లింగ్గ ఆధి వరసారనూ [illegible] నయ్య

ఈబింద్దెటనళె గళినె అష్టైద్య వాద ఆవెలిత లింగ్గవత్తంద్ద్వు కోట్టనరియంజా న్యగళు [illegible] నవరవా
బళుకి దెనాకుబయసువబయుకెళ్ళె [illegible]ంద్ద్వె కూడల సంగ్గమదెవా॥ అయ్యా శ్రీ మహా వి
యెంన్ను వెరళ్ళల దాళగె। అయ్యబాద్దా మహా రుద్రాక్ష యుండ్డె కండ్డె। ఆనిన్నాదిమ్మమూర్త్తి యెయు
కండ్దె। ఆని న్నాదిమ్మ ద లింగ్గళ। యీ యెంన్ను వరళ్ళల దాళనె। నాబయసువబయకెళ్ళె సారిత్తె
పూజానె నిన్నా శ్రీ పాదవే మ ఖ్యవయ్యనా। మంత్రక్కె లింగ్గా నామామృతవె దెవమ ఖ్యవయ్యహా। మ
కూడల సంగ్గ మ దెవా నిన్న జా[illegible] దవా రనా ॥ [illegible] దాళనె [illegible] దన।

దళఅఖిళద్ద్వత లింగ్గవత్తంద్దెకో ట్టినయ్యా
యెంన్ను వరళ్ళలక్కె భూతియుండ్డె కండ్డె
ఈ హాదె వయ్యా యెంన్ను వరళ్ళల దాళనె
ంద్దెకూడల సంగ్గమదెవా॥ [illegible]
నెన్నింన్న [illegible] మ్మ ఖ్యవయ్యహా।
[illegible]

[illegible]ತ್ತಿದ್ದ ಮಾಹೇಶ್ವರ ಫಲವಿಲ್ಲ। ಮಾ ಹಾನಿಸ್ವಾದಿನ ತ್ರಿಕಾಲದ ಫಲವಿಲ್ಲ। ವ್ಯಾಧಿಯ ನಾಶದಂತೆ ಪ್ರಾಣಲಿಂಗ ಫಲ[illegible] ತದೃಷ್ಟಿ ನು [illegible] [illegible]ಶಿಕರ[illegible]
ಹೇಶ್ವರಂಗಳೆಂಬ ಭಾವವಿಲ್ಲವಾಗಿ ಬಸ ಫಲವಿಲ್ಲ। ಯುಕ್ತಿ ಫಲಂಗಳಿಂದ್ದಲ್ಲಿ ಫಲವಹುದು ಏಕ ಪಾದಲ್ಲಿ [illegible] ಯು ಸುತ್ತಿ [illegible] [illegible]
ಟ ಭವನ ನಾಶರಿಂಯು। ಮಾಹೇಶ್ವರ ರತು ಕಪ್ಪುರ ಯೋನ್ಯ ಪ್ರತ[illegible] ಫಲವೆ ನಾಶರಿಂತೆಂ। ಪ್ರಸಾದಿಯಾನೆ ಪ್ಪುರ ಯೋನ್ಯ ಆಭ್ಯಂತರ ಭ್ರಾಂತ ವೆಂಬ ಭ ದನ ನಾಶರಿಂತೆ। ಪ್ರಾಣಲಿಂಗಿಯಾ[illegible]ಪ್ಪುನ
ಯಾಬ[illegible]ಭಾವದ ಗಮನ ನಾಶರಿಂತು। ಚೆ ಲುವಿಲ್ಲಿನಾಭು[illegible] ಯೋಗಿ ಹುಟ್ಟಲ ಕಳ್ಳಿ ದಾರಿ ಫಲವಾನಿ ಪ್ಪ ನೂಗೆ ಸುರುಪ್ರಾಣ ಲಿಂಗವ ಸುಕೃತ ಶಾಮ ಳವ ಮಾಡಿ। ಕರ ಫಲಕ್ಕೆ ತಂದು ಕೊಟ್ಟನಾನಿ।
ಪಾಳ್ಕನಂ[illegible]ಕೆಹೋರ ಗೆಂಸಾದೆ। ಆ ಲಿಂಗವನ ಕ್ಕಿಮಟ್ಟಿ ಹಾರು ಘುಟ್ಟಿ ಳಾ ಲಾಡುವೆ। ಅದೆಂತೆಂದಡೆ ಯುತಾ ಪಾಚಾನಿವರ್ತಂತ್ರೆ। ಅಪ್ರಾಪ್ಯ ಮನಸ[illegible] ನಾದಬಿಂದುಕಳಾತೀತಂ। ಗುರು ನಾಂ
ಲಿಂಗವನು ದ್ಭವಂ। ಯುಂತ್ತೆಂದುದಾಗಿ। ನು ಹಸ್ತನ ಲಿಂಗವ ಪಡೆದು। ಆ ನಂದ್ರಿನು ಮಹಾ ಫಲ ಸಂಗ್ರ ಮದೆ ಯಾಯು[illegible] ಪಾದ[illegible]ಪಮ ಲಿಂಗವತಂದು ಕೊ[illegible]

...త్రంబై యుమాహేశ్వరంబైన శ్రీయా
దామిని [illegible] త్వదరూపశంభు వింగిం
వృక్షస్థ [illegible] శరణములు। కొండ్లైకొక్కైనెంబ
బింగని [illegible] దన। పరకొక్కైనెంబ [illegible] భక్తి
రంగైనై [illegible] ప్రసాదినె అయోబితి ప్రా
[illegible] యుంపు డి [illegible]

ప్రసాదినె కైక్షా ప్రాణలింగైనె [illegible] గా। క్షేక [illegible] నిష్ఠురసు। అయ్య [illegible]
జిత్త। పయుంభు వింగిం [illegible] త్త అతి [illegible] తులాంక్ష మద్దు కైక్ష్వరమా [illegible] నైపాపద్ద
ంబ్రక్తే ప్రాణలింగి స్ఫుళ। [illegible] పుజ్జైనెంబు [illegible] ప్రసాదిఫలు। అప్పాడెలాదెనెంబ [illegible] మహేశ్వ
ఫల। యింత్తి ఫలిదండ్ల ఫలితపాదము తై దివ్యాదితెరన నివెబల్లి రినిష్ఠళంక మల్లికాజు
[illegible] లింగి నెతెనాగి శరణంబైన [illegible] నెబడ [illegible] కనంబ్గెకురుహాసు నాంబు [illegible] యున్నె
[illegible] శంక్కే। మల్లికార్జునని [illegible] [illegible]

వశవన [illegible] శిరింజ్జమ విరక్తసంయుక్త ఫల
ప్రసా [illegible] భక్త [illegible] ఫలల్బాధాపదశ లిప్తే
రఫల। గురుచింబ్లి తేసలింగన్నై మన
[illegible] ప్రత్తంబై విశాచన। మహేశ్వ
[illegible] శంక। యింతి [illegible] పాదము [illegible]
[illegible]

[illegible] తత్వత్రసే
నాస్త్రికుతెయుత్తమయోగరతులు।
సుతెపేశుపతియోగమతులు। స
యోగములెండ్రు। యోనిగాత్రియమను
వయోగ[illegible] శక్తియటులకెలశక్తిం
ములా[illegible]। వెకస ఇగిరికి వచ్చినొ

ంగ్నతెనదెహొగ్నికాకైమియుసుపిల్లకొ[illegible]। జీ[illegible]ఢిష్టశింపడ[illegible] శివయోగరతుల్కు
హావసూతెపరాపరయోగమతులు। అ[illegible]తెహారయోగమతులు। స్వదధి[illegible]
శివెతరుతెమహెశ్వరయోగమతులు। పారరసయోగవియోగంజులనంగ। జునుమావత్మెనను
బిదియోగమెహాకెండ్రు। యోనియోక్తేయుశికెయెంగమెుశాక। యోనికండ్రొకబిలె మియోగ
ముతలంపు। శివయోగి[illegible]కెయు[illegible]పెద్దినాక్షశింసుం ఘుడాకెంగుదెంచ్చెయోగాశయుతేగ।
శాకయునంగ ౧౬॥

నవాని[illegible] యోగ[illegible]
యూశ్వరయోగరతులు। పశు[illegible]యోగ
జూస్త్రీయోచ్చిచూడనొయానిరెండ్లిశ్రేయమెయో
హ్మొతల్లంపు। శిజ్ఞాంత్రపథ్యసంచితశి
ఆనిమిషయుప్సయెయుయంత్రియుం[illegible]

హొనత్తేంధనకలునేత్యక్తి। భునేభక్తి శివస్య
శిరస్సంశిత్వసంగతి త్సు। నెలిపూం
శైక్ష స్థుసకతరాసక్తి। శివునిం ల్లో నా
మతిధ సమృష్ట। ంయుక్తంబునొంచు
త్ప్పలు శివయోగరతులు। త్రినేనపటి
[illegible] ధనిరోధకులు

భగత్సిగాపునన। త్రిన్నియుకదిక్కై భయు [illegible] రక్షలమశింప [illegible] గను।
భక్తిప్పసు దిక్షింఘుబుగవను। తలంపుభున్ [illegible] భూచత్రంనేను [illegible] నాది। యేను [illegible] శివ ॥
యుంబు శివసాత్తలోన। శివునిలోంత్రాం [illegible] శివమదిలోన। శివునితోయింప్రియమిది
భుంతెనౌగెంయసెంప్రయుక్తిం నాచర్య ఛశివయోగంబు గానొ। శివశాసనన్నైలు శి
జ్ఞానులు శివయోగరతులు। శివతత్వవేత్తలు శివయోగరతులు। శివకృష్ణతత్త్వ [illegible] లు శివే
శివయోగరతులు। శివభక్తియుక్తులు శివయోగరతులు। శివప్ర [illegible] లు శివయో

కమణాతదింనార్నరక్షశలింగ్ల సను
యోగ్యులదపుల। నంత్రయుంత్రచ
ధవత్రక్తకలు। శివునిచిత్తమున్లోనశి
వంతెగానరతులు। శివమంత్రశి
యోగరతులు। శివపూజాస్కలు శి
నరత [illegible] శివనర [illegible] లు శి

26

[illegible] నా దాము శ్రీమ । స్మరణాన్ సౌసరవ [illegible] జోత్తులనమ । త్రరకమడి విధి శ్రీ పెద్ద త్రియలు శ్రీమ । దేర బిత్త ఝ యుతం శ్రీ [illegible] రువేగ [illegible] తా న్న గు [illegible]
[illegible] దానవమానవములు శ్రీ రిణా శంయంకు డిది । [illegible] ష్ణాంజులు విష్ణువుకే వశ్రీ తంజు । వేలంపు కైలాల్లు మియల్ల వరి తల్లుం దల్లి । [illegible] వములు [illegible] ం బిగ త్రీలు [illegible]
బిపేయ నైలం పశిం డియుంచెంచ్చు । [illegible] మద్య కారిక్ష్పర రజ్జుకపితశం సా [illegible] మధితశివయోగ సౌఖ్యము గృతల । గ్రం కంజులు ల గులి [illegible] మం యస్సంగరిం
రంజ్జు సరింబ్రాణారోన్ । సంగ్రతి మనే సుభా బంన్యశ్రీరామాస్నే । సంగత్ర [illegible] ంచె [illegible] సమక్రైంద్రియ యజ్ఞులు [illegible] వస్సు । నేణాం గుసక్తెవ
యుగత్ప్రి । శ్రీ [illegible] దాకం జ్ఞకంగ్లకం త్రస్నుధర్మములు వి । ఖ్రి [illegible] గరంబ్రాణారిం [illegible] ల్లిఙ్గసంగతి [illegible] వల్లజ్ఞు విం బ్రా । దా [illegible] నం

రసంస్కృతము ఖాణ్డ్యములు గొండర ము। నరసాంగ్గ నేళలు నాజూకు[illegible]దాలులు। కళ వెం[illegible]ర కవి తేకనేక వములు [illegible]స్కృతుల ంగుడదేశాధిప[illegible]

శివయోగనమతులు శైవ[illegible]దికమితా విలశుభ్రాంశ్వతలక్ష్మణాంక్య। త్రినేత్ర[illegible]ంతునరాజ[illegible]యమునవు రదులినదపుర్ణ నాముల మాండ్లి జిమూతే వేముల

పాలుపునమెరయు। ంగాలియు రూ పకాంంస్ని కత్రాశ్ల పనిది। నాలిదేవ[illegible]ములు లోకాలిపి। జ[illegible]ద[illegible]నలిసంయు నహాభు సంస్కృతను నోవులు। ంగతిగరిర

షిం యుంచి। అతిశతఖండ్యంభ్యులగు రంభ్యులుడిని। తతిముక్తనై శమస్తకర్థ రుభుగుము। హంయోగరాభుంయోగాదివిశ్రుంత్రి[illegible]ము వన[illegible]శాయోగ బంధు

త్రిరశశిరతిశయాంరం ఛ్ఛనాతు। [illegible]త్రి[illegible]యోగవివశాత్యంత్రం సుచు। షలిత పు[illegible]పుచ్ఛపల[illegible]రాంజ్ఞులెమ్ము। శ్రీరిపగ్గా[illegible] దివ్యోరా[illegible]

శ్రీ ...క్షితులు నిష్ప్రియా వృత్తము ।
...రము పరమానంద రిల ... గురి౦
...౦పుకొ క్నైలు దె౦ప్పు । పాపము లుపు
యుసు । సవిశేషు జు౦గ్గ మానస్త్రీయుత్రి
పురము నానె తె౦ప్పు విస్త...౦స్త్రవ
లక్షితము ... కెల్లు ... లు పార । నియ

...శ్వరు ... జ్ఞానమునెక్కి ... క్షుగ రయ్యుని యక్షమాది ప్రతారూ ప్లలు చు । శేషు దమా...
...దుల్లు వి ప్రా౦త్రు ప్రైశాగడు । తను ధర్మములు ధృ౦పుకపమ్ములు పె౦పు । దుక్ని ...లు మ...
రియు౦ప భక్తి స్నేను ర౦ష్ఠము సుజుగ౦జ్ఞులలోకె ముక్తిల౦బూనె । ఘనతర౦జు గడానతా
రిములు । సత్పత్ర లి౦గ్గ కేము జ్ఞిత విరక్తి౦త్రుముసు । ప్రవుత్తి ... పూస్వి ధర్మ విరక్తి౦యు ర౦త్రా నా వెళ్లక ।
ము ... బాహు౦తల౦జులు ... తల౦జ్ఞా ... జాత హలతోర నౌ౦జు జుమ్మెన ।
నా భి రుచులు సు౦కృత నాశనముల్లు ... యు వి ... జుములు పృథు జు ప్ష ... వల ... । నా

...ప్ర తారాశి ప్రత్త ...
౦పు మ౦ద ముల్లు డ౦ ...
ర ణ౦భి ప్ర ... విశత్ల లి౦గ్గ చర్ణ నొ స్నుషుత్రి
త ... ౦గొ౦భి సధ్ధ క తత్తి నాని యా
కలశ ద౦జ్ఞో ళి శ౦ఖ్య కృత్ర దముఖ్యు । వి
శు ... జుముల్లు విశా ... పత్రములు ।

శ్రీ [illegible] ముకనే సవ్యం ప్రాణదకప్రశ్న
తుకైవలం౹ ప్రాణవిశేషప్రసాదిన్నా
తయాంత్రి బిత్తృభిసౌదర్శం సకళకంసా
రివిషవములకపు। ఉపములను విడన
లుసంత్రక్షు ఖెంద్రి। రాసములకు ప్రా
మపరమసంత్రు ష్టచరత్రి। పోయుల

పాలితశ్రీవంతహా మేనాక్షి మహాపెన్యమాత్రి। [illegible] చిన్నతోయంకుతే। పొంచోయం [illegible] చనృతా॥
సెహాసుపాసనాదికం [illegible] । మెహా [illegible] తెత్తన్న ప్రతనదాంతో మహత్వపేత।। ప్రసాద [illegible] ని
త్రసంతతిరాగా ఇట్లు పరమాత్మాంత్ర త్వంబ్బు [illegible] తంబ్బు నైసంగ। పొరింబారి నచటింద్రము
ండ్లకిగా నోక్కి కొన్ని [illegible] పంబ్బు నరంబ్బు లుంబరహితాలాప। సంజిత్తాన్నరములు లుదుప
ంబాయోద్ధరింబ్బు హునను [illegible] యమ మోంజ్ఞనిత్తన సహాద్దాకై నిర్ణయతి। [illegible]
మోలలసుంబు [illegible] చేసు [illegible] తాన్నదాంగ్రి [illegible]

శిపప్రసాదయుక్తనా। [illegible] జ్ఞానంతరైవ
ంఖ్యలతి। ంతిబి సాక్ష్యత్సంసయ్యతా॥
లంబూభికొసుచు। చదింత విష్ణయా
ముసోంవేచునను। అమ్మరలాకులవము
సమజింరాధరింబ్బు [illegible]
ంబ్బులు [illegible]

యాత్రనాక్త్మకా యఙ్ఞకం రాయన | సుతుమతి। ఇన్నెవక్ష శ్రీత్రినన్నుగ్గ్నాభునాఢా యుఅనమున్నతి॥ వుఱశ్రీ బంఢ [illegible] నవత్రస్త్రన్న | దావదశ [illegible]
బిహా యయత్రనుహా దెహాయుక్షుమున్నతి | కశహాదివుభాశ్రూదిహా [illegible] అక్షువఃపతంతెం [illegible] తూశాకైగెక్షారయే [illegible] ౹ | ంస్త్రేగనారంశవంసదా। తు [illegible] తం
శజ్ఞం। వుత్తుదంసంప్పదారవడరా॥ | వుత్తవహాంనెగక్షె [illegible] । కృష్ణవ [illegible] బిహా। తదా [illegible] లెహాపే। ప్రాణవింగ్గదక్రెతసుది। వ్రు | త్తెవహాంనె గక్షెక్ష్మై సత్వుహా ధాదన్న్వుబి
వం। వుయాత్రాదస్నతస్నబుగ్గెయానై | భోజుచ్చెవనద్దానుచిట్టనభర్త్రిఘృటపర్బూర్ద్ర [illegible] స్వుచ్చె ఘంక్షెబిఘంక్షెబి। సుచి [illegible] | బిహాన్నే। లింగ్గసర్వత్రదారమిత్రే॥
వఇశ్వజ్ఞకర్పనేషు। శ్వుంభితింఞ్సకేవ | ర్ణంతె [illegible] హాలాశపథపత్రెడు। ఘు శ్రైభుచాందాంయరంచరెల్ల్ జక్షే యుద్యానశోభక్రేవా। ప్రవి | త్రేసుతిశుభిరక్షః। శదృతాభుద్పుంహ
త్రేస్ను। హాపం [illegible] వనశ్వతె॥ అదిత్సు | సుతా [illegible] ఎకనివత్తెయూరుత్రా। సుక్షుత్తెక్షునియోత్తెతె। తనుత్రి సౌద [illegible] న। వ [illegible] త్రె | మంశ్రెతె॥ [illegible] నగంచు। త్రె

ತ್ರಿ ಜಾಸನ ಮಂತ್ರಕ ಧಾರಣಾವಿಧಿಂ ನ ಧ್ಯಾ ವಿಂಗ [illegible] ವಿಧಿ [illegible] ಶಬರಾಜೇಯ ಯಕ್ಕೆ [illegible] ಪ್ಸಂಡೆ ಧಾರಣಂ ಸ್ಪ ತಾಪಾ [illegible] ವಿಶೆ ತುದರ್ಶನ ಂತ್ರ [illegible] ಪ್ಸ ಪ್ರಿಪ್ರಮೆ
ಣ ಗುವೆದ ಮಂತ್ರಂ ಗ್ರಂಥ ಪ್ರಾಂಶ [illegible] ಂ ಶ್ರಾ ತರು ಭ್ರಾ ರತ್ರಂ ರುದ್ರಾ ಪ ಮಬಿತ್ರಿಂ ಮಾಂ [illegible] ಂ ಕ್ಷ ಮಬಿ ಕ್ಷೆಂ ಭ್ರಿಂ [illegible] ತ ಮಾಯ ಯ [illegible] ತಿ ಪೂಾರಕಪ್ತ ಮಂತ್ರಾ ಕ [illegible] ಂತ್ರ ರಾ ತ್ರಾ ಸಾದ
ಬಿಬಿ ಪ್ರಾ ಣಮಯಾ ಮಾ ಮ್ಪನ [illegible] ಪ ಓಂ ಯಾರ್ದ್ರ ರಂ ಶಿವ ಜ್ಞಾನಾ ಪ್ಸದ್ರ್ಯಂ ನಮು ಷ್ಟಿ ಮ ಂತ್ರೈ ಸಹ ಧಾರಣಂ ಪ ಕರಿ ಪ್ಯಾ ಇತಿ ಸಂಕ ಲ್ಪ ಶೃತಿ ॥ ಶಿ ಹಾ ಯಾಂ ಪ್ಲ ನ ಮೊ [illegible] ಪ್ರಾಂ [illegible] ಸದಾ
ಶಿವಾ ಂಶ್ಕ ಕೆ ಮ ೪ ಭಿ ತ್ರಿ ಪಾದ ಕ [illegible] ತ್ರಿ ನೆ ರ ಕ ಶಿವ [illegible] ಸ [illegible] ವಮಾ ದಿ [illegible] ಯ ಕ [illegible] ಯ ನಮ ಇತಿ ॥ ಏತಾದಶ ವಕ್ತ್ರಂ ಷ ಭ್ರಿ ರಕ್ಷ ಮಯಾ ಧಿ ಗ ಪ್ರಾ ತ್ರಿಂ ಶತ [illegible] ಪಾ ಯ [illegible] ವಾ
ಯ ನ [illegible] ಯ ಇತಿ ॥ ಪಂಚದಶ ಪ [illegible] ತ್ರಿ ದಿ ಕ ಕ ಕ ಯೋ ದಿ ಕ ಮ ಕ [illegible] ಸೂರ್ಯಾ ಯ ನಮ ಇತಿ ॥ ಷಡಾ ಷಾ ವಕ್ತ್ರಾ ಣಿ ಕಂ ಠೆ [illegible] ಶತ್ರಿ ಯ ಂ ಬ ಕ ಕ ಕ್ಷಾ ತ್ಕ [illegible]
ದ ಮ ಶ ತ್ರಿಂ ಪ ಂ ಚಾ [illegible] ಲಿ ಕ ಮ ರ ಶಿ ಅ ಕಂ ತಾ ದಿ ಮ [illegible] ನ ಮ ಣ ಸರ್ವ ಜ್ಞಾ ಯ ನ ಮ ಇತಿ ॥ [illegible] ದಶ ವ [illegible]

ఖ స్త్రీద్విపేత తనూలతః ॥ శ్రీ … ప్రాం ప్రే త
నన దిర్గ శిరయానాం కృసం జ్ఞాపనా ॥ సోమ
సుధ శష్ప నందః ఛా భూతి ప్రద్యు …
ల జితా ర్గనః ॥ హా తనాం …
రణ పలం తి మితి ॥ రుద్రా వాచ ॥ శ్రుతి
తెషాం నావేనా ప్టారకే నేదశత గోదా

… చాం గ్నే। జీవనాం … డ నే। శ్రుతి క్షంతె శ్రీ పసా గమ ప్రాణా న … తా। శాతభ శిత
నాధ … విభూతి మహా హృత్సనం ॥ త్రిపుర ధగణాత దైవః పాతా కార ణ్ణు దేవః। శ్రుతి సుభన
త్రిపుధ … నః … తు సూం సోమ నాశిరీ ॥ రుద్రాక్షే స్పృష్టే బిజాంయ జ్ఞా తస్సంధ్యా తహో
ంయుం ద్దస క్రత్న మారుడు శివుం బ్రి అడి నేను ॥ శ్రుతి ॥ తథైవ భగవంత్రం సర్వత్ర మూర్త ప్రవ
పెరాత్రిపుర వ … శితాన్ని హుం తె జ్ఞానా జలబింధ్వ … । భూసావతె పతి తా కైరుద్రాక్ష
నపల … తే … శరణా … గు … లరా … తి …

శ్రీ … సాత్ప్ర। …
చరిత్ర ః సోమ సహా శ్వ …
తమె। నైత్రం త్ర యా రా …
నేః … వక్త్ర దం రుద్రాక్ష తప త్రి స
జాతాః సరబసు క్రిప దాం ఇతి ॥ శ్రుతి
… ంన శిక్షా త్రి … సు మహా రత తాభవ

మృదాహార్యం। తత్పరం పరివర్జితః॥ ౪
సర్వయజ్ఞేషు భాగినః। రుద్రభక్తిస్వ
ంగః॥ తే మండలకరాః స్థితా గాయత్రీ స్వా
౨౦ ఖ్యాబ్జమండలధారిణః॥ అష్టమా
హేశ్వరా ౫ గాయత్రీ పావనః॥
నేంద్ర॥ విష్ణు మహావరణాః సేంస్థా

యోగవర్త్యత్ర సత్తా ... భస్మనా। భస్మశేష స్నానేనా॥। తాదుర్శ్యపూర్వ హస్తేనే।
తాస్యకేః। త్రిపుండ్రాంకిత మస్తకాః। నాయకు ... సంహారూ ౦॥ రుద్రాక్షమాలయా శుభ్రా॥
జాబాలోపవితాంగాః॥ ఆషాఢ పున్నిజితకేః॥ ఆసేవతే మహాదేవః॥ యేగా విరాం హృదయాలయే॥
ఆప్సితశరాః। కమండలుకరాశ్రితాః॥ త్రిపుండ్రవరియోత్తరాంగా। ఆషాఢైక విరాజితః॥ ౭
శుభ్ర త్రిపుండ్రా శోభితా శ్రీశైర్వ। గృహస్తాభిరుద్ధారితః సపత్రిః॥ కాలాక్ష మాలాదిమేలా
... యమ నానో విష్ణు ... కగశాస్త్ర ధాం। వృత్తి ... త్రిపుండ్ర ... రుద్రాక్షైః ...

కాషవత్రైః స్థితం। సుశ్లోక పత్నీ న స్రగ్ధా।
ఏభూమి విరాజితః॥ భస్మ వలితః సర్వ
త్ర నవమాదన్వగా॥ రుద్రాక్ష ధారణ
రుద్రబుక్తి సేవనం। రూపేణ। సేవతే స్వః
జీవి శ్రేతత్ర వృత్తిదేశిష్కగ ...
విభూతి త్రేః। సంశుచే సతతం విస్తా।

స్తుత్వాభిధః । అపిచ ॥ శ్లో॥ బ్రహ్మవంశేరహా
ం తిష్ఠాతి మాహాత్మ్యం । తత్త్వం ధా
పాలం । ధిత్రామమశివాలయం ధినిశా
లక్ష్మా । త్రైత్వా నిపతిత్ర భవేత్ [illegible] ందే॥
త్రైవలిఖితా శివరక్షరాణి ॥ వేదాజ్ఞా..
యుః పు మాం నివసహానేననిత్యశ్వం ।

విత్వా । శి శ్యాశనత్రయ [illegible] విం శతిసులం । [illegible] క త్రైశతా గో శ్రుత్రియః స్మృత.
రయదిసాబు శి॥ పు ప్లా [illegible] ష్పశేనహ । త్రిపుండ్ర స్న త్రిశస్తతాం । స్నస్వర్గచలలజం బిం । త్రి
నాచరేం జస్యం । దృశ్య స్నామశి పాత్రీంయం ॥ కూర్మపురాణే । త్రిపుండ్రం త్రింస్థానే విధార్య । మన
యేతానితా శివమంత్ర పవిత్రతాని । భస్మని కామ [illegible] హాం న్న విజ్ఞానా హితాని । త్రిపుండ్ర తా
యునేశూద్రా । సాధకానిరెయ ధ్వాభవేత । త్రింపుండ్రేన విరాని [illegible] । సాధకారిశి నాచరేత్ ॥ త్రిపు
సురుతి స్వేతనేనా హి [illegible] ధ్యానా [illegible] నయుక్త [illegible] అనేన [illegible] విలేం యుక్తత్వం । [illegible]

యః [illegible] కా । ప్పు కా శ్రన్నకు [illegible] భవ
త్ప గూ ధర్మర్నే వతు । లం ॥ ధిష్ఠ ద్రవితం
సా [illegible] కల [illegible] యుత్ । శ్రుతా విధియస్త
[illegible] ధితానిలలాట పద్మే । యుంపుంత్రి
ంద్ర ధారణం వేయుక్త । యుక్తే మిశ్రతి
తద్భిన్నే తత్ప్రోక్తం । శుధదసత్వం

౨౦

లంకాపిసునితం। భస్మస్నానతస్య
కృతం తైస్తైస్సర్వమనుష్ఠితం। య
స్తారం [illegible] నదిష్టానత పొవెంత్రి।
సు[illegible]భిరం। వారుణస్నానమత్రాజ్ఞ।
[illegible]త పక్షభూ॥ అజ్ఞానంచ
[illegible]నరం। భక్షితం భాస [illegible]

[illegible] తత్రిస్త్రం [illegible] హాతాత్య। మ్మ
నవిప్రేణ [illegible] త్రిపుండ్రం భస్మనోద్ధృతం॥ కృతం [illegible] కృతత్తె న [illegible] వ్ర్పష్కృతం చవె
నం యజ్ఞాదేవతానచ। వి[illegible]వానమజ్ఞానం। భక్ష మాళ్యవర్జితం। శివదక్షశాస్త్రే॥ భస్మ
స్నానమాజ్ఞయనమాచ [illegible]। బ్రంహ్మాండపురాణే। విప్రా[illegible]ం వెదవిదుషాం। త్రైదా[illegible]జ్ఞా
శ్రీనాకైనం। యతీనాం విధిరుచ్యతే। అజ్ఞానాత్పరం [illegible] ష్ఠ। తపం భస్మ[illegible]తెన వధాన్గ్యతం।
భస్మ[illegible] నామదప్ర[illegible]॥ అభా [illegible] తానా [illegible] దా [illegible]

తస్య ంజ్ఞా [illegible] తేనాధితం
[illegible]త। అధితమ[illegible]ధితం చ శ్రీపుండ్రయో
స్నానంజలస్నానం। [illegible] ంవెనయల
నమేదినాం। శీతే నభస్యనాకార్యం। త్రిపు
భస్మతిభర్గతనరిపుంసాం। రక్షార్థ
[illegible] పుష్పంఛతం। [illegible]

పా ద్వాదంత్రి గానవితానా [illegible] స్తస్య | సం ద్వం [illegible] ఝూటి [illegible] త్రాద్ధ [illegible] ప్రం [illegible] స్తః సా [illegible] ప్పం త్రిశత్త్రియా యాముపారి || [illegible] త్రియసేయ [illegible] జూముదశ్వత
నపనత్రింశా యయుషం త్రి గస్తస్య త్రియా యయుషం | 17 | ద్వీపాన ం త్రియ [illegible] యు [illegible] త [illegible] త్రియయాయుషం || ౩ తీను [illegible] || శాస్త్రః త్రియా యయు పాపిను
రుతే గలత్రేపిచంఝుజాద్వంతె | సాబిః శిరశిహృతాబ్బశ్చ | ద్రాంహ్య [illegible] దిక్ష పదా గయుఝునె [illegible] దె | భూత్త్వ పప్రమదితపం || పహానవప రా [illegible] || భూత్త్వదాన్నిస ము [illegible] యు | త్వ
యహాదెహవసుంతనం | అలాపెచహ్వ దియెచత్రియయాంయు [illegible] ష్టం దెలు త్రిపం. ప్రసచహారణా [illegible] || [illegible] నైకస్కృతి || శ్లోకః || ముద్వసమానానిసంగ్గ [illegible] త్రిపత్రం
భస్కాద్వతం | తత్రిప్పం ప్రం [illegible] స్త్ర | మహపాతకనాశనం || శాంతాతపస్కృతి || సపకాబితా [illegible] రు [illegible] ంచె నత్వాప్రం హ్మా హతనాంధనత్వాపుపర్ణాసైయం
స్కతా | [illegible] సైనా [illegible] [illegible] దెక్షుయయాత్మణ్ణుం | [illegible] సర్పయయు [illegible] త్రం

మర్కారః సత్వం పాతాళః పరమాత్మ
తి వార్ సమస్త పాతకో పపాతక మహా
రాణం పంక్తిః పునాతిః సమస్త తీర్థ క్షే
త్రః సచపునరావర్తతే ॥ శ్రుతి ౧ అథర్వ
ణ యెతాని చక్షుష్య అన్వితవాధి
[illegible] ణిచాయ [illegible] సం [illegible] ః జా

ఇతి శతః [illegible] సహస్ర [illegible] శివ దేవ [illegible] ॥ త్రి
తస్యైకస్య పూతో భవతి ౧ తైత్తిరీయ హ సాగమ పురాణ స్మార్త రుద్రాణాం శతసహస్రాణి జప్త్వా భవ
తీ భవతి। సర్వం సద్ధాంతేనా భవతి। దేహం తస్య శివ సాయుజ్య మేంతి। న చ పునరావ
శిరసం జప ౧ అ న్విరి తి భక్ష్యం జాల వింతి భక్ష్యం। స్థల వింతి భక్ష్యం। పాయసు రితి భక్ష్యం। శ్యామ
సాం భక్ష్యం। గృహీతా వివృజానాం సాని సం యత్ర [illegible] జా జాల నిష్పత్తే। యజు [illegible] జైవాతి ౪
[illegible] బాలా పని షత్ [illegible]। ప్రా హి దంపర [illegible] ము దా ౪ శివ తా [illegible] పనిషధి ౪ మానే [illegible] తి మ ॥

త్రం మహా విభూతి మహాస్త్ర పాన త్రి స్తోత్ర యెం
త్రి ౧ రూపే రూపె దశ పూరార్థ దశోత్త
త్ర తత్వా పంభనవాన్। కాలా [illegible]
త్రి భక్ష్యం। సర్వం హ పాయు దం భక్ష్యం ॥
[illegible] నవ పురాణే। శ్లోకః ౹ భక్ష జైవాతి భ
త్రి జ్ఞా మంత్రితం భక్ష్య ధార [illegible] ౹ శ్లో ౹

ప తత్వ దహాభగ్న వః త్రిపుంత్ర ది
స ద్వా జా తా విపణనముం త్రైః ప
రె భాః సుబ్రితః వృత మెత ష్ఠం భవం
స ప్ర ద మ రె భాః సా హ వరీం యునాల
హాః ప్ర త్వం ఉ కా ర స్త మే తా ద్వా ప లం

ః ం స తత్వ ల దః ॥ కెం ద్ర స్వం కెం ప్ర మా గం కి ర ర [illegible] ః ర్యాః శక్తిః స్కె షల విం తి బా తెం త్రా
రి స్వం ప్న పూ నే స్త్రై కై త్రి న మ్మ ద్ర ప్స త్రి యా [illegible] ఉద్భ మ ద స్త్రై రి తి శి రో ల లా ఫ ప్నం ధ్రే ష్ఠ
స్న ర్వ వెదెషు వెదవా ధి రుక్తం తత్ర మా చరె ము ము [illegible] ర ప్ర న ర్భ నా రా యు ౹ శ్రు తి ౹ ఆల యా
కా శో ర జో భూ లో నే ప్ర హా త్మా త్రి యా శి కిః రు [illegible] దః స్తా [illegible] ప క్షం రు ద్రో దే వ తాః ౹
త్ర రా త్ర జా త్మ నే శ త్రై ర్వ బ్ర జ్ఞ వె ర్వ దో మూ ర్ధ్నం ద్విసం స [illegible] వు పె శ్చ రా దె వ తా ౹ ం యూ బా స

హా బా భ్ర ర ద్య ప్ర వ్నం త ద ద గ య్యం
స్త్రీ భి రాం యు స్త్రైః త్రి యుం బ కైః త్రై స్త్ర
ఒ ద్ధా చ క్ష ఖా ఫ నా మ ధ్న తో యాః భా
యా బా స ద్వి తిం యు వ రె భాః సా న గా
త్రి తిం యు స రె భాః సు హా ద క్ష [illegible]

[illegible]శ్రీ బిసినృశ[illegible] నతం[illegible]డె [illegible]నాలంయుక్షత విం తి । శ్రుతి ॥ ఆజ్ఞా చాలా పుత్రం రుద్రం [illegible]నుండ్భల వ[illegible] [illegible] నయుత్రో స్నాత్వా స్వస్తిక ధారకాం ।
ఇతి రుద్రాక్షసంచయః । రుద్రాక్ష విధా[illegible] త్రిధా దిసం పొచదయా । శ్రుతి ॥ ద్వికలంగాం వర్తిత్వాం వ[illegible]శ గాం ఖలా నుల[illegible] వచ[illegible] త్వంకృతాం పునర్దెవసుం కృత్వాంగాం
వతుసహోనాం వంధ్నాం వసుం న్సహోనాం శ్రాంత్రాప[illegible] 19 [illegible]ంరింత్రింయూ న్యూ[illegible] [illegible]ఙ్ఞ[illegible] జిం సంధిరిం । నవప్రసూతాం శోగాపితాం విహ
యు ॥ అప్రశస్తధూమ్రానాం పతితక్లిం । న్నదు న[illegible] ఫర్పుషి[illegible] తనాదినో[illegible] ॥ ప్రశస్త గాడుంతె మూదాంయు । శ్రుతి ॥ ఈశాన తత్పురుష నచెా
తాం త్రై[illegible]రు[illegible] సంపూర్ణ[illegible] [illegible] నహానా[illegible] శొ హనాదుహాన శొ ధగాభి[illegible] [illegible] సుహపం [illegible]త్రైంబిచూమాదిక్సంపా[illegible]
సుశుద్ధరంన్య[illegible]హ్రి త ప్రై[illegible] [illegible]శీలాచశోదారుశిలా[illegible] [illegible] [illegible]రు [illegible]ఖ[illegible] [illegible]శుం[illegible] న[illegible] రత్రి

పూజాతి యజుగతస్సర్వం। శ్రీపుత్రత్వే [illegible]
త్రిసప్తోమయోర్న విభూతి భూర్తా ॥౪॥
ష్టాః త్రిసప్తరత్నం సాగ్నిం సురభిః త్రిసప్తా
తాసాదాసాత్రేః స్త్రిష్టా ష్టాంత్సనాతితః
ష్టాళసాష్టారః। భూతప్రతిబిశాచాచ,
సాహేపాసనా [illegible] పప్రంష్టాచా

[illegible] శివః। [illegible] ప్రత్ర ప్రభజన రూపా। తత్స్త్రిత్ర్యే [illegible]
పామశిపాదాదక్షం త్రిష్టా ప్రతిష్టాః త్రిసప్తాః [illegible]వం సాన్యాః జప్రః త్రిసప్తాః గోమయోర్భర్శితం
ః గోమం తే[illegible] ర్మస్సజాతా[illegible] తత్పురుషా పాద్యయుః [illegible] ష్టాంతి త్రిసప్తశ్వేత వం సాన్యాః సుశి
త్రిసప్తాశ్రిత్రేవం సర్వసు [illegible] త్రిసప్తాః గోమయోర్రక్తజాతా [illegible] శ్వరస్సారజోభూతి। ప్రాసనా క్షి
[illegible] ం హూరాష్టే సాభస్త్రార॥ భమె ఘోరకృష్ణప్రకృతిః ఇతి। కృత్తి। తె వసాస్రా సామాజ [illegible]
[illegible] స్తృమిద జిష్ణుం [illegible] యహాసాపా [illegible] వాంద [illegible]

[illegible]వృత్తి [illegible] ంత్సాః
జాతాః॥౫॥ అఘోరా ద్వం పన్నం త్రిసప్తే
లాః త్రిసప్త గోమయోర్మేక్షార్జాతాః॥౬॥
తం తథా। సర్వస్వభ [illegible] ॥ ఆపద
జం గృహీత్వా గాంధిరజాకలజం ది
పతిసాం [illegible] త్రి [illegible] తం లతిష్ఠ

అజ్ఞానత్రిసహస్రా[illegible] యజ్ఞయాజి
తాపి। శివభక్తో విశిష్యతే। కించిద్వేదమ
౧౨ ంమహేశ్వరః। పతనాత్రాయతే యస్మా।
శివభక్తస్సదాస్యంఢ్య। శ్వపచోపిమున్రి
శివస్తత్పాత్రముత్తమం ॥ గుణావత్పా
సనంతు విశిష్యతే। తస్మై భస్మ[illegible]వింహా

పేక్ష్యతే। యజ్ఞకర్మాఖనకాస్త్రి శివకల్పత్రయోగ్రా[illegible] విశిష్యతే। సత్రయోగాజ్ఞాన[illegible]గాన
యంపాత్రం। కించిత్పాత్రతపానుయం। అగ్నా[illegible]ప్యత్రిం[illegible]తప్తత్రం। తత్పాత్రం[illegible]కా నిష్ప
జతివరకాన్గాత॥ తస్యపాత్రస్య మహాత్మ్యా। దానకు[illegible]క్ష్యయం। తస్మై త్త్వస్సదా
యః। నతస్యధిక్కరించి। క్షత్రుతే పాత్రముత్తమం ॥ ఆసన[illegible]తషేంయద్గతావసరాప
త్రిపూజాయం। పరంశాసనపూజనం। శో[illegible]నంఘనాజనిరంతున్నే। దివిచాక్రందివినాజ్యా
[illegible]యు తాపశి[illegible]దా[illegible]

[illegible]నాధర్మపారగః। సర్వవిద్యా[illegible]
తిః। సర్వజ్ఞ శివపాత్రకం। ముక్తిపాత్ర
దేయం। మహపూజా[illegible]కాధిభిః॥
వధనత్రాబి[illegible]వకాదాశిదేభక్త।
యా ॥ పాత్రా[illegible]సనయేహాత్కై। శా

వగా [illegible] రత [illegible] పుతేరతా॥ రు [illegible] యత [illegible] త్రి ంత్యే [illegible] తస్త్రె [illegible] వగతవాదినః। [illegible] వాదః [illegible] రః। సూ [illegible] విశా

రవః। మూని సోబుద్ధి మంత్రే [illegible] ప్ర నస్యోచా పుర [illegible] నాచార సమాంయుక్తో। దంయ [illegible] నాచరా [illegible] తప్య [illegible] యు ధా తద్ధు విభా [illegible]॥ [illegible]

త్రిజన్మ అశా [illegible] ప్సతుఛ్ఛిరాః। రవిన నాపిమలిన [illegible] షవ [illegible] నుగా [illegible] లాః। సుర్యంత్రి। సర్వపాపం [illegible]॥ ఏకాంతజ్ఞః వకా [illegible] గు [illegible] వతి [illegible] ప్ర

జయంతి శివం నిత్యం। పరాపర విభూ తయెు॥ లింగమ్ంయు సమాప్యతం। చరంస్త చర [illegible] చరం ప్రతితి [illegible] పాత్ర చరం పా ధి [illegible] దికరం॥ [illegible] తే [illegible]

తిం యుక్తో మహేశ్వరః। అనేన మంత్ర సః స్వా [illegible]। ద్వ [illegible] లింగ [illegible] తే। జ ంగ్న మసహా వమానే [illegible] లం

జపేత్॥ సోప చిత్త [illegible]। ఉం పూ హా లిని శిర్వతై [illegible] ంయు [illegible] తే।

శ్రీ [illegible] తంగా కవ [illegible] శితంసూవనగర
తేన్తా [illegible] కావ్య [illegible] నుహె
పిండితుమ్మెన వారుదిగువండవగనుండ్లం
తత్వజేరుండ్లవుదెభశింపట్టఘను నప్రిక
[illegible] ఖరిశాలినాం। మూడ్గా గాంచతు
[illegible] న్నమునెత్తాహ। శిఖాచేనచరా

త్కథా। నవ్పూర్వశేతివనే। [illegible] యున్నేత్రం। త్రాంబుజాలం ప్రతిస్పంహన్నతా॥౧౭॥ అంచవధాశర
స్వరః॥౧౦॥ శ్లో యస్యంతే సర్వకర్తా నితప [illegible] ప్రసాదయుః। నశ్రై యస్యంత్రే వరాకోహో।
గఅబ్బడేశ్వన్య [illegible] డంతేబర [illegible] నము డప్రిరంగ [illegible] కమిరయెంగ గన్న [illegible] కొండ్లకకొంతిచెట్టు
పితోత్రిష్ణగంబులుండ్ల [illegible] వతాంచె షట్టుము యునం [illegible] హంద్లకాత్ర
రాత్రిమ్మెనవి యుమాగరావ [illegible] నారం [illegible] యొనా [illegible] మను [illegible] జామె
[illegible] యయుదిమానదర [illegible] హదిరక్షని

గాంగాస్త్రి। త్రవేవశరగాంవమమ
విరవత్రహూలతంహవిః [illegible]
కొనంగొండ్లలనుండ్లంగత్రిందు
గాం। గాపాపెదపురాణాశాత్రకవితా
పరోక్ష తరం [illegible]
తవము [illegible] తే [illegible] ప్రవకోన హారె

శ్రీ ... యా ఊడాక్షరి వ్యం త్రిశైవ
తం ష్టే సాగరు కపూర్ణం । ధి ... ంధా
వ... కుహారి బ్రిం రసు ... । రెల ... ఫలం
... తవః పూజుక రిష్మాదిం ... శితం
వత్రి సం ... । వది ... నాగ్నత
... ఖష్ఠేరి వృదంగ్నవత్।

సుతెపేనం । సుపాశి తాప ... ంచ్చేది । అ ... రశ్వర ... కాదా ... నాక్షత సేతం ... శుభశ్చుభ
చపాటాశరం । ధుత్తూరకః ... బుకర ధిరశ్చే । సరుపు ఫాపు ... జయెత్ ॥ త్రి
పరమేంశ్వరః ॥ సుగ్సులాగరు ... ంధూ ... సుశ్చ కాంత్రిమ । ప్ర ణరాయుక సశ్చైశీ
ంత్రి యవు । స్పృశా ... ంపం ... ంది పం । ... స్త్రతి మిరాపహా ॥ ఆసమూర్ధం త్రేదేవానా
బ్బుధిన్సాం ... వ ... తాం ... । దధి ... రాన్న సం యుక్తం । సా ... సదాధ్యసం

... ద్వమంద్వసః ॥ అక్షతం దేవదేవే ... త
హళం బిళ్వపత్రకే । అక్షి ... ంజ ... ళ
త్రలశంభూ శంక్రరక్తదా ॥ ... జపం త్రి
ం । నమసార్ధం త్సురాక ... పంథర
రాయుసకం । నైవేద్యం ప్రతి గృం ... తాం

...యా ఢ్డాక్షరి వ్యం త్రి...
వంక్షే సాగరుకపూర్ణం। ధిషుగంధా
మణికు హరిబ్రాంతు అ।రిలక్షులం
...తవః పూజుకరిష్యాధిం ...శితం
వత్రి...యుక్తం। వధిక్...నత
... ఖచ్చెరి మృదంగవత్।

...రతింక్షా...సురుచెన్నసు...
సులెవసేం। సుహాశిత్రా...ంచ్చేది। అ...రశ్వ...క్షతస్వతంచి...
వహూటాశర। దుత్తారః కశ్...బుకరధిరప్పుసుషపాపణిప్యాజుయెత।౧౩॥ త్రి
పిరవెంశ్వరకః।౧। సుగ్సులాగరుసోంపూటి। దూ...ంధుసుక్షుకాంత్రిమ। ప్రాణనాయకసర్వేశ ౭
ంప్రియచు। కృపాహాసంమరంగళం దిపం। త్ర...త్రిమిరాపహా।౧౮ ఆనమూర్ధ్నిత్రుడెవాసా
బ్బాదినేహాం న్నుసు వహ...త్రాంన్నంచ్చ। దధి...నసంయుక్తం। సాసోపధార్ధసం

...
...ష్ణవుం ఢ్షనేః। అన్నతంతెవ వెశ్వే...త్ర
హళంబిళ్ళపత్రైశ్చ। అచ్చెనుం...లె
...శంభాశంక్రరక్షః।౧౫। ...బుసంత్రి
ం। నవుకార్ధంత్తురాక్షస। పుంఛ్వర
ంయుక్తం। నైవెద్యం ప్రతిగృహ్యతాం। ౧౬

౧౭ సుమప్రసాద [illegible] నానావిధనామ్నే । గురు
శ్రీమచ్ఛివాయ । ౧౧౬ లలిత [illegible] నాను కర
సుకదను [illegible] ధర్మ [illegible] నమో నమశ్శి
వాక్‌దూరబంధవే నమో నమశ్శివాయ । ౧౧౭ ।
నమశ్శివాయ । ౧౧౮ శరణ [illegible] విజభా
నమశ్శివాయ । ౧౧౯ [illegible] బంధవే నమశ్శివా

[illegible] వేదనాయ శంకరాయ [illegible] నమశ్శివాయ । ౧౨౦ వాసుదేవ [illegible] బీనాను చంద్రనాను కంఠనాను
చిత్రనాను కుబేరనాను [illegible] । సుఖ [illegible] పాలిస [illegible] బంధవే నమో నమశ్శివాయ । ౧౨౧ శోడయ శ్రీను
[illegible] । ౧౨౨ కడుసను [illegible] దానిను లోభినాను బుక్క తుజురాయ । విడను విడను ఇంద్ర ధర్మ బంధవే
విరక్తైవ [illegible] బంధవే నమో నమశ్శివాయ । ౧౨౩ । [illegible] బంధవే నమో నమశ్శివాయ ।
బుబంధవే నమో నమశ్శివాయ । ౧౨౪ [illegible] బంధవే నమో నమశ్శివాయ । ౧౨౫ హ ।
యు । ౧౨౬ [illegible] బంధవే నమశ్శివాయ । [illegible] నమశ్శివాయ । [illegible] బంధవే నమో నమశ్శివాయ ।

ధర్మ । జాలధిని పాలిస [illegible] బంధవే నమో
బంధనాను కర్తను [illegible] నాను । [illegible]
వే నమో నమశ్శివాయ । ౧౨౭ । [illegible] రతరవి
[illegible] సర్వమంతు విశాలకీర్తి బంధవే నమో
[illegible] బంధవే నమశ్శివాయ । ౧౨౮ సురక్షవేదాం
[illegible] బంధవే నమో [illegible]

[illegible] చింత్రకృష్ణచింత్రయోగేం
చింత్రేయుల్లశంకరా యబంన్నమ
రవృశ్చదకే వయంన్నవిష్ణుతతి =
యతబశంకరాయబంన్నమశివాయ।
తేరిఅడకంతేహా ఆకిత్వలనవ। హర
యశశంకరాయబంన్నమశివాయ।

[illegible] వవగ్గమశివ।కెం [illegible] శం [illegible] చింత్రకొష్ణవ
శివాయ।౮౫। పరరకొలువె [illegible] రగ [illegible] వెంటప్పడెవనింమ్మ హిడి। హరనెల్లాల్లెనయ్యశక్రరా
యనేహత్రివా।రసలాల్లెనయ్యశం [illegible] వాయ బరన్న [illegible] శివాయ।౮౭। లక్ష్మ [illegible] రు పుభలువునుపం
[illegible] ఋకుపకపబభునుత్రిపయుపవెంన్నడంన్నలాడనెహాక్క।రిక్కతిక్కినయ్యశంకరాయబంన్న
వృతెద్విన్నయ్యశంకరాయబంన్నమశివాయ।౮౮। యురుళ్ళుహృగలునింవ్వనెనెయుతొ ఙ్ఞద
భగళతరుకనాసుమురుశ్శనాసువభత్సాన్నుమ దడనాను।కరు [illegible] వెకాయమశంకరాయబం

చింత్రేయత్న [illegible] ంమ్మ [illegible] హా [illegible]।రెంజ
యబంన్నమశివాయ।౮౯। యాశర
త్రహావిద్దుధనవనూడు।విక్కతిక్కినన
మశివాయ।౯౦। సురరచాపదంత్రె
బసుఖనెన్నొతు। హరిభృత్తిక్కినన
శ్శమశివాయ।౯౧। [illegible] మురళ్లనా

ಲಂಕೇಶ್ವರ ದರ್ಪಹರ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾ
ಯ ದೇವಂ ಜನ ಬಿಲ ಪತ್ರ ಗಣೈಕ್ಕಿ ಭವನಿ | ಮಹಿ
ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೫ | ಹಾಲಿ ನಿ ಹಾಲ ತ್ಲೆ
ಪಂಚ ವಿಷಂ ತೆ ಪೂತೆ | ಬಾಲಹಾಲ ...ಸ =
ಮಃ ಶಿವಾಯ ೬ | ವೈರಿ ಸಮರ ಪಲ್ಲಿ ಬಿಲ್ಲು ಪ್ಪು
ಪ್ಪ | ಪಾರ ಲಿಯಸ್ಯದ ಯಸ್ಮ ಶಂಕರಾಯ

ಯಸ್ಯ ಗೃಹ ನೀತಿ ಯಮ ಮಹೇಶ್ವರಂ ಗೌರೀ ಪ್ರಿಯಂ | ತಂ ಗೌರೀ ಪ್ರಿಯ ಮುಕ್ತಿ ಪದ ನೈ ಯದಿ ನ ಯಸ್ಮ ಶಂಕರಾಯ
ಯೋ ದೇವ ಯಸ್ಮೈ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೭ | ಪೂಜಿತ ಸಂಪ್ರ ನೈ ಯಲಾಂಗದಪ್ಪ ಸುಖ
ಶಕ್ತಿ ದಂತ್ರೆ ಪೂರತರ ವಿಕಾರ ವಾದಿ | ಯೋಗ ನೈವಿ ಸ್ತೈ ಯಸ್ಯ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೮ |
ಯಸ್ಯ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ಜ್ಞಾನ ಪ್ರ ರತ ವಾಸ ತ ವಕ ಪರಿ ಯ ಂತ್ರ ಮುಕ್ತಿ ನಾ ತ | ಸ
ರಿ ... ದ ಸಂಭವ ಕಂತ್ರೆ ಪಾವನಿ ... ಯೋ ದೇವ ಯಸ್ಯ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೯ | ಮಾರ
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ... ರ ರ ದ ... ಮುಕ್ತಿ ಮುಕ್ತಿ ಸಂಪ್ರ | ನೈ ರಿಯಸ್ಯದ

ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೧೦ | ... ಪದಾರಿ ನ
ಕೆ ಮುಕ್ತಿ ಪ್ರಾಪ್ತಿ ಯೋ ದೇವ ಯಸ್ಯ ಶಂಕರಾಯ
ಮಲ ಪ್ರ ಮಖ ದಾ ಶ ಜ್ಜಿ ಯಲ ದು ಕಾ ಲವ
ರಿ ರಿ ಯೋ ದೇವ ಯಸ್ಯ ಶಂಕರಾಯ ಓಂ ನ
ಸ್ವ ಪ್ರಜಾ ನಾ ಪ್ರೈ ದು ನೈ ರಿ ಯೆ ದಿ ಯ ೩ ಲಿ ತೆ ನಂ
ಯಸ್ಯ ಶಂಕರಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ | ೧೧ |

మలివాయ ప్రభు త్రి[illegible]పాపదంత్తెకేడు
దెకదయ్య శంకరాయజంగమశివాయ|
౦చ్చ నయుంజ్జెతహాని|తానియులిదయ్యదయ్య
౧౧|కూడెకామ వెంజ్జమత్తహస్తియెం౦
హడలిదయ్యదయ్యశంకరాయజంగ
త్రిమోహవెంజ్జశింహ్వనదరిని౦చ్చ|

వహెం[illegible]దడేకా[illegible]దయ్యశం[illegible]రాయజంగమశివాయ|౧౩|కేష్టసంకృతి
అగాడు[illegible]లత్రిం[illegible]స్సూరచెంజ్జిసెప్పె|దష్టకాడెకదయ్యశంకరాయజంగమశివా
శంకరాయజంగమశివాయ|౧౦|మకరవిశాగవెం[illegible]డ్డుకూని౦చ్చనెరా౦చెన్న|నెరియులియ్య
[illegible]హి౦చ్చ|కూడలిదయ్యదయ్యశంకరాయజంగమశివాయ|౧౧|౨డి౨౦౩కో పవెం
మశివాయ|౧౩|గాడతరదలఘో వెంజ్జకోనాక్కడేరి౦చ్చ పూజ్జె|కూడలిదయ్యదయ్యశంకరా
[illegible]|కూడలిదయ్యదయ్యశం[illegible]రాయజంగమశివాయ|౧౪|[illegible]దుదవెని వమరయ

యుకూపతపపజాలినెచిడ్డికాము|నెప్పినా
యుతెగితనువికారవెంగ్రతి౦డ్డుతెనినె
దయ్యశంకరాయజంగమశివాయ|
జహాలితో డడుకని౦చ్చనెరా౦చెన్న|
యుజంగమశివాయ|౧౫|రూఢిసు
చెడ్డభ౦డ్డికవికునెయుచ్చె|స్తుతినె

14

ಕೆಮಕಧನಕಿಯ್ಯ ಸತ್ಯನೆ ಬ್ಬಿಕಾರ | ಪರವುನು ನಿ ಸಕಜನ್ನಕರ್ತ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೧೫|| ಪ್ರಾಣ್ಪಕೃತ ತರುಪ ಧರ್ಹೊಡ ಸಕಲಲೋಕ ಕಾರ್ಥಕಾಲ | ವು ಕನ್ನಪ್ರತಾಪ ಶಂಕ್ಕರಾಯನ ಕಣ್ಣ ಮಣ್ಣ

ಕಾಯ ||೧೧|| ಅರ್ಧ ಗಾರಿ ಅತ ನಸ್ತ್ರೈರಿ ಗತಿವಿಚಾ ರಿಸುತ್ತ ವಿಚಾರಿ | ಮಹಾ ಸ್ವರ್ಣ ದಿಪ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೧೭|| ಶಿವನ ನಶ ವನ ಸವಿಲ ಶರಣ ನಕ್ಕೈನ ಚರಣಂಗಳು ಗಳ ಲೋಕ | ಕ ಮಿತನು

ತವಿಸೋದಿ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾ ಯ ||೧೮|| ಅಮರ ಪಾಲರ ಹಿತ ಕಾಲದಾನ ಶಿಲದ ಕ್ಕಹೊಲ | ವಿ ಮೆಲ ಗುಣ ಸಕ್ತಿ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮ ಶಿವಾಯ ||೧೯|| ಹಾಲವೆ ಬಲವೆ ಗತಿಯೆಂ

ಮತಿಯೆ ತಾಯೆ ತವಕಿಸು ಖವೆಮುಖವೆ | ಫಲವೆ ಪರಮ ಪತಿಯೆ ಶಂಕ್ಕರಾಯ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೨೦|| ಹೊಲವೆ ಚಲವೆ [illegible] ರಸವೆ ಯುರವೆ ಪರಶ್ವೆಜಿ ಬದರಿಲವೆರಿ | ಬಿಲವು ತಿಗತಿ

ಯೆ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೨೧|| ಮುಂಡ್ಪ ನಿಡ್ಡೆ ಜ್ಞಂಗ ಬಿಡ್ಡೆ ಸೊಂಡ್ಡೆ ಚೆಡ್ಡೆ ಜುಳ್ಳ ಕಳ್ಳ | ಹೊಂಡ ನಾಕ ಹಳ್ಳಿ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೨೨|| ಕುಂಡ್ಡೆಕುಕಿದು ತನ್ನಿ ಮಯನ್ನಿ ಮಯನ್ನಿ ನಿಜ್ಜೈ

ನಯ್ಯ ಭವದ | ಬಂಡ್ಡೆಕೆಂಗ್ಗ ಕಳ್ಳಿ ಶಂಕ್ಕರಾ ಯನ ಬಂಟ್ನು ಮಶಿವಾಯ ||೨೩|| ಸ್ವಧತಿ ಚಿತ್ರ ಮತ್ತ ಮಾತೆ ಪಿತ ಕೃಪೆ ಹಾತೆ ರುಧಿ ತ್ವಶೆಂದ್ಜ | ಹಾದ ದುಕುದಿಡೆ ನಯ್ಯ ಶಂಕ್ಕರಾಯನ ಬಂಟ್ನು

పొద్దైయశంకరాయమంగళమశివా
జయజనకమునిలనే।సుకృతిండ్రజాది
శ్రీమశివారయు।౧౦।ఘశరణాభుమనై
భా।శరణాగణ్యకమితశంకరాయ
అనుజనజనకమునసర్వజారాజరా
జనకజనవరెణ్యశంకరాయమంగళమశి

వాయు।సర్వజ్ఞసపమానవజ్ఞానకారభరక్త దేవ(నేత్రీపుణ్యకాయశంకరాయమంగళ
దశంకరాయమంగళమశివాయ।౧౧।దృష్టదెవత్రయణింగ్రదానలసేగీడు బగిడు సురభిమ
రివాసకర్తనాసదక్తవెపువరపుత్రాణాభిసుత్రంకరాయమంగళమశివాయ।౧౨।హారకనాస
బంగళమశివాయ।౧౩।ధ్రువులహతవిరోధిపుణ్యగుణానకోధిదుఃఖమురితే।ఫలరజత
జహాంసగమనకారిభి।విజస్వేలాస్రగణ్యశంకరాయమంగళమశివా।౧౪।రజతమోను
వాయు।సుప్రవరదదాసడమురుకవ్రసాత్త్వసత్వపాణి।కరణాగుణాదిరోధిశంకరాయమంగళ

మశివాయు।౧౫।అప్రగణ్యగజచర్మధర
దధి।శిష్టదండధ్రతాక్షశంకరాయమంగళ
మురితశ్రీమపరమేష్ఠిపుణ్యసురవరే
సత్యశంకరాయమంగళమశివాయ।
సుప్రహారమూరతరవితారదారభ
మంగళమశివాయ।౧౬।పూర్ణవిముద్రప్రసుఖం

లచాలుచూడనె [illegible] డెనా ౚ। సంకీశ్వరజ్ఞా ంత్రదచ్చేరితహేంచ్చేకా ।। హింస్సు [illegible] దెరితగి। సంశయయుంబ్బు దీ [illegible] క్షిత్రిలభక్తి హా దయొడ్డ। [illegible] సంగనెన [illegible] స్ప్రా
పగసూహా [illegible] ।। భవతి విరక్త మళవిచిత్రం। భమేహారుధివడబవం [illegible] భవతరుపరతిశం। శివషడాక్షరిమంత్రం। భవనిరిచ చెప్ర సంకృశర్కరలింగా ।। త్రైసురుప
సంశ్రీచయూలిర్దశవిశమయుప్రశిత్రి। సానరాజుకెదకశంకరాంయబంభ్రి మశివా [illegible] ।౧। భోగిభువనభవనదేవతులవర్ణిణ్యపరమపుం ణ్యం। యోగకపదనదకశంకరాయుజన్న
[illegible] రాంయు [illegible] శుకఫిఙ్లింగ్గజుంగ మపుణ్యదమోదకాంయ। భక్తగిదనిరుధ [illegible] రా [illegible] న్ని మశ్శివాంయు ।౨। బుద్ధిచిత్తమ నదహంమ్మమమత్రయుద్ధిబద్ధల
తెయు। హొక్షిదప్రశిక్షశంకరాంయు బంన్ని మశివాంయు ।౩। దనుజుమనుజువిడలు [illegible] త్రద్రవ్యచరితదురిత। వనధివడబ త్రిజుశంకరాంయుబంన్ని మశివాంయు [illegible]
వనజుమిత్రవనదిపుత్రవిసుతవిత [illegible] హేత్రనేత్ర। ధనదసేఖవిర [illegible] లుబంన్ని మశివాంయు।౪। నకరనిరివాసనా మునాసనమలవైరిభూషు। విసుకేనా

[illegible]ర్కాలుడుగు [illegible]జుంక్ష వములు॥ తను లుడిగెనే యపా విహాదవు। త్రిగు[illegible] దశయవు వతారకరజెు
[illegible]డంగా। పసగలం దాడ్డిసంసారవము। వే సడిసులకె పొసుబుడెలవిడ[illegible]రెవెవహ[illegible]సు[illegible]యున్నగూడా। పొత్తునెబురియుంజ్జి
వము। త్రిత్తునుబు[illegible]ల్లవిడు బురవెమా। బుగంగ్గాయముగెయునెడువునె[illegible]రవము[illegible]లనెగంజ్జిన్।సంగ్నవముబలిమిగజె
[illegible]లనెమితెవునుగాకా। తెలపనెసగా సవతత్వవు దిరాద్ద్యంజ్జె[illegible]ద[illegible] మితత్వవు। స్వలలితవు గసర్వవుయవుని
జుంజ్జుకంజ్జుదా। మెలుసంన్గితవుయిమె రయింజ్జెురా। [illegible]। మెల్లుపడవనెచర వు మె[illegible]రింపెనెకాళి। తాళగతులసుకా వ్వనెళ్లి
వాలినెబుసుడు। [illegible]లవుశివభత్రిపరు లగశివునుగా।౧౧। [illegible]రుసగల౨౦[illegible]ుపనేనా౯। అంజ్జెకానిపు పాబునెల[illegible]సుకా। ౧౦

లేహరి। విసెనెన వృజ్జితిధిరాకవేయు[illegible]
గూడపాదినినెఫంగ్గి। తత్వబాహ్యవి౩ర్గ
వినె। ఛంగంజ్జిదితెనిముత్రింబ[illegible]
బావరవెమా[illegible]లవెజ్జెనెకానినెగాని
సలిపెడినా। ప। వదరులా డనెకానివాని॥
జ్జిగానిబాలగత్రడుత్రోలనెకా[illegible]బుంజ్జితెనె

యెవమంతః శరీరస్థం। సర్వవేత్తారమేవ
లింగస్థైపతిఘవిగ్నాపితంచసర్వత్రి। =
అశ్వమేధాయుతం పుణ్యం। శిక్షై శిత్రైలభే
త్సుయం ద్రియములుంతెంగవుదెవహా॥౧౹
?హా॥ నటనకైబాలపత్రియము। మన
?దనకనను। దెవు [illegible] ముబారలునకడ

శ్రీ [illegible] నేసోందెహా। నవశాంతి [illegible] తే [illegible] వేనయెవమనుష్యాణాం। కారణం బంధహే
బాహ్యాభ్యంత్రతవెవచారరావ [illegible] స్వదాంహ్యషు। ౨ పంచాంతరేషు చాప్రైణజ్ఞేహే
స్మత్కః [illegible] యెవేంక్షేము మునసుఖాం [illegible] వంక్షసుయం ద్రియములంక్యాంగుసెంగు[illegible]
చూపువెలుగుచెశిసా [illegible] ంపువ [illegible] రాయు దహా। విప [illegible] దిచంక్తుపరచి। పాపతి [illegible] ల్లప్తా
నెయుష్టునముసెంచుపి [illegible] ంచుచుదిరుసు[illegible]। ము [illegible] క్షమనసెనాష్టియు। మన [illegible] వేముది
దెక్షుండెతలపర। జిపి [illegible] ద్రిభిజబయులురదెవహా॥౫॥ పగలు

ష్ప్రయో। [illegible] త్రిసతదా
త్రయః [illegible] హా। [illegible] సాదతక్ష
[illegible] ంక్షను మునసుఖంయునే। యెవంక
పంక్షతెనక్షి। పాపజాతిను [illegible]
మితెడుము [illegible] దెవహా॥ [illegible]
దునకేపముదెగుసు। [illegible]

గోపంసముష్టి శ్రీస
యుక్తివాబిర్త చెతస్సా।
ంసుపురతా। వస్త్రయు
గ్మాక్త్రపం। తదింద్రియ
పత్రపుష్పం సుగంధం
నిష్యం యూ। శివాయ

న్న।మెచి సముష్ట్య యస్తుతే॥ [illegible] ం। ప్రసాదం నిష్ఫలం భవేత్॥ నిర్నర్ కు త్రిపుర్
భక్తిమార్గే। సతుసాకన్పద్ [illegible] సంయోగాజ్జివినైవే [illegible] మాత్రసుఖానిచ। యః కర్మ [illegible] ద్విజోత్తమం
ప్పుడుసభితం। తత్రత్రమ ష్ట దే [illegible] య్యు। విదధితా [illegible] ॥౧౪॥ యింద్రయూధానగతరకరబా। ద్వ
మునెకచ॥ యింద్రియం చ ముఖాదీయం। తదింద్రియ ముఖాచరేత్। అంగేంద్రియోపభు
చ వస్త్రం జ్ఞాఘ్రకోన్నాబ। లింగాభిహితం చ శిఖార్పణం। మేనసధా జ్ఞిపం భవేత్॥ నైవేద్యా ౨
కల్పితం సు॥ ౨౩॥ [illegible] త్రదిష్ట [illegible] గ వార్గసాము కేశరిరచ్ఛా। నికరాత్మా త్వమాహ్నానం ద్విక్రుతం

నుపన్న్నాత్రిగ్నం జాకం స్వైర్య
నెతు। సౌవద్దా౨౨ శంతరం॥ నృ
త్రుసఖంతభిపావిర్తం। తత్ర
[illegible] ంచ। దన్నహా [illegible]
తంపరి స్పృష్టం। [illegible]
కర్తరచితం। [illegible]

స్వం కరవేణాంత్తరం॥ కైవెద్యం వమ తరా
యా ంతెద్రసు। తెపా వుష్టా వెకృతకర్ణనాశీ
సమపష్టకంయు దిశాంయు। వస్తు కెంచి త్వపా
౧౦ ల్లాభా ఝ వెత్సడా తత్త త్ప్ర సాదభాగాం
సాదలా పా [illegible]। గా సా వా ప్రైతితపులం।
కం చరెత్। మోహద [illegible] చరెత్త సేవ్య।

[illegible]ష్టం। భు త్త్రే ప్రత్యేనా పా కరాత్త। [illegible] మ త్సవ ద్ద శ్ర [illegible] త్తు। శ్రీ కుభుస్న స్త దాఘ్న నత్త॥ ఆరణ్య
కర్మన్య యుం యహాత్మ సహ [illegible] కొ నః॥ అథా వెళ్ల వ మా [illegible] ద్య ం। హస్త సృ నై కైర్మ కమా చ రత్త। ంయెత వ్య =
చనీ కత ం భి ంకై హా పభ్యం ఃజితే శివభక్తిపు కొ న ర ః॥ దివా ంత వయు పహా రం పు। కై ద్రే దృ ం తం చ ప్యా
త్తం। కై వెద్య పర్ణ కా వయు [illegible]। [illegible] దా నే కి న చొ [illegible] తం బా ఖి రి పులయి। తే ప వా స రి
వృప హా సహ [illegible]। [illegible] హ ల్ప యయు తా రి చ। శివ ప్ర సాద శక్త [illegible] ద్వా ం శా కా బి హొ తు వయు
తత్త్వ హాంకా న్న హా కృ [illegible]॥ శి [illegible] దవ [illegible] త్త్వం। శిక్ష రెం నర గస్యం హా న్నవ ః। వచ్చ ప్ర వేయు

న హా [illegible] న రాశి [illegible] స వా ప్రవ
యు పరిజ్ఞాన। ప్ర సా ది న వ డా నక ః॥ అ
టీ కం। త స్యం కైవల్య హా కం చే పూజా
యు నై ద్య క నై సొ ప్ప హొ తు కి పూ జా [illegible]
ప్ర కా ం నె ప్ర సా ది న [illegible] సా ది =
దెవా [illegible]

[illegible]తం[illegible]| వ్రతంవిష్ణ్వాదిదేవతే|
శిష్టంత్వశివపూజా॥ జంస్థాంత్తరస
రంపుదక్షం|౩ంశిలాతారయెంత్రేలా॥
నభిస్థపుర్వనతో స్థానం|నపాకోని
రేణాది[illegible]చంద్రమ|జాతేణపతిశత్రు
శాబ్దిదిపకో చంద్ర|ప్రభాతెరవిది

త్రినేం[illegible]వ్యత్రేనేంక్షపా[illegible] [illegible]బన్యం॥ప్రణయోనవియోనశోధరయోనంవి
హస్తేషు|తథా[illegible]వననపా[illegible]ంక్షీణపాపా౨|శివభక్త ప్రసా[illegible]స్థానబలో
అక్షిరంజీవనంతోనం|అ[illegible] [illegible]శ్రుతం|అక్షి[illegible]త్రనాంచ|సత్వంధర్మ[illegible]రం॥మ
సదాసుభి॥కాయశిఖిన[illegible] [illegible]జ్ఞానశిఖిదయాప్తరం|లోకశిఖిరాబెష్టం|త్వశిఖి
నాం|మూర్ఖనాదిపుసభి[illegible]ంశితస్తాశాయం|విషనాశాంయుగారుడం|వి[illegible]దు॥ఋసా
షనః|క్షేత్రలోకస్యాధిపక్ష[illegible]త్రత్రః కులదిషనే॥యయష్మత్రినిహానాష్టే|నాష్టే మూస్నా

యోనచః|ని[illegible]ష్టం నివుషా[illegible]|
బత|త్రితాపావముపార[illegible]దా
కంమురుతంబాలు|భూదిర[illegible]ము
వినభృతం॥లుశ్రేరయూవ[illegible]|బో
శాయ్యసుకొనెశాంగ[illegible]ఖి
స్పరోజః|తత్రి స్యేననకతోవ్య[illegible]

[illegible] తా [illegible] రశివేషత్తు । లింగజంగమునే
[illegible] శ్వర వ [illegible] లింగార్పిత ప్రసా
[illegible] సు ఖ [illegible] లింగైక్య ప్రసాదలింగ
దుఃఖాగ్నిరాత్రి యాష్టవిధార్చనం । నిర్భావం
[illegible] తృప్తి [illegible] యోగనిష్ఠా తృప్తి । గత
[illegible] నాగతం మోహారం । లంపటరహితం చు

శివోహం తస్య శక్తి [illegible] సంతృప్తి [illegible] మో [illegible] గం । పరబ్రహ్మ పరార్థంచ వర్జ [illegible]
దంచ సుఖ నిర్లింగ సంయోగ [illegible] తవి సర్జనం చ । ప్రసాద ఫల ముక్తము । అగతదాత్ర
[illegible] బలం జేవెత్ । ౧ । పట్టలింగ [illegible] మితి యుక్తస్వదాతదా [illegible] సంబంధ యుక్తముఖం సాన్నిత్యం । శివ
శివలింగైక్యం । శివ [illegible] యోగ [illegible] నార్పణయె లింగం । స్వకరే [illegible] యే ।
[illegible] తు మాంతరయో [illegible] ప్రతిష్ఠితా [illegible] వివిధా [illegible] యోగినాం ప్రముఖ
హమాత్మ [illegible] దగ [illegible] యత్ర ప్రబడనాత్ । [illegible] యతే వాయు సాధ్య

ఉద్భవాం [illegible] లింగనిష్ఠా నియుక్తాత్మ [illegible]
[illegible] గుణై లింగ లింగ ప్రసాద [illegible] వత్
[illegible] ఫల ముక్తము [illegible] యోగ [illegible]
[illegible] జాతమాత్రేణ । [illegible] లింగ
[illegible] । తం ప్రసిద్ధ [illegible] సంసా
[illegible]

దాంక్షవధానే।। కృత్తునవనోడూడా ంక్షవధానే [illegible] యు [illegible] ధాంక్షవధానే।। అదూరగళింక్ష [illegible] రవంశ్యమ్ము దాంక్షవధానే [illegible]
రిషుపుడాంక్షవధానే।। బుతేంవ్రము ంక్షిదగప్రజానళిదిబారి [illegible] క్షవధానే [illegible] ంత్రి [illegible] ధానేవన్నుళ్ల తాజునుః హాంసె।। భకన [illegible] తంసె [illegible] శ్రు [illegible]
రింక్షేపూజె।। బాంక్షమదానోహా। పాజోదన ప్రసాదవె [illegible] రంధన [illegible] హధారిసా।। పంక్షా క్షూరి యుబుపత్రు తెనె [illegible] శివధిక్తనమూహాంక్షశిఖి।। యమ్ము
రినాన [illegible] నెళ్ళునెపు [illegible] ప్టరి॥ శాపు [illegible] దింఅసువు [illegible] బిర [illegible] అన [illegible] కెయుంక్షెయుష్టుడెరాజువధానే ఇంత్రి యవరళ్లివెలా క్షెసాదనపాని।। అప్పవధానే భక్తిగళ
పురాతరవణెరంక్షళ్ళిశూళళుప ప్టవయహూ [illegible] జానిగళ్లో [illegible] క్ష।। సు [illegible] ఉదిం అసుభవిగళానివముత్తిపడెంయుబెకెంక్షెంరిఇ సురువుల్లిజెజుళ్ళనాగ [illegible]

ಪ್ಪಿಅನುಸಾರೇ [illegible] ನ ಶಿವಾನೆಲ್ಲಿಪ್ಪಂತ್ತೆ।
ಗೂಳಿಸುವದೆಬಸ್ಕಾನ್ನದಾನ್ನೆ। ಜ್ಞಾನಾಡಹ
ಸ್ತುಮಾನೆಹಾಂಗೆ। ತಾನೆಹಾಂಜ್ಞಪ್ರತಶಿ
ಪಪರ್ಗನಶಿರಡುಲಕ್ಷಾಡುವಕ್ಷಾದವಲ್ಲಿ
ರೆಹಾಸ್ತ್ರಾದಿಪ್ಪುದೆ। ಪರ್ವದಾಸೆ

ತಂಪ್ಪಿನರಕ್ಷ [illegible] ಯುಸ್ಯಾಲಿದ್ಧಿಗ್ಗ [illegible] ವಲ್ಲಿ। ಪಠಚಿತ್ತದಿಂದ್ದಶ್ವಾನದರಿವ್ಪಮರಿಯುದಹಾಂಗೆ।
ಗಿಡಿಯುತಾನೆಹಾಂಜ್ಞನೆ [illegible] ನುವಕ್ಷ। ತಂಪ್ಪುಬುಂಪ್ಪಯುತ್ತುವಾಧನಿನೆರೊಡೆ। ಭ್ವಾರವಾದರೆನ॥
ವಾಬಾರವಹಿಡಿದಡೆ [illegible] ವಾದಿತಲಸಾಧುವಾನದೆಂಜ್ಞ। ಪಿಬಾರಿಬಿಕ್ಕಾಂಜ್ಞನಿದ್ಧಷಹ
ಕ್ಷಾವದಕ್ಷಾವಸ್ಥಾನಜ್ಞಿರಿಸುಅರಿಯಬಾರದಹಾಂಗೆ। ಲಿಂಗ್ಲಾಂಗ್ಗಸಂಯೋಗಾನದರಿವಿನ [illegible] ದ
ಬಾ [illegible] ಯಾಂದರಾಜಾಸು [illegible] ಸ್ಯನುದಾಂಪ್ಪೆವಸ್ಥಾನ [illegible] ವಿಕ್ಷುವತನದಕ್ಕಾಂ [illegible]

ಧ್ವಾನಿನಿಹೃದಯದಲ್ಲಿ [illegible] ವಮಹಾತ್ಮೆ
ಮನವಿಜ್ಞಭ್ವಾರವಿಲ್ಲದೆನ [illegible] ನಿಸ [illegible]
ಶಿಲವಹಿಡಿವುದೆ [illegible]
ಮತ್ತೆಬರಿನೆ [illegible]
ದಾಂಜ್ಞವಸ್ಥಾನ [illegible]

...ದಕಾಸ್ತ್ರಡಾನೆಘಿಂಷ್ಪಮು ಂಷ್ಟ [illegible] ಂಷ್ಪಕಂ [illegible] ಮಹ್ಯಶಾನೆಂಧೆ ದಳಿನಮನೆ ಶಿವಹಾಂಸ್ತ್ರಾಂ [illegible] ಪಂಚವೃಂಧ್ಪನಾಕೋಲಬಿತಿನಳು। ನ್ರತ
ನೆಂಜ್ಞಾ ದನಳೆಂಬವರ [illegible] ಎಂಯುಳಿದು। ತ [illegible] ಶಿವ [illegible] ನಂಜ್ಞಾಬಂ ಜ್ಞಾಚರಿಶಿ ಘುದನಡ್ಡಾ [illegible] ದಾನೆಮು ೧೨೪ ಕ್ರೈಷ್ಟ ದಶಾವೆಂಯು ಮ [illegible] ಹಾ ಂಕ್ಷ್ಣನೆ ಸಂಜ್ಞಾನ [illegible] ಘುಕಲಂಬುನಿಶಿಹಾ ಡಿತ
ಘುನರ್ಗವಶೆಲುಪ್ಪುಳಿಂಮ ಹಾಂನೆ। ಘುದು ಸ್ಥಲಜ್ಞಾನಾನು ಸಂಜ್ಞಾನೆ [illegible] ಶಿವತತ್ವವುಟೃಫಲವದೃಢವಾದಿ [illegible] ಹಾಸುವುದೆಮರ್ಗವಶಾ ನೆ॥ ಙಕವಿಲುತಾನುಮುಂಕ್ಷನಾಂ [illegible] ರಿ
ನೆಂಮೊಡನೆಕಾ [illegible] ಂಮುತ್ರ [illegible] ರಶ್ವಾರಹಾದದೆಂಯುಹಾ [illegible] ಹಾಲ [illegible] ನಹಾಂನೆ। ಜಾಗ್ರದಮ್ಯಾ [illegible] ರದಿಂಧ್ಪೆವುಸ್ವಪ್ನದಲಿ ನ್ತ ಮರದುಕ್ಕೆಪ ಸ್ವಪ್ನಂನ್ನ [illegible] ಂಡು [illegible] ತ್ರದ
ದಹಾಂನೆ। ತಂ [illegible] ಮನದಲ್ಲಿ ಶಿವಜ್ಞಾನ ದಅರಿತೆಂ [illegible] ಂಧ್ಪಿಪ [illegible] ದಮಲಿಯು [illegible] ವಥಾನೆ೧ಘ್ನನೆದಿಂ [illegible] ತಿರದಾಳನಿಪ್ಪುಬನೆನು [illegible] ನದಿಯೊ ಳನಿಪ್ಪಪ್ರಾನಿಂ [illegible] ತೆಪ್ಪದೆಹಾಡಿಂಯಲು

నాత్రసంశయో[illegible]ప్ని ప్రాదనం వంధ్య [illegible] హాం సంత్ర [illegible] శస్త్రం । శ్రీబా[illegible]త్రి సూత్రం రహితః [illegible] సూత్రాధవం త్వయ త్రివ[illegible] । చా[illegible]

డైప్రశస్తం శృతిష్వపి హితత్వయా ద్విరక్తే వః ప్రశస్తం । [illegible] తే ఘృతి [illegible]ండే । [illegible]వాగ్న[illegible] ముఖ్యైః । [illegible]భిః ప్రాకృ[illegible]భిః । [illegible]

తం సకల[illegible]ప్రపంచం । వాక్షలికే మబత్వ జైత్ ॥ [illegible] । గజగపుకే । మకేచ[illegible]లభం । ముర[illegible]రకే నిద్రా । ఋకే [illegible] యజ్ఞాసుదా[illegible]ప్ర అనె [illegible]

కకావ్యా[illegible]ధ్యానిదెచ్చెరుగ శింజిపు ॥ అప్పా[illegible]రేంగ్నశు ॥ అభ్యా[illegible]నె[illegible]డే ॥ శింహ్వతానైనాండ్జికేడెంయుకొడు త్రిద్ద హనెంయుదగ్గ[illegible]

[illegible]నెప్పవదుబొంగనె హాంగే । బోర న సూ[illegible] [illegible] సూడుత్తె । [illegible] శ్రుతెతం[illegible]ది యుశివ[illegible]త్వ ధ[illegible]వ నచెరశిష్టుదెశింహ్వావ దా[illegible]

శ్రీ జ్ఞా బట్టే రుషష్ఠే రసే। రావే హూం ... కేర నేసు పంచ్చెక్క ణి ... దే ర్యా
హ్రాం వృరు। షంజీణం గా ఽ ది పం చ్చా ... క్ష్రి ఖగాయ తక రు నేక్క ద్వక తత
హ్రాయు నమో యు ఽంబలుకు పం ... చ్చె క్క రి. ఖగాకృ త నే ఽ ... ః
స్వాం। హ్రా ర్వా బి నే ప ద వై హా పంచ్చా ... క్క రిఖగాళ్ళ నే ... ం ...
... తె। స్రీం హ్రా స్వా ... శిత. ... వ హా త్వం విం చ్చె ...

పంచాక్ష
రి [illegible]

[illegible] న వలి రన్నెయమన్నె [illegible] రుక్ష
త్రి షట్క్లి న. బలికై డప్పుగాన్న
న తభన లధ పాశి త పంచ్చా
ఐ శఘా షభర్గ వఉ పంచ్చాక్ష
మల్లి । షై [illegible] ప్రాక్షా

ాయనను ప్రి నాద మధ్యదుల
లు ా । [illegible] దన్న రుకే ష్యు నాది
ష్టరి ॥ ౧ ॥ 6 ఆ. ఘ ౨ లతో ౦ వద
రి ౪ ॥ రా ష్ట త్రి ౦వేల ౦స్తువ
బి [illegible] ౦ ప్రస్న ౦ గల [illegible]

నభూష వమపంచాక్షరి ౧౦౪। అష్టోత్తరశత పరవశ సంపుటము సర్వ। ంత్ర ముప్రాంజ
ంపంచాక్షరి ౧౦౫। అతి సూద్వైష్ట వముద్రైశ్వర్యము క్షేత్రజ్ఞ చైతన్య పాటశ పంచా
లం వసుష్టదినూ రాలుతట్టువలయఅను। శిఖరం జ్ఞగు పరశివ పంచాక్షరి।
రాపంత్ర రసత్రపడిగ ౦ష్ట। ర్ధత్ర రహవర్గ ఘరు పంచాక్షరి ౧౦౭ నితర ...
త వసులబిష్టి ౦ ద్రష్టిలు తప్పిలు గల। ౦ మాఫ్లశి రాజు ఖానడుం ...

షై ౦ పంచాక్షరి ౧౦౮ ముఖ్యవంగ
క్షరి ౧౦౯ ... సాధ్య వృద్ధి ధ్యేయము
౧౦ ఋసత్వజ్ఞానము సహజానంద
త్రరశత పంచాక్షరి రసఖండ ...
బివశ వమా ...

యు ప [illegible] తి ఛ ౨ త వాధి ఛా। త్రె యు ౨ పలు కే శం ౡ ధి = [illegible] యు తీ [illegible] వి గ్రాడె ।। ప ర శి వ త ల్వ
[illegible] వ రి క్ష నం బా [illegible] ర ది ర హా । ప రు వ డె ం ద న ౨ పు క కా లం ధి పలు ను వ గా దా । వ ।। ఆ ం య యు హ్న వు సా రొ
ద న [illegible] ను పా ం యె కెం యా ప [illegible] కృ తి వు హి వా ర గ శ్లే భ త్రి హి త్తి [illegible] శ బ సం ఘ న ౨ త్ర వు పరి ం యుం ఘు
[illegible] వా త్తి [illegible] బ కా [illegible] వా ర శి [illegible] ౨ ది [illegible] పం క్షా ష్ట రీ వ త్రిం భ్ర ను శి వ చ్చం
వ ప్తి [illegible] । ౯ ఆం త్య జ్యో వా గ్ర ఝా వా బి । వ యా ఘో క వా పా ౨ ట్ట తో ౨ వా । ఝ పె త్తు ం క్షా ష్ణ రి ౨ త్త ం । ౨ రు ద్రొ

ఛందః ఋష్యాది॥ అత్రాంతర ప్రకృత్యై క్షే
ద్రష్ట దర్శనాంతరవము ఉతత్వం పద|
బలికిం ఫనహా ధనము| భావలింగ
జితచైతనది పంచాక్షరి॥౧౭౮॥ సంజ్ఞి
తపరబ్రహ్మ రి॥౧౭౯॥ అత్రవతత్వసదా

త్రిః న్నతత్వాతోత్తాత్కంతో విపంచాక్షరి॥౧౭౦॥ ప్రపంచోద్ధృత్వ స్థాపకత్వేనం భవమె|
మిష్టలింగశైశ్వ్యాని పంచాక్షరి॥౧౭౧॥ ప్రాసాదపదము సంభాలికర జ్ఞానద| ప్రాణలింగ వేత్తా తత్వ
మ్మశి పదపంచాక్షరి॥౧౭౨॥ విభుతత్వరూతి వేదము నర్బు| శ్రావకలింగంబిటి పంచాక్షరిగాను
తసద్యోజాత బుద్ధానీ వృ| పంచాక్షరనే ముఖ్యవళ్ళ పంచాక్షరి॥౧౭౪॥ ఆత్మలప్రపంచవిం
శివతత్వము| మోశప్రకాశిత విత పంచాక్షరి॥౧౭౫॥ అతిశయము శివంభు రా త్పరతర

ద్యవకాద స్వమువంచాక్షరి
దపంచాక్షరి॥౧౭..॥ భావలింగము
ఆపరశింవుడై అతి సూక్ష్మం
శక్తిలాంఛిన్నప్రవృత్తముబోధ
[illegible] నలక్షణాకం

మహ[illegible]నమువంచెప్పెషిరి ।౨। శ్రీజిత [illegible] కాం[illegible] రాజు హాసం[illegible]విరళపంచెప్పెషిరి ।౩। హరు [illegible] హాం[illegible]
హం[illegible] వలపంచెప్పెషిరి ।౪। అమల బింజ్లినాదాంచ్రుత[illegible]చెప్పెషిరి ।౫। అమితగతం హ్వవం ౦ త్రం[illegible]
గ్గము[illegible]చెప్పెషిరి ।౬। కుదుకైజ్ఞానచ కోరముచవిగాను ।మ[illegible]చెప్పెషిరి ।౭। హ్రాదంయుసకోరు హామధ్నబ రముక ।కదిల[illegible]
౭ చెప్పెషిరి ।౮। భగరిరాజాండ్డముల: నాదగ్గ[illegible]ల్లు ।భల[illegible] పడాక్షరము[illegible]లె శ్రీ ।త్రైపుజం[illegible]
[illegible] ।౯। అలభనాలంమునుకభూ [illegible] చెప్పెషిరి ।౧౦। [illegible] భవదెహం త్రి[illegible] ముకు ।స్వయు[illegible]

[illegible] శృంగ [illegible] రత్నా మణి పంజర
త్రంకే నా పయ పంచక్షరి । ౭౫ । పర
శిఖరు పంచక్షరి । ౭౬ । ఆనిగుణాగణా
షరి । ౭౭ । తమా పంచలోహ మంమా ం
పంచక్షరి । ౭౮ । భ్రాజిత సు బిదాంజ

[illegible] మనుపుమ్మ [illegible] మయముల్తా జ్ఞా [illegible] పంచాక్షరి । ౭౦ । త్రిమ [illegible]
మాహా [illegible] । వర [illegible] పంచాక్షరి । ౭౧ । కర్మ్మనాశ దనాం [illegible]
మశ్శి [illegible] నాదు [illegible] యుగు బిరి [illegible] పంచాక్షరి । ౭౨ । ఘణి కరలి ధ్వాము ధ్వ [illegible]
గ్న మదమ । సమకుమ్మై [illegible] మరుపంచాక్షరి । ౭౩ । తృమ రక్తి ఏము ంబ లైము దము
ధమును నాశ్రి [illegible] । [illegible] పంచాక్షరి [illegible] నమ్ము జ్ఞానము పంచాక్షరి । ౭౪ ।

[illegible] గదుదయ విలయ [illegible]
మహాం వృత ఫల దము [illegible]
గంభీర మ [illegible]
నంద లబి [illegible]
[illegible] ఘుడంభి [illegible]

ణ మును ధవ్య పంచాక్షరి ॥ గూఢ ధ్యానే
ము పంచాక్షరి ॥ తత్వము తత్వైక
మయు పంచాక్షర పరశివ తంత్రము
అతులమయు బుద్ధి దాక్షిముద్రము.
[illegible] వ షా షో । త్ర [illegible] కు థా రద్ము [illegible]

[illegible] ము నిన్న యో గాసనము శ్రుతిస ంజ్ఞాన సులిక పద్ధము పంచాక్షరి ॥ గూ జ్ఞానక్షము [illegible]
శ్రుతుల ముపర మై ॥ శ్రుతిశబ్ద [illegible] మూ పంచాక్షరి ॥ పాఠము ధారము బ్రోవు ము పార
పరమ స్వా ॥ తంత్ర బిమంత్ర విత తి పంచాక్షర ॥ మోక్షము నిరవయలక్ష్మము సద్గురుకి
జ్ఞతత్త్వము పరశి [illegible] పంచాక్షరి ॥ అఖండ [illegible] జ్ఞాన సుధారసము ॥ విమలత్వ ము హా
[illegible] పంచాక్షరి ॥ [illegible] కర్తా [illegible] గ [illegible] విర [illegible]

[illegible] ధ్యానాక్షరము ॥ [illegible]
వి ॥ చారక ము పరశ్రేము పంచాక్షరి ॥
వక్షము పెక్షము హరు పంచాక్షరి ॥
రు పంచాక్షరి ॥ [illegible] విదు
క్షరి ॥ యా అంబర గర్భ వంశ [illegible]

ప్తవ...గ... పంచాక్షరి ।౪౪। ంత్రత్రత్రి...వ...షా...[illegible]...తి ।యత్రి... [illegible] ...హాకుడను పంచాక్షరి ।౪౬। ...కుశ్శత్రి నిక్షేత్ర గుణ...శ్శ...ంయు...
ము శివతత్త్వము పంచాక్షరి ।౫౦॥ ...శా తత్త్వమునీ శిఖశాంత...ముల ప్ర...భా తత్త్వ...తత్త్వము భువ పంచాక్షరి ।౫౧। ప్రాత ...ముసు ముసంప్రాతము పొప్ర ది। షో...
తము త్రితత్త్వ...ఘు నెదు పంచాక్షరి ।౫౪। స్థాల ముభవి నిక్షాల మయత్రి ప్రవి। శా...ముపాల... ంయము పంచాక్షరి ।౫౫। నాదముచె : దా...భేదము పరమా౦। ...ద...నాద
ములగు పంచాక్షరి ।౫౮। మోద : వేసి తర్కము వాదము ...శ్రీ ప్ర। సాధము బైదాసను పంచాక్షరి ।౫౯। స్వరణ వర్ణము...త్రి : రణము...తా...కరణము కక :
ము భవ పంచాక్షరి ।౬౨। తైయు : ముభక నిత్యంయున్ము హృది...రాంయ మాక ముల గుప్త పంచాక్షరి ।౬౩। ప్రాణము... ...ము నిత్యాణ్య వంతు...[illegible]

[illegible]స్తు[illegible] ప్పరితాం[illegible] ధిఉద్ధు దములగత్రిచి। ధ్వరితేజూండ్ల నర్భ[illegible]ంతృష్టేరి ॥౬॥ [illegible] రవచ వృష్టేం కేశ్వరజి[illegible] తి శ్వేరణాదు న[illegible]ం[illegible]

[illegible] త్రైతాదిత్తు హారక్షాయు। ప్పరుగ్గి చిదాలంయుః గ్లాశుపంచ్ఛాక[illegible] తదంతూవుం డ్జలః తపతె వుంత్రాం [illegible]। త్ర దరం [illegible] వు [illegible]ం[illegible]

[illegible] ంతుత్త్ర తిష్టకశాం[illegible] శం। పురుషహ్వాదయంసు జ్బిరపంచ్చ[illegible]రి ॥౬॥ తత వుతోం వృ్ఘత త్వహాగుం। తేతి [illegible] గతికమృత్రవచ ప్రం[illegible]

[illegible] దాకండ్లమఉ[illegible]ం [illegible] ముః [illegible] వృతె[illegible] [illegible] వుపం[illegible] [illegible] గదుప ద్మాకవుఉత్రాక్షిర [illegible] న వృ[illegible] [illegible] నమూత్తాక వుణానసు

[illegible] ద్మనృగ్గాఖ్యసన[illegible] [illegible] తెరలవి రాష్టను [illegible] తిసాతిస్తగరా[illegible]

...రం... [illegible] ...ప్ప ... పంచాష్ట రి౹౹ ... [illegible] ... వస్త్ర ... పంచాష్ట రి౹౹ ... హిత్తయోవి ... సమాలో ... [illegible]

౹ మతిశబరమహావంమపత్న౹ ... రి౹౹ ... వనమున ... [illegible] ... నమువం ... [illegible] ... భృయతపంచాష్ట రి౹౹ ... స్త్రపరిచింస్తయ ... తంరి ... వయు౹

...తుంస్త ... మమయుంచాష్ట రి౹౹ ... యుహపరజి ... జాత్రమధ్యంత్రరి౹ బహరవ్వరయ ... నమపంచాష్ట రి౹౹ ... అని ... త ... వమమహసూ ... వనా౹ [illegible]

సనస్త ... వంచాష్ట రి౹౹ ... ఫలవి ... శ్వతత్పుష్టరుతంబ్జె౹ వెలంగున ... [illegible] ... పంచాష్ట రి౹౹ ... అతివిశ్వతోముఖ ... ఖరిష్టం ... [illegible] ... తి ... [illegible]

... రి౹౹ ... ంభయుద్దా ... జెనాతి ... యుమహంశా౹ రంబ్జె ... ంబ్జె విరల ... [illegible] ... రి౹౹ ... ండ్లముఖండ్లమ ... [illegible] ... తాంత ... మ ... [illegible]

విశాఖక్షం విశ్వశంభవేతజ్ఞను । వి
[illegible]ను తద్భజ్నెవశలను । [illegible]వము
[illegible] తత్త్వ మోభవతియును ।
[illegible] తుం కృతనా కృత్యుంశివనా ।
[illegible]

శ్వపక్షాష్టకా పంచాక్షరి ౹౪౦౹ శ్రుతి పురుషా ష్టై రుద్రా యను ననా । కృతపరమ పు[illegible]
ష్ట దశియాధ్యము పంచాక్షరి ౹౪౦౦ [illegible] తెలంగుణ ॰ గణూతత్రధిష్ణుద్వతకమాక్ష[illegible]
శృతిగత నము ౧ శ్రుత పంచాక్షరి ౹౪౦౦ స్వరంబు సజ్జాతియును సత్త్వమెకవును । [illegible]
[illegible]సం౧ కత్వమ్రాత పంచాక్షరి ౹౪౦౦ [illegible] రాజ్ఞిరాపుం హృదిభిద్విపహే । లోపమ ధి
[illegible] మహాజ్ఞేత పంచాక్ష[illegible] పాదిత్వ[illegible] పురు । ఘ్రత్వతత్వమహాత్మ్యం పం

[illegible] పంచాక్షరి [illegible]
శంకదాశై [illegible] పంచాక్షరి [illegible]
యుత వేద మక్షయ పంచాక్షరి
కరిప పంచాక్షరి [illegible] సప సప [illegible]
చాక్షరి [illegible] ఉత్తమల్లా [illegible]

[illegible] ... నక్షత్రే। [illegible]
ఉశల నగ[illegible]ంత్రు ఆశ్వ[illegible] ... వధానక్షత్రే [illegible] త్రయో[illegible]
హైస్తెయ వధానక్షత్రే। ౧౭ అపూ ర్వాజ[illegible] షూజావధానక్షత్రే। ౧౮ ఉత్తరా[illegible]భద్ర విచార[illegible]
[illegible] జ్యే [illegible] సన్నిపంచ్చి। వయుక్త యు[illegible] శ్రీ యో
లన పింకైలాన సర్వధాన: లంగనక్షత్రే జింప్రిన[illegible] భూని వేద్య[illegible]


TEL. D.
333